
'పేద ప్రజల ఆరోగ్యమే నాకు మహాభాగ్యం. ఆరోగ్యశ్రీ సంజీవనిలా పనిచేస్తోంది. ఈ తృప్తి చాలు'

సత్యమేవ జయతే

సాక్షి

WWW.SAKSHI.COM

పేజీలు: 14+32 పేజీల ఆదివారం అనుబంధం | వెల: ₹ 7.00 | సంపుటి: 17 | సంచిక: 113

SUNDAY Special

ఆదివారం 14-7-2024



అనంత్ దంపతులకు ప్రధాని మోదీ ఆశీర్వాదం

శనివారం రాత్రి ముంబైలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రధాన మంత్రి మోదీ. చిత్రంలో ముకేశ్ అంబానీ దంపతులు

- వివరాలు 6లో

SIMULTANEOUSLY PRINTED AT VIJAYAWADA | BANGALORE | CHENNAI | DELHI | HYDERABAD | MUMBAI | ANANTAPUR | GUNTUR | KADAPA | KHAMMAM | KARIMNAGAR | KURNOOL | MAHABOOBNAGAR | MANGALAGIRI | NALGONDA | NELLORE | NIZAMABAD | ONGOLE | RAJAMAHENDRAVARAM | SRIKAKULAM | TADEPALLI GUDEM | TIRUPATHI | VISAKHAPATNAM | WARANGAL



ఇండియా కూటమి జోరు

ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి 10 చోట్ల, బీజేపీ 2 చోట్ల గెలుపొందాయి.

వివరాలు 6లో ▸



మోదీ ప్రభుత్వం హ్యాక్ చేసింది

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తన ఫోన్‌ను హ్యాక్ చేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు.

వివరాలు 6లో ▸



కశ్మీర్ ఎల్జీకి మరిన్ని అధికారాలు

జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు మరిన్ని అధికారాలు కల్పిస్తూ ఆ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం సవరణలు చేసింది.

వివరాలు 6లో ▸



వింబుల్డన్ చాంపియన్ క్రెజికోవా

వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను బార్బరా క్రెజికోవా(చెక్ రిపబ్లిక్) గెలుచుకుంది. పావొలిని (ఇటలీ) రన్నరప్‌గా నిలిచింది.

వివరాలు 12లో ▸

పేదలపై అక్కసు

అసైన్డ్ భూములకు హక్కులపై 'ఈనాడు' వక్రభాష్యం

దళిత, పేద రైతులకు యాజమాన్య హక్కులివ్వడం తప్పా?

- దశాబ్దాలుగా తమ భూములపై హక్కులు లేకుండా బతికిన పేద రైతులు
- వారిని సంపూర్ణ భూ యజమానులుగా మార్చేందుకే అసైన్డ్ చట్టం తెచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం
- ప్రజాప్రతినిధుల కమిటీ విస్తృత అధ్యయనం తర్వాతే నిర్ణయం
- ఇదివరకెన్నడూ లేని విధంగా 27 లక్షల మంది రైతులకు లబ్ధి
- తమ భూములపై హక్కులొచ్చాక కొందరు రైతులు అమ్ముకుంటే మీకేంటి బాధ?
- మంచి ధర రావడంతో పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం విక్రయిస్తే తప్పేంటి?
- 'తల్లికి వందనం'పై దొంగాట నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే దుష్ప్రచారం

2లో



అస్తవ్యస్త విధానమే ప్రియం!

చంద్రబాబు రాజకీయ క్రీడకు ల్యాండ్ టైట్లింగ్ చట్టం బలి

- భూముల వ్యవస్థ స్వరూపమే మారిపోయే చట్టంపై దుష్ప్రచారం
- అమ్మే వారికి, కొనేవారికి భరోసా కల్పిస్తుంటే మోకాలొడ్డిన వైనం
- క్లియర్ టైటిల్‌తో ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంటే వక్రభాష్యం
- ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా అపోహలు సృష్టించిన కూటమి
- భూములు లాగేసుకుంటారని, ఒరిజినల్ ఆస్తి పత్రాలు ఇవ్వరని అబద్ధాలు ప్రచారం
- 90 దేశాల్లో అమల్లో ఉన్న చట్టంపై రాజకీయ విషం చిమ్మిన కూటమి
- అన్ని రాష్ట్రాలు ఈ చట్టం చేసుకోవాలన్న నీతి ఆయోగ్
- ప్రజలకు మేలు చేసే చట్టంపై ఎన్నికల్లో రాజకీయం చేసి లబ్ధి పొందిన కూటమి
- అస్తవ్యస్తమైన భూముల విధానమే కొనసాగించేలా ల్యాండ్ టైట్లింగ్ రద్దుకు మంత్రివర్గం సిఫారసు

3లో

చంద్రబాబు సర్కారుపై..

ఉపాధ్యాయుల ఆగ్రహజ్వాల



కర్నూలులో జీపీఎస్ గెజిట్ పత్రాలను తగలబెడుతున్న యూటీఎఫ్ నాయకులు

- మాట తప్పడంపై మండిపాటు
- రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు.. గెజిట్ ప్రతుల దహనం

- వివరాలు 13లో

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో

ఏపీ ముందడుగు

గత ప్రభుత్వంలో సీఎం జగన్ విప్లవాత్మక చర్యలే ఇందుకు కారణం

- పలు రంగాల్లో ముందు వరుసలో రాష్ట్రం
- 2023–24 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పురోగతి నివేదిక స్పష్టీకరణ
- మాతా, శిశు మరణాలు భారీగా తగ్గుదల
- 15.60% నుంచి 6.06%కి తగ్గిన పేదరికం
- విద్యలో పెరిగిన నాణ్యత.. ఎలిమెంటరీ, ఉన్నత విద్యలో పెరిగిన ఎన్‌రోల్‌మెంట్
- ఆస్పత్రుల్లోనే కాన్పులు 99.98 శాతం
- ఆరోగ్యశ్రీతో నాలుగింట మూడోవంతుకు పైగా కుటుంబాలకు ఆరోగ్య ధీమా

5లో



టీడీపీ నేత గంజాయి సాగు



స్వాధీనం చేసుకున్న గంజాయితో పోలీసులు

- మామిడి తోటలో గుట్టుగా పెంపకం.. అజ్ఞాత వ్యక్తి సమాచారంతో రంగంలోకి సెబ్
- రూ.21 వేల విలువైన గంజాయి మొక్కల స్వాధీనం

10లో

భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ



- 37 మందిని బదిలీ చేసిన ప్రభుత్వం
- 28 మందికి పోస్టింగ్‌లు
- డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని 9 మందికి ఆదేశం

2లో

క్లుప్తంగా...

ఎగువ కృష్ణాలో తగ్గిన ప్రవాహం

సాక్షి, అమరావతి: పశ్చిమ కనుమల్లో వర్షపాత విరామం (డ్రైస్పెల్) కారణంగా కృష్ణా ప్రధాన పాయతోపాటు ఉప నదుల్లో వరద ప్రవాహం తగ్గింది. శనివారం ఆల్మట్టి డ్యామ్‌లోకి 19,919 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 517.31 అడుగుల వద్ద 88.63 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి వరద వస్తుండటంతో ఆల్మట్టి డ్యామ్ బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల మహారాష్ట్రలో ముంపు సమస్య తలెత్తకుండా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు 3,980 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఇందులో నారాయణపూర్ డ్యామ్‌లోకి 3,784 క్యూసెక్కులు చేరుతున్నాయి. నారాయణపూర్ డ్యామ్‌లో నీటి నిల్వ 21.57 టీఎంసీలకు చేరుకుంది. తుంగభద్ర డ్యామ్‌లోకి వరద ప్రవాహం మరింత తగ్గింది. డ్యామ్‌లోకి 18,060 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 30.69 టీఎంసీలకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలంలోకి 577 క్యూసెక్కులు చేరుతుండగా.. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులు తెలంగాణ సర్కార్ తరలిస్తోంది. దాంతో శ్రీశైలంలో నీటి నిల్వ 36.3 టీఎంసీలకు తగ్గింది. మరో ఉమ్మడి ప్రాజెక్టు అయిన నాగార్జున సాగర్‌లోకి ఎలాంటి ప్రవాహం చేరడం లేదు.

గోదావరిలో పెరుగుతున్న వరద



పోలవరం స్పిల్‌వే వద్ద ప్రవహిస్తున్న వరద

పోలవరం రూరల్: ఏలూరు జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద ఉధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఉప నదులు, కొండ వాగుల నీరు గోదావరిలోకి చేరడంతో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం 27.190 మీటర్లకు చేరుకుంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి 1.40 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతుండటంతో దిగున ఉన్న ఇసుక తిప్పల్ని ముంచుకుంటూ గట్లను తాకుతూ గోదావరి ప్రవహిస్తోంది.


బాలికలపై లైంగిక దాడులను అరికట్టండి

రాయలసీమ ఎస్పీలతో సమీక్షలో డీజీపీ ద్వారకా తిరుమలరావు

తిరుపతి క్రైమ్(తిరుపతి జిల్లా): రాష్ట్రంలో బాలికలపై లైంగిక దాడులను అరికట్టేందుకు పూర్తిస్థాయిలో పోలీసులు పనిచేయాలని డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు సూచించారు. తిరుపతిలోని పోలీస్ గెస్ట్‌హౌస్‌లో శనివారం రాయలసీమ జిల్లాల ఎస్పీలతో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. డీజీపీ మాట్లాడుతూ బాలికలపై లైంగిక దాడులను అరికట్టేందుకు ప్రధానంగా కాలేజీల వద్ద విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. మెరుగైన సేవలు అందించి ప్రజలకు పోలీసులు జవాబుదారీగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాన్ని, మానవ హక్కులను గౌరవించాలని, ఎవరూ చట్టాన్ని దుర్వినియోగం చేయకూడదన్నారు. త్వరలోనే పోలీసు రిక్రూట్‌మెంట్, ప్రమోషన్లు కూడా ఉంటాయని వివరించారు. కొత్త చట్టాల గురించి అన్ని పోలీస్ స్టేషన్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి జిల్లాలో మెరుగైన నేర పరిశోధనపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్టు తెలిపారు. సిబ్బంది సంక్షేమానికి కృషిచేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం గంజాయి నిర్మూలనకు వంద రోజుల ప్రణాళిక రూపొందించామని డీజీపీ తెలిపారు. గంజాయి, మాదకద్రవ్యాలపై పిల్లల నుంచి పెద్దల వరకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పారు. టెక్నాలజీని ఉపయోగించుకుని గంజాయి పంటను గుర్తించి నిర్మూలిస్తామన్నారు. గంజాయి రవాణాను నిలువరించేందుకు చెక్‌పోస్టులను, యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ (ఏఎన్‌టీఎఫ్)లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై శాండిల్ టాస్క్‌ఫోర్స్ పనిచేస్తుందన్నారు. అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షెమూషి వాజ్‌పేయి, రాయలసీమ జిల్లాల ఎస్పీలు హర్షవర్ధన్‌రాజు, కృష్ణారావు, కృష్ణకాంత్, సిద్ధార్థ కౌశల్, మణికంఠ చందోలు, గౌతమీశాలి పాల్గొన్నారు.

రాయితీపై పశువుల షెడ్ల నిర్మాణం

మంత్రి అచ్చెన్నాయుడు



సాక్షి, అమరావతి: గ్రామీణ పేదల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ పశు పెంపకందారు లకు 90 శాతం సబ్సిడీపై పశువుల షెడ్లు, 70 శాతం సబ్సిడీపై గొర్రెలు, మేకలు, కోళ్ల షెల్టర్ల నిర్మాణం చేపడతామన్నారు. పశువు లు, మేకలు, గొర్రెల షెడ్లకు గరిష్టంగా రూ. 2.30 లక్షలు, కోళ్ల పెంపకం షెడ్లకు గరిష్టంగా రూ.1,32,000 వరకు రాయితీ ఇస్తామన్నారు. త్వరలో అన్ని జిల్లాల్లో పథకం అమలవుతుందని శనివారం పేర్కొన్నారు.

భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ



సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఏకంగా 37 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ నుంచి డెప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చిన ఎల్. సుబ్బారాయుడును తిరుపతి ఎస్పీగా నియమించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్‌ఫోర్స్ ఎస్పీగా కూడా ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద సుబ్బారాయుడు ఓఎస్డీగా పనిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో కేంద్రం ఆయన్ని డెప్యుటేషన్‌పై రాష్ట్రానికి పంపింది. బదిలీ చేసిన వారిలో 28 మందికి ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. మిగిలిన 9 మందిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

బదిలీ అయిన ఐపీఎస్ అధికారులు..

అధికారి	ప్రస్తుత స్థానం	బదిలీ అయిన స్థానం
కేవీ మహేశ్వర రెడ్డి	ఓఎస్డీ, రంపచోడవరం	ఎస్పీ, శ్రీకాకుళం జిల్లా
వకుల్ జిందాల్	ఎస్పీ, బాపట్ల జిల్లా	ఎస్పీ, విజయనగరం జిల్లా
ఎం. దీపిక	ఎస్పీ, విజయనగరం జిల్లా	ఎస్పీ, అనకాపల్లి జిల్లా
కేవీ మురళీకృష్ణ	ఎస్పీ, అనకాపల్లి జిల్లా	ఎస్పీ, అనంతపురం జిల్లా
వి. రత్న	కమాండెంట్, ఆరో బెటాలియన్, ఏపీఎస్పీ	ఎస్పీ, శ్రీసత్యసాయి జిల్లా
ఎస్వీ మాధవ రెడ్డి	వెయిటింగ్	ఎస్పీ, మన్యం జిల్లా
విక్రాంత్ పాటిల్	ఎస్పీ, మన్యం జిల్లా	ఎస్పీ, కాకినాడ జిల్లా (అదనపు బాధ్యతలతో ఏపీఎస్పీ మూడో బెటాలియన్ కమాండెంట్)
ఎస్. సతీశ్	ఎస్పీ, కాకినాడ	ఎస్పీ, గుంటూరు జిల్లా
తుషార్ దూడి	ఎస్పీ, గుంటూరు జిల్లా	ఎస్పీ, బాపట్ల జిల్లా
అమిత్ బర్దర్	వెయిటింగ్	ఎస్పీ, అల్లూరి జిల్లా
తుహిన్ సిన్హా	ఎస్పీ, అల్లూరి జిల్లా	డీసీపీ–2, విశాఖ
డి.నరసింహ కిశోర్	విజిలెన్స్–సెక్యూరిటీ ఆఫీసర్, టీటీడీ	ఎస్పీ, తూ.గోదావరి జిల్లా
వి. విద్యాసాగర్ నాయుడు	గ్రూప్ కమాండర్, గ్రేహౌండ్స్	ఎస్పీ, అన్నమయ్య జిల్లా
బి. కృష్ణారావు	ఎస్పీ, అన్నమయ్య జిల్లా	ఎస్పీ, కోనసీమ జిల్లా
ఆర్. గంగాధర్‌రావు	ఎస్పీ, సీఐడీ	ఎస్పీ, కృష్ణా జిల్లా
అద్నాన్ నయిం అస్మి	ఎస్పీ, కృష్ణా జిల్లా	ఎస్పీ, ప.గోదావరి జిల్లా
అజిత వేజెండ్ల	ఎస్పీ, పశ్చిమ గోదావరి జిల్లా	డీసీపీ–1, విశాఖపట్నం
కె. ప్రతాప్ శివకిశోర్	ఏఎస్పీ, చింతపల్లి	ఎస్పీ, ఏలూరు
డి. మేరీ ప్రశాంతి	ఎస్పీ, ఏలూరు	డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి
కె. శ్రీనివాసరావు	డీసీపీ, జగ్గయ్యపేట.	ఎస్పీ, పల్నాడు జిల్లా
మలికా గర్గ్	ఎస్పీ, పల్నాడు జిల్లా	కమాండెంట్, ఏపీఎస్పీ అయిదో బెటాలియన్, విజయనగరం
ఏఆర్ దామోదర్	ప్రిన్సిపల్, పీటీసీ, ఒంగోలు	ఎస్పీ, ప్రకాశం జిల్లా
జి. సుమిత్ సునీల్	ఎస్పీ, ప్రకాశం జిల్లా	డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి
జి. బిందుమాధవ్ నాయుడు	వెయిటింగ్	ఎస్పీ, కర్నూలు
జి. కృష్ణకాంత్	ఎస్పీ, కర్నూలు	ఎస్పీ, నెల్లూరు జిల్లా
ఆరీఫ్ హాఫీజ్	ఎస్పీ, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా	డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి
అధిరాజ్ సింగ్ రాణా	డీసీపీ, విజయవాడ	ఎస్పీ, నంద్యాల
కె. రఘువీరారెడ్డి	ఎస్పీ, నంద్యాల	డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి
వి. హర్షవర్ధన్ రాజు	ఎస్పీ, తిరుపతి	ఎస్పీ, వైఎస్సార్ జిల్లా
సిద్ధార్థ్ కౌశల్	ఎస్పీ, వైఎస్సార్ జిల్లా	డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి
గౌతమి శాలి	ఎస్పీ, అనంతపురం	డీసీపీ, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషరేట్
ఎల్. సుబ్బారాయుడు	అంతర్రాష్ట్ర డెప్యుటేషన్	ఎస్పీ, తిరుపతి (పూర్తి అదనపు బాధ్యతలతో ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్‌ఫోర్స్ ఎస్పీ)
వి. గీతాదేవి	వైస్ ప్రిన్సిపల్, పీటీసీ, అనంతపురం	ఎస్పీ(అడ్మిన్), ఇంటెలిజెన్స్ విభాగం

(వీరు కాకుండా జీఆర్ రాధిక, పి. జగదీశ్, ఎస్. శ్రీధర్, ఎం.సత్తిబాబును డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది)

మంగళవారం.. అప్పుల హారం

- వచ్చే వారం చంద్రబాబు సర్కారు మరో రూ.2 వేల కోట్ల అప్పు
- ఇప్పటికే ఈ నెల రోజుల్లో రూ.7వేల కోట్ల అప్పు

సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వం వచ్చే మంగళవారం మరో రూ.2,000 కోట్లు అప్పుచేస్తోంది. దీంతో ఈ నెలరోజుల్లో ఆయన చేసిన అప్పు రూ.9,000 కోట్లకు చేరనుంది. 16 ఏళ్ల కాల వ్యవధికి రూ.వెయ్యి కోట్లు, 19 ఏళ్ల కాల వ్యవధికి మరో రూ.వెయ్యి కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీల వేలం ద్వారా తీసుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. మరోవైపు.. చంద్రబాబు మంగళవారం మంగళవారం వరుసపెట్టి అప్పులు చేస్తున్నప్పటికీ ఆయనకు భజన చేసే పచ్చమీడియా దీనిపై ఏమాత్రం వార్తలు ప్రచురించడంగానీ, ప్రసారం చేయడంగానీ చేయట్లేదు. కానీ, గత సీఎం వైఎస్ జగన్ పరిమితుల్లోపే అప్పులు చేస్తే టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి పార్టీలు, ఎల్లో మీడియా కలిసి నానా యాగీ చేశాయి. పైగా, ప్రతీ మంగళవారం అప్పులు చేస్తున్నారని.. దీనివల్ల బ్రహ్మాండం బద్దలైపోతున్నట్లు గుండెలు బాదుకుంటూ తెగ దుష్ప్రచారం చేశారు. అదే బాబు సర్కారు విచ్చలవిడిగా ఇప్పుడు అప్పులు చేస్తున్నా అవి తేలు కుట్టిన దొంగలా ఉండడంపై అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. గత నెల ఓ మంగళవారం రూ.2,000 కోట్లు అప్పుచేసిన చంద్రబాబు సర్కారు, ఈ నెల 2వ తేదీ మంగళవారం ఒక్కరోజే రూ.5,000 కోట్లు అప్పు చేసింది. ఇప్పుడు వచ్చే మంగళవారం మరో రెండువేల కోట్లు తీసుకుంటోంది. వైఎస్ జగన్ సర్కారు అప్పు చేసినప్పుడల్లా పదే పదే పతాక శీర్షికల్లో ప్రచురించిన ఆ ఎల్లో మీడియా ఇప్పుడు అసలు పట్టించుకోకపోవడం గమనార్హం.

పేదలపై అక్కసు

అసైన్డ్ భూములకు హక్కులపై 'ఈనాడు' వక్రభాష్యం

- దళిత, పేద రైతులకు యాజమాన్య హక్కులివ్వడం తప్పా?
- దశాబ్దాలుగా తమ భూములపై హక్కులు లేకుండా బతికిన పేద రైతులు
- వారిని సంపూర్ణ భూ యజమానులుగా మార్చేందుకే అసైన్డ్ చట్టం తెచ్చిన జగన్ ప్రభుత్వం
- ప్రజాప్రతినిధుల కమిటీ విస్తృత అధ్యయనం తర్వాతే నిర్ణయం
- ఇదివరకెన్నడూ లేని విధంగా 27 లక్షల మంది రైతులకు ప్రయోజనం
- తమ భూములపై హక్కులొచ్చాక కొందరు రైతులు అమ్ముకుంటే మీకేంటి బాధ?



అసైన్డ్ భూముల రైతులకు చరిత్రాత్మక రీతిలో వైఎస్ జగన్ హయాంలో దక్కిన యాజమాన్య హక్కులను ప్రశ్నించేలా ఎల్లో మీడియా.. ప్రధానంగా 'ఈనాడు' వింత ధోరణి ప్రదర్శిస్తోంది. వారి భూములపై వారికి హక్కులు ఇవ్వడమే నేరమన్నట్లు వక్ర భాష్యాలు చెబుతోంది. పేద రైతులు, దళితులు ఇంకా బానిసత్వంలోనే బతకాలని కోరుకుంటోంది. వారి భూములకు వారు యజమానులుగా మారడం సరికాదంటూ ఏడుపుగొట్టు రాతలతో దుష్ప్రచారం చేస్తోంది. పేదలు, దళితులు ఆర్థికంగా ఎదగడానికి వీల్లేదంటూ పెడబొబ్బలు పెడుతూ కోడిగుడ్డుపై ఈకలు పీకుతోంది.

దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు లేక రాష్ట్రంలో లక్షలాది మంది అసైన్డ్ రైతులు అష్టకష్టాలు అనుభవించారు. ఏళ్ల తరబడి ఆ భూములకు హక్కులివ్వాలని ప్రాధేయపడినా ఏ ప్రభుత్వం కనికరించడంలేదు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా వైఎస్ జగన్ ప్రభుత్వంలో దళిత, ఇతర పేద రైతులకు ప్రభుత్వాలు ఇచ్చిన భూములకు యాజమాన్య హక్కులు లభించాయి. తద్వారా 20 ఏళ్లకు పైబడి తమ ఆధీనంలో ఉన్న అసైన్డ్ భూములపై పేద, దళిత రైతులకు సంపూర్ణ అధికారాలు దఖలు పడ్డాయి. లక్షలాది మంది పేద రైతులు వారి భూములపై యాజమాన్య హక్కులు పొంది సంపూర్ణ రైతులుగా మారారు. తమ భూములపై ఆంక్షలు లేకపోవడం, మంచి ధర రావడంతో కొంత మంది రైతులు వాటిని విక్రయించారు. ఆ సొమ్ము ద్వారా పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, ఇళ్లు, ఇతరత్రా ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కారు. చంద్రబాబు అండ్ గ్యాంగ్‌ను వెనకేసుకొస్తున్న 'ఈనాడు'కు ఇది ఏమాత్రం గిట్టడం లేదు.

సాక్షి, అమరావతి: ఏపీలో అసైన్డ్ భూముల చట్టాన్నే అపహాస్యం చేసేలా ఈనాడు, ఇతర ఎల్లో మీడియా దిగజారి వ్యవహరిస్తోంది. అసైన్డ్ భూములకు ఎసరు పెట్టేశారంటూ పేద, దళిత రైతులు తమ భూములపై నిర్ణయం తీసుకోవడాన్ని అవమానకరంగా వక్రీకరిస్తోంది. ఆ భూములను అధికారులు, వైఎస్సార్‌సీపీ నేతలు కారుచౌకగా కొనుగోలు చేశారని నిరాధారంగా నిందిస్తోంది. పేద రైతులు కొత్తగా వచ్చిన యాజమాన్య హక్కుల ఆధారంగా తమ భూమిని అమ్ముకుంటే దాన్ని ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటూ విపరీత అర్థాలు తీస్తోంది. ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఏటా రూ.15 వేల చొప్పున 'తల్లికి వందనం' పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు తల్లికి మాత్రమే ఇస్తామని బొంకుతున్న విషయం బయట పడటంతో.. తమ మోసాన్ని ప్రజలు గ్రహించకుండా దృష్టి మళ్లించడానికి 'బాబు అండ్ కో' అసైన్డ్ హక్కుల వ్యవహారాన్ని తెర మీదకు తెచ్చింది. మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంపై దృష్టి పెట్టకుండా, ప్రజలకు మేలు చేసేలా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఎలా తొలగించాలన్న దానిపైనే చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎల్లో మీడియా, ప్రధానంగా ఈనాడు శకుని పాత్ర పోషిస్తోంది. ఏ ప్రభుత్వమైనా ఒక కార్యక్రమాన్ని అమలు చేసినప్పుడు ఎలాంటి పక్షపాతం లేకుండా పరిశీలించి.. ఇంకా ఎలా మంచి చేయొచ్చు అని చెప్పే బాధ్యత పత్రికలకు ఉంటుంది. కానీ మేలు చేస్తున్న కార్యక్రమాలను ఎత్తివేయాలని, తీసివేయాలంటూ పనిగట్టుకుని తప్పుడు రాతలు రాయడం దారుణం. దీనివల్ల అంతిమంగా నష్టపోయేది పేదవాళ్లు. పేదలకు నష్టం చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం, ఎల్లో మీడియా ఉన్నట్టు మరోసారి రుజువైంది. చంద్రబాబు, తాము బాగుంటే చాలని ఈనాడు కిరణ్ అనుకోవడం దుర్మార్గం.

అసైన్డ్ భూములు దోచిందెవరు?

నిజంగా అసైన్డ్ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడింది ఎవరు? గతంలో చంద్రబాబు ప్రభుత్వం కాదా? రాజధాని పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను మభ్యపెట్టి, మోసం చేసి 1,100 ఎకరాలు కొట్టేశారు. వాళ్ల చేతిలో ఉంటే పరిహారం రాదని, ప్లాట్లు రావని చెప్పి లాగేసుకున్నారు. ఆ తర్వాత జీవో ఇచ్చి చేతులు మారిన భూములను పూలింగ్‌లోకి తీసుకుని టీడీపీ బినామీలకు ప్లాట్లు కేటాయించి కోట్లు కొల్లగొట్టారు. 1,336 మంది బినామీలు ఇంకా ఉన్నారు. దీనిపై కేసు నడుస్తోంది. ఈ కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని ఇదే ఈనాడు ఏనాడైనా నాలుగు వాక్యాలు రాసిందా? అసైన్డ్ భూముల సమస్య ఈనాటిది కాదు. పేదలు, రైతులు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. భూమి ఉన్నాం కష్టం వస్తే.. దాన్ని ఏదోలా ఉపయోగించుకుందామన్నా.. చేసుకోలేని పరిస్థితి. పైసాకో, పరక్కో ఏదో ఒక కాగితం మీద రాసిచ్చి ఎంతో కొంత తీసుకునే పరిస్థితి. రికార్డుల్లో ఒక పేరు.. భూమి దగ్గరకు వస్తే మరొకరి పేరు. దేనికీ పొంతన లేదు. ఒకరేమో కష్టం తీర్చుకోవడం కోసం అమ్ముకుంటే, దాన్ని కొనుక్కున్నవాడికీ కంటిమీద కునుకులేని పరిస్థితి. ఈ నేపథ్యంలో పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టానికి సవరణలు చేసింది. గతేడాది అక్టోబరు 27న దీనికి గెజిట్ జారీ అయ్యింది. నిజంగా ఎవరో ఒకరికి లబ్ధి చేకూర్చాలనుకుంటే.. ఎవరి ఆధీనంలో భూమి ఉంటే వారికే ఇచ్చేయండి అని చెప్పేవారు. కాని అలా జరగలేదు. ఏ పేదవాడు అయితే లబ్ధిదారో, ఒరిజనల్ అసైనీగా ఉన్నాడో, వారు లేకపోతే వారసులు ఎవరున్నారో వారికే సర్వహక్కులూ ఇవ్వండని చెప్పింది. ఇందులో తప్పు ఏముంది? ఇప్పుడు వీరందర్నీ రోడ్డు మీదకు ఈడ్చాలని చూస్తున్నారా? పేదల పొట్టకొట్టాలని చూస్తున్నారా?

27 లక్షల ఎకరాలపై పేదలకు హక్కులు

వైఎస్ జగన్ హయాంలో జరిగిన అసైన్డ్ చట్ట సవరణ ద్వారా సుమారు 15,21,160 మంది భూమిలేని నిరుపేదలకు వారికి సంబంధించిన 27,41,698 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తున్నాయి. 20 సంవత్సరాలకు ముందు ఇచ్చిన భూములన్నింటికీ ఇది వర్తిస్తుంది. ఈ భూములన్నీ 1954 తర్వాత అసైన్‌మెంట్ చేసినవే. అలాగే ప్రభుత్వం వ్యవసాయ భూములే కాకుండా ఇళ్ల పట్టాలు కూడా నిరుపేదలకు ఇచ్చింది. జగన్ ప్రభుత్వంలో 31 లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మల పేరుమీద నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇచ్చారు. గతంలో 20 సంవత్సరాల తర్వాత ఇళ్ల పట్టాలపై సర్వ హక్కులు కల్పించేలా ఉన్న చట్టాన్ని, జగన్ హయాంలో 10 సంవత్సరాలకు తగ్గిస్తూ పీఓటీ చట్టంలో సవరణ చేశారు. ఫలితంగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాలు పొందినవారితోపాటు, మిగిలిన వారికీ ప్రయోజనం చేకూరింది. చంద్రబాబు ఎప్పుడైనా ఒక్క సెంటు భూమి పేదలకు ఇచ్చారా? పైగా అమరావతిలో 50 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అడ్డుపడటం వాస్తవం కాదా?

ఇదీ అసైన్డ్ భూముల నేపథ్యం

వివిధ కేటగిరీలకు చెందిన లబ్ధిదారులకు వ్యవసాయం కోసం భూమి అసైన్డ్ చేసే విధానం కొన్ని దశాబ్దాల క్రితం మొదలైంది. 1954కు ముందు అసైన్ చేసిన భూములది ఒక కేటగిరీ, 1954 తర్వాత మరో కేటగిరీ. 1954కు ముందు అసైన్డ్‌దారులకు ఇచ్చిన పట్టాల్లో ఎక్కడా అమ్ముకోకూడదనే షరతు లేదు. 1954 తర్వాత ఇచ్చిన అసైన్డ్ పట్టాల్లో మాత్రం ఈ నిబంధన పెట్టారు. దీంతో ఆ భూములన్నీ నిషేధిత జాబితాలో చేరాయి. వాటిని అమ్ముకునే అవకాశం లేదు. గతంలో బాబు ప్రభుత్వం చేసిన వెబ్ ల్యాండ్ దుర్మార్గాల వల్ల 1954కు ముందు అసైన్డ్ చేసిన భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చారు. వాటిని తొలగించుకోవడానికి రెవిన్యూ అధికారుల చుట్టూ తిరిగిం, లంచాలు ఇచ్చిం విసిగిపోయిన రైతులు ఎంతో మంది ఉన్నారు. 1954 నుంచి కూడా పేదలకు భూములు ఇవ్వడం జరుగుతూనే ఉంది. 70 ఏళ్ల తర్వాత కూడా ఆ భూముల మీద వారికి హక్కులు లేవు. అదే స్వాతంత్ర్య సమరయోధులో, ఎక్స్ సర్వీస్‌మెన్ అయితే అసైన్ చేసిన తర్వాత పదేళ్లకు అమ్ముకునే అవకాశాన్ని చట్టం కల్పించింది. ఈ విషయంలో వారికి పూర్తి హక్కులు ఉన్నాయి. భూమి లేని నిరుపేదలకు మాత్రం హక్కులు లేవు. 2, 2.5 ఎకరాల వరకూ అసైన్‌మెంట్ పట్టా ఉన్న వాళ్లు తమ అవసరాలకు ఒక అరెకరం అమ్ముకోవాలనుకుంటే చట్ట ప్రకారం అమ్ముకోవడం కుదరదు. దీంతో సాదా బైనామా పద్ధతిలో భూముల అమ్మకాలు జరిగాయి. దీనివల్ల నిరుపేదలైన అసైనీలకు రావాల్సిన రేటులో కనీసం 25 శాతం కూడా వచ్చేది కాదు. భూమిని అమ్ముకోకుండా సాగు చేసుకున్న వారు కూడా టైటిల్ లేకపోవడం వల్లం రెవిన్యూ శాఖ నుంచి ఎప్పుడైనా నోటీసులు వస్తాయని, ఆ భూమిని ప్రభుత్వం ఎక్కడ తీసేసుకుంటుందోనని, ఎక్కడ రిజర్వ్ చేస్తుందోనని భయాందోళనలు ఉండేవి. ఇటు అసైనీకి.. అటు కొనుక్కున్న వారికి లబ్ధి లేదు. రెవెన్యూ రికార్డులు క్షేత్ర పరిస్థితిని తెలియజెప్పేలా లేవు. రికార్డులు ఒకరి పేరు మీద ఉంటే.. భూములు మరొకరి ఆధీనంలో ఉన్నాయి. ఇప్పటివరకు 19,21,855 మందికి 33,29,908 ఎకరాలను ప్రభుత్వాలు అసైన్‌మెంట్ చేస్తే.. ఆ రికార్డులేవీ క్షేత్ర స్థాయికి అనుగుణంగా లేవు.


పూర్తి అధ్యయనం తర్వాతే అసైన్డ్ చట్ట సవరణ

జిల్లా కలెక్టర్లు పలుమార్లు జగన్ ప్రభుత్వం దృష్టికి అసైన్డ్ భూముల సమస్యను తీసుకు వచ్చాక రెవెన్యూ మంత్రి నేతృత్వంలో 13 మంది ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలతో 2022 ఆగస్టు 30వ తేదీన ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ కర్ణాటక, తమిళనాడులో పర్యటించి అక్కడి విధానాలపై అధ్యయనం చేసింది. అసైన్‌మెంట్ భూములకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న చట్టాలు, నియమ నిబంధనలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. కేరళలో అయితే అసైన్ చేసిన మూడేళ్ల తర్వాత, కర్ణాటకలో 25 ఏళ్ల తర్వాత, తమిళనాడులో పదేళ్ల తర్వాత కొన్ని నిబంధనలతో అమ్ముకునే అవకాశం ఉంది. కర్ణాటకలో ఐదేళ్ల తర్వాత కలెక్టర్ అనుమతితో అసైన్డ్ భూములను అమ్ముకోవచ్చు. మిగులు భూముల్లో ఇచ్చిన అసైన్‌మెంట్ అయితే 25 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చని తమిళనాడులో నిబంధన ఉంది. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత అసలైన ఒరిజనల్ లబ్ధిదారులకు, లేదా వారి వారసులకు అవసరమైనప్పుడు అమ్ముకునేందుకు వీలు కల్పించాలని, దానికి అనుగుణంగా ఏపీ అసైన్‌మెంట్ చట్టం (పీఓటీ) 1977కు సవరణలు చేయాలని ఆ కమిటీ సిఫారసు చేసింది. అంటే అసైన్డ్ భూములపై లబ్ధిదారులకు పూర్తి యాజమాన్య హక్కులు ఇవ్వాలని కమిటీ సిఫారసు చేయగా, దీనికి అప్పటి మంత్రివర్గం ఆమోదం తెలిపి, చట్టానికి సవరణలు చేసింది. అదే సందర్భంలో 20 ఏళ్లకు ముందే ఎవరైనా పేద రైతుల నుంచి భూములు కొనుక్కుని ఉంటే వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. వారికి ఎలాంటి హక్కులూ రావు. వారి విషయంలో 1977 నాటి పీఓటీ చట్టం అమల్లో ఉన్నట్టే. 2007,2008 నాటి సవరణలు కూడా వర్తిస్తాయి. దీనివల్ల అసైన్‌మెంట్ అయిన దగ్గర నుంచి 2023లో చట్ట సవరణ జరిగే వరకు అసైన్‌మెంట్ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్న పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన రైతులకే మేలు కలుగుతుంది. అంటే ఒరిజనల్ అసైనీలకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో.. అందులో తప్పులు జరిగాయని, రద్దు చేయాలనే వాదనలో ఏమైనా అర్థం ఉందా? ఎవరికైనా లబ్ధి చేకూర్చాలనుకుంటే ఒరిజనల్ అసైనీలకే హక్కులు ఇవ్వాలనే షరతు చట్టంలో ఎందుకు పెడతారు?

భూముల పేరుతో అన్యాయం చేసింది చంద్రబాబు కాదా?

2016లో ఒక్క మెమో ద్వారా 2,06,171 ఎకరాల చుక్కల భూములను ఉద్దేశ పూర్వకంగా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 22ఎలో పెట్టి ఆ రైతులను సర్వనాశనం చేసింది. జగన్ ప్రభుత్వం వచ్చాక చుక్కల భూముల విషయంలో నష్టపోయిన 97,472 రైతులకు ఊరటనిచ్చింది. ఇప్పుడు వారిని కూడా రోడ్డుకు లాగేస్తారా? షరతులు గల పట్టా భూములున్న వేల మంది రైతులకు సంబంధించిన 35 వేల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి వైఎస్ జగన్ మేలు చేశారు. ఇప్పుడు వీరిని కూడా రోడ్డున పడేస్తారా? గిరిజనులకు 2.83 లక్షల ఎకరాలపై హక్కు పత్రాలు ఇచ్చారు. వాళ్లనూ రోడ్డున పడేస్తారా? ఇవన్నీ పేద రైతులకు మంచి చేస్తూ తీసుకున్న నిర్ణయాలు. వాళ్లందరినీ రోడ్డున పడేయాలన్న చంద్రబాబు కోరికకు ఎల్లో మీడియా అక్షర రూపం ఇస్తోంది.


దళిత రైతులను అవమానిస్తారా?



అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడాన్ని ఎల్లో మీడియా ఓర్వలేకపోతోంది. తమ భూములపై హక్కుల కోసం ఏళ్ల తరబడి దళితులు ఎదురుచూశారు. భూములపై హక్కు వస్తే తమకు సమాజంలో గౌరవం పెరుగుతుందని భావించారు. దాన్ని వైఎస్ జగన్ నెరవేర్చారు. దీన్ని తప్పు పట్టడం అన్యాయం. హక్కులు వచ్చిన కొందరు రైతులు తమ భూములను అమ్ముకోవడం తప్పెలా అవుతుంది? వారి అవసరాల కోసమో, లేక ఆ భూమికి ఎక్కువ రేటు రావడం వల్లో అమ్ముకుని ఉండవచ్చు. ఆ భూములన్నింటినీ వైఎస్సార్‌సీపీ వాళ్లు కొన్నారనడం నిరాధారం. దళితులను అవమానించడానికే ఇలాంటి రాతలు రాస్తున్నారు.

– జూపూడి ప్రభాకర్‌రావు, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు


పెత్తందార్ల కాళ్ల కిందే నలిగిపోవాలా?



అసైన్డ్ భూములపై 20 సంవత్సరాల తర్వాత హక్కులు కల్పించడం ద్వారా వైఎస్ జగన్ దళితులు, పేద రైతుల తల రాతను మార్చారు. 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని పనిని ఆయన చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ధైర్యంగా ఈ పని చేసింది. ఫలితంగా లక్షలాది మంది రైతులకు తమ భూములపై సర్వ హక్కులు లభించాయి. సమాజంలో వారికి గౌరవం పెరిగింది. మావి అసైన్డ్ భూములు కావు, పట్టా భూములని చెప్పుకుంటున్నారు. అవసరమైతే ఎవరైనా అమ్ముకుంటున్నారు. దాని కోసమే, ఆ హక్కు కోసమే వారు పోరాడారు. సాధించుకున్న భూమిపై వారికి హక్కు ఉండదా? దళితులు పెత్తందార్ల కాళ్ల కిందే నలిగిపోవాలా?

– మొండితోక అరుణ్‌కుమార్, ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు

లక్షల మంది అసైన్డ్ రైతులకు లబ్ధి



దళిత, పేద రైతులకు మేలు చేయడాన్ని కూడా తప్పు పట్టడం దారుణం. అసైన్డ్ భూములకు హక్కులివ్వడం వల్ల లక్షల మంది పేద, దళిత రైతులు ప్రయోజనం పొందారు. అసైన్డ్ భూములంటేనే వివాదాస్పద భూములుగా చిత్రీకరించిన పరిస్థితి ఉండేది. ప్రభుత్వం ఇచ్చిన 50 ఏళ్ల తర్వాత కూడా ఆ భూమిపై వారికి హక్కు ఉండేది కాదు. తమకు హక్కు ఇస్తే ఆ భూమిని అవసరానికి ఉపయోగించుకుంటామని, అవసరమైతే రుణాలు తీసుకుంటామని రైతులు ఎన్నో ఏళ్లగా మొత్తుకుంటున్నారు. ఎవరూ వినలేదు. ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్ జగన్ మాత్రమే విన్నారు. ఆయన ప్రభుత్వం మాత్రమే పట్టించుకుంది. అసైన్డ్ రైతులకు యాజమాన్య హక్కులిచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది. దాన్ని వక్రీకరించి ఇష్టానుసారం మాట్లాడడం తగదు.

– నత్తా యోనారాజు, జాతీయ అధ్యక్షుడు, మాల మహానాడు

క్లుప్తంగా...

మాజీ మంత్రి సీదిరిపై ఎమ్మెల్యే గౌతు శిరీష ఫిర్యాదు

కాశీబుగ్గ: గత శాసనసభలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శనివారం కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుతంగా మాట్లాడలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు మానసిక పరిస్థితి బాలేదు అని గతంలో శాసనసభలో అప్పలరాజు..అప్పటి సీఎం వైఎస్ జగన్ మెప్పు కోసమే వ్యాఖ్యానించారని పేర్కొంటూ ఫిర్యాదును సీఐకు అందజేశారు.

తప్పు చేశామని ఇప్పుడిప్పుడే ఆలోచిస్తున్న ప్రజలు

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి



తిరుమల: రాష్ట్రంలో కూటమిని గెలిపించి తప్పు చేశామని ప్రజలు ఇప్పుడిప్పుడే ఆలోచిస్తున్నారని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. చిన్నచిన్న పొరపాట్ల వల్ల రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టలేకపోయిందని చెప్పారు. మళ్లీ వైఎస్ జగన్ సీఎం అవడం తథ్యమని, సువర్ణ పరిపాలన మళ్లీ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీకి షర్మిల కొమ్ముకాయట్లేదు

కాంగ్రెస్ నేత మస్తాన్‌వలి

సాక్షి, అమరావతి: టీడీపీకి షర్మిల కొమ్ముకాయట్లేదని.. తల్లికి వందనం పథకం అమలుపై ఆమె సీఎం చంద్రబాబును ప్రశ్నించారని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మస్తాన్ వలి వివరణ ఇచ్చారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని.. తల్లికి వందనం పథకాన్ని అందరికీ వర్తింపజేయాలని చంద్రబాబును షర్మిల డిమాండ్ చేశారని వివరించారు. అలాగే గత ప్రభుత్వం కూడా మోసం చేసిందని షర్మిల అన్నారని.. కానీ ఆమె వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. కాగా, డయేరియాను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మస్తాన్‌వలి విమర్శించారు. ప్రజలు ఆస్పత్రి పాలవుతున్నా.. వారి ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో పరిటాల శ్రీరామ్ ఫొటోలు



ధర్మవరం 25వ వార్డు సచివాలయంలో చంద్రబాబు, పవన్, సత్యకుమార్ పక్కనే పరిటాల శ్రీరామ్ చిత్రపటం

ధర్మవరం: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి సత్యకుమార్ ఫొటోల పక్కన టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ చిత్రపటాన్ని పెడుతున్నారు. ఈ క్రమంలోనే ధర్మవరం 25వ వార్డు సచివాలయంలో శ్రీరామ్ ఫొటో పెట్టడం విమర్శలకు దారితీసింది. సీఎం, డిప్యూటీ సీఎంల చిత్రపటాల పక్కన ప్రభుత్వంలో ఎటువంటి భాగస్వామ్యం లేని శ్రీరామ్ ఫొటో పెట్టడమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయం సోషల్ మీడియాలోను వైరల్ అవుతోంది.

18 నుంచి జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు

సాక్షి, అమరావతి: జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నెల 18 నుంచి 10 రోజులపాటు నిర్వహించనున్నారు. 18న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం పార్టీ నాయకులు, శ్రేణులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి నమో దు ప్రక్రియ విధి విధానాలను వివరించారు.

అస్తవ్యస్త విధానమే ప్రియం!

చంద్రబాబు రాజకీయ క్రీడకు ల్యాండ్ టైట్లింగ్ చట్టం బలి

భూమి అమ్మే వారికి, కొనే వారికి ఒక భరోసా కల్పించేలా గత వైఎస్ జగన్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. పక్కాగా సర్వే చేసి.. స్పష్టంగా హద్దులు చూపిస్తూ క్లియర్ టైటిల్‌తో ఆ భూమికి ప్రభుత్వమే గ్యారంటీ ఇవ్వడం ఆహ్వానించదగిన పరిణామం. భూమికి ఏ ఇబ్బందీ రాకుండా ఇన్స్యూరెన్స్ చేసినట్లుగా భావించవచ్చు. ఇదివరకు ఎక్కడా దేశంలో భూములకు ఇలాంటి భరోసా లేదు. రాష్ట్రంలో అది సాకారం కావడానికి వేలాది మంది సర్వేయర్లను నియమించి, అధునాతన సాంకేతికను ఉపయోగించి సర్వేకు శ్రీకారం చుట్టింది. 'వైఎస్ జగన్‌కు ముందు.. ఆ తర్వాత..' అని స్పష్టంగా జరిగిన మేలును కళ్లకు కట్టేలా, ప్రభుత్వం ఇస్తున్న క్లియర్ టైటిల్‌కు గుర్తుగా కొత్తగా సర్వే చేసి ఫొటోతో ఇవ్వడంపై ఎల్లో గ్యాంగ్ రాద్ధాంతం చేయడం దుర్మార్గం. కేవలం ప్రజలను తప్పుదారి పట్టించడం కోసమేనని స్పష్టమవుతోంది.



సాక్షి, అమరావతి: దేశమంతా అమలు కావాలని కోరుకుంటున్న ల్యాండ్ టైట్లింగ్ చట్టం రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు రాజకీయ క్రీడకు బలైపోయింది. 90 దేశాల్లో అమల్లో ఉన్న ఈ చట్టాన్ని కేవలం రాజకీయ స్వార్థం కోసం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి ఉపయోగించుకుని కూటమి పార్టీలు ఎన్నికల్లో లబ్ధి పొందాయి. భూములు పోతాయనే దారుణమైన ప్రచారంతో ప్రజలను భయకంపితుల్ని చేశారు. ప్రజలు, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు తాము మాత్రం ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఏకైక లక్ష్యంతో ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి చంద్రబాబు, కూటమి పార్టీలు భయంకరమైన కుట్రలు చేశాయి. మీ భూములు పోతాయని, దస్తావేజులు ఇవ్వరని, భూ యజమానులను జైల్లో పెడతారంటూ దారుణమైన అపోహల్ని సృష్టించారు. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాక యజమానులకు దస్తావేజులు ఇవ్వరని పచ్చి అబద్ధాన్ని విస్తతంగా ప్రచారం చేసి ప్రజలను వంచించారు. నిజానికి సంవత్సరం నుంచి 9.58 లక్షల స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వాటన్నింటికీ సంబంధిత రైతులకు ఒరిజినల్ దస్తావేజులే ఇచ్చారు. 15.91 లక్షల ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్లను ఇళ్ల యజమానులకు ఎప్పటిలానే ఇచ్చారు. ఈ–స్టాంపింగ్‌పైనా ఎడతెగని దుష్ప్రచారం చేసి జిరాక్స్ కాపీలు ఇస్తారని, ఆస్తి యజమానుల వారసులను అధికారులే నిర్ణయిస్తారని దారుణంగా వక్రీకరించారు. అమల్లోకి రాని ల్యాండ్ టైటిలింగ్ చట్టం సెక్షన్ 25 (3) ప్రకారమైనా.. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వారసత్వ నిర్ధారణలో ఏదైనా వివాదం ఉందని భావిస్తే సంబంధిత సివిల్ కోర్టుకు రిఫర్ చేయాల్సి ఉంటుంది. దాన్ని తప్పుగా చిత్రీకరించారు. సరైన కాగితాలు లేవని యజమానులనే జైల్లో పెడతారని, తాతల నాటి భూములైనప్పటికీ నేతల దయ ఉండాల్సిందేనని, జగన్ మీ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టవచ్చంటూ అన్యాయంగా పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. సరైన పత్రాలు లేవని యజమానులను జైల్లో పెట్టే పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? ప్రజల్లో ఒక రకమైన భయానకం సృష్టించేందుకు ఇలాంటి ప్రచారాలు చేశారు.

అసెంబ్లీలో మద్దతిచ్చి ఎన్నికల్లో వ్యతిరేకించిన టీడీపీ

ల్యాండ్ టైట్లింగ్ బిల్లును అసెంబ్లీలో పెట్టినప్పుడు టీడీపీ దానికి పూర్తి మద్దతు ఇచ్చింది. అంతేకాకుండా సుదీర్ఘ అధ్యయనం, ఎంతో కసరత్తు తర్వాత ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. లీగల్ అడ్వైజర్‌గా నల్సార్ యూనివర్సిటీని నియమించుకుని ముసాయిదా బిల్లును రూపొందించింది. 2011 నుండి 2019 వరకు తయారు చేసిన వివిధ మోడల్ చట్టాలను పరిశీలించి, కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఈ చట్టాన్ని తయారు చేసింది. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన బిల్లును 2019లో అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సుదీర్ఘ చర్చ జరిగింది. అప్పటి పీఏసీ ఛైర్మన్, ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ చట్టాన్ని అసెంబ్లీలో స్వాగతించారు. దీనికి అప్పుడు టీడీపీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఆ తర్వాత ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. కేంద్ర ప్రభుత్వంలోని డిపార్టుమెంట్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, లా, ఐటీ, హోమ్, సోషల్ వెల్ఫేర్ వంటి శాఖలన్నీ 3 సంవత్సరాలు జాగ్రత్తగా పరిశీలించి పలు సూచనలు చేశాయి. ఆ మేరకు మార్పులు చేర్పులు చేసి తిరిగి అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. ఏ కేంద్ర చట్టాలకూ వ్యతిరేకంగా ఈ చట్టం లేదని నిర్ధారించిన తర్వాతే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం దీనిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే దీనిపై టీడీపీ, కూటమి పార్టీలు, ఎల్లో మీడియా దారుణంగా దుష్ప్రచారం చేసి ప్రజలను భయకంపితుల్ని చేశాయి. తాము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆ విషయం ఏకంగా మేనిఫెస్టోలోనే పెట్టారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అమలవుతున్న చట్టాన్ని, దేశం మొత్తం రావాలంటున్న చట్టాన్ని కేవలం రాజకీయం కోసం చంద్రబాబు బలి చేశారు. అధికారంలోకి వచ్చాక నిర్వహించిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేయాలని తీర్మానించారు.

దుష్ప్రచార హోరులో వాస్తవాలు కనుమరుగు

నిజానికి ప్రజల ఆస్తులకు మరింత భద్రత కల్పించడానికి ల్యాండ్ టైట్లింగ్ చట్టం చేశారు. అన్ని రాష్ట్రాలు ఈ చట్టాన్ని చేసుకోవాలని 2019లో నీతి ఆయోగ్ అనేక సార్లు చెప్పింది. అందుకు సంబంధించి ఒక ముసాయిదా చట్టాన్ని కూడా చేసింది. మహారాష్ట్ర కూడా ల్యాండ్ టైట్లింగ్ మోడల్ చట్టం చేసింది. పైగా దీనికి టీడీపీ అసెంబ్లీలో మద్దతు తెలిపింది. కానీ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం దాన్ని అడ్డగోలుగా వ్యతిరేకించి రాజకీయం చేసింది. ప్రజలకు మేలు చేసే, రాష్ట్ర భూముల స్వరూపాన్ని, భూమి రికార్డుల వ్యవస్థను సమూలంగా మార్చేసే చట్టాన్ని రాజకీయ మంటల్లో కాల్చివేసి ప్రజలకు తీరని ద్రోహం చేసింది.

ల్యాండ్ టైట్లింగ్ చట్టం వద్దనడం సరికాదు

ల్యాండ్ టైటిల్ గ్యారంటీ చట్టం ద్వారా భూమి హక్కులకు ప్రభుత్వమే భద్రత కల్పిస్తుంది. చట్టంలో కొన్ని రకాల సమస్యలు ఉంటే ఉండవచ్చు. కానీ చట్టమే తప్పనడం, దాన్ని వద్దనుకోవడం సరికాదు. 1989 నుంచి ఇలాంటి చట్టం కావాలనే చర్చ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా 2004లో టైటిల్ గ్యారంటీ చట్టం తేవాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పటికి 3 ముసాయిదా చట్టాలు కూడా తయారు చేసింది. కానీ చట్టరూపం దాల్చలేదు. అయితే అందుకనుగుణంగా మొదటిసారి చట్టం చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మహారాష్ట్రలో బిల్లు పెట్టారు. రాజస్తాన్ ప్రయత్నం చేసింది. ఢిల్లీ కూడా అనుకుంది. కానీ ఎక్కడా చట్టం రాలేదు. ఈ చట్టం వస్తే భూమి రికార్డుల్లో స్పష్టత వస్తుంది. ఒకసారి రికార్డులో పేరు ఎక్కితే రైతుకు భూమి హక్కులపై పూర్తి భరోసా ఉంటుంది. అమెరికా, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలాంటి భూ విధానం ఉందో మనకు అలాగే ఉంటుంది. ప్రపంచం అంతా కోరుకుంటున్న మార్పు అది. దీనివల్ల భూ యజమానికి భద్రత పెరగడమే కాకుండా, భూమి విలువలు కూడా పెరుగుతాయి. ఆ భూములపై లావాదేవీలు సులువవుతాయి. హక్కులు పోతాయి, భూములు బలవంతంగా లాక్కుంటారు, ఆక్రమిస్తారనే అంటున్నారు. కానీ ఈ చట్టం ఉద్దేశం అది కాదు. అది జరగదు కూడా. ఈ చట్టం గురించి దేశంలో 40 ఏళ్లుగా రకరకాల కమిటీలు, నిపుణులు అధ్యయనం చేస్తూనే ఉన్నారు. అన్నీ అయిన తర్వాతే ఈ విధానాన్ని తీసుకువచ్చారు.

– సునీల్‌కుమార్, భూ చట్టాల నిపుణుడు, నల్సార్ వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్

డయాఫ్రం వాల్ నాశనానికి చంద్రబాబే కారణం

- డయాఫ్రం వాల్, గైడ్ బండ్ నిర్మాణాలు పక్కా ప్లాన్ ప్రకారం జరగలేదు..
- ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు
- పోలవరం సందర్శనకు రూ.500 కోట్ల ప్రజాధనం వృథాచేసిన బాబు
- మాజీ ఎంపీ హర్షకుమార్



రాజమహేంద్రవరం సిటీ: పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణం నాశనమవడానికి సీఎం చంద్రబాబే కారణమని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ధ్వజమెత్తారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభంలో శీనయ్య కమిటీ రెండు డయాఫ్రం వాల్స్ కట్టాలని సూచించినా చంద్రబాబు ఒక్క నిర్మాణం మాత్రమే చేపట్టారని విమర్శించారు. డయాఫ్రం వాల్ ఒకచోట 52 మీటర్లు, మరోచోట 92 మీటర్ల మేర ఇష్టారాజ్యంగా నిర్మించారని చెప్పారు. డయాఫ్రం వాల్ పునాది కచ్చితంగా హార్డ్ రాక్ వరకూ వెళ్లాలని అధికారులు సూచించినా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. డయాఫ్రం వాల్‌కు హార్డ్ రాక్ వరకూ పునాది నిర్మించలేదని, అందువల్లనే నేడు ఈ దుస్థితి నెలకొందని మండిపడ్డారు. దీనికి అక్కడి ఇంజినీర్లు, మారిన కాంట్రాక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో అత్యంత ప్రాధాన్యం కలిగిన డయాఫ్రం వాల్, గైడ్ బండ్ నిర్మాణాలు పక్కా ప్లాన్ ప్రకారం నిర్మాణం జరగలేదని, నిర్దేశిత లోతు వరకూ నిర్మించనందునే అది కొట్టుకుపోయిందన్నారు. ఈ విషయాలపై పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్లు సమాధానం చెప్పాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. కారకులైన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లోపభూయిష్టంగా తయారైందని, తాను చెప్పిన విషయాలు కాదని ఇంజినీరింగ్ అధికారులు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలను ప్రజలు కూడా గమనించాలని కోరారు. డ్యామ్ నిర్మించాలనే విషయం అంతర్జాతీయ కుట్రగా అభివర్ణించారు.

చంద్రబాబుకు డబ్బులు దండుకోవడం తప్ప ప్రాజెక్టుపై చిత్తశుద్ధి లేదు

ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు.. ఇప్పటి వరకూ ఎంత ఖర్చు పెట్టారు, ఇంకా ఎంత ఖర్చవుతుందనే విషయాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. గోదావరి ప్రవాహం కొయిదా ప్రాంతం వరకూ సమానంగా సాగుతుందని, అక్కడి నుంచి ప్రాజెక్టుకు వచ్చే క్రమంలో మధ్యలో రోజుకు 9 టీఎంసీల నీళ్లు అదృశ్యమైపోతున్నాయని, దీనిని అరికట్టడంపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. చంద్రబాబుకు డబ్బులు, క్రెడిట్ దక్కించుకోవడం తప్ప పోలవరం ప్రాజెక్టుపై చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం రుషికొండపై రూ.500 కోట్లతో ప్యాలస్ కట్టారంటూ రాష్ట్రంలో అందరూ విమర్శించారని, కానీ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు ప్రజలను తీసుకెళ్లడానికి రూ.500 కోట్లు ఖర్చు పెట్టారని హర్షకుమార్ చెప్పారు.

పేదల పొట్ట కొట్టాలని చూస్తున్నారా?

- ప్రభుత్వ హామీల నుంచి దృష్టి మరల్చేందుకే అసైన్డ్ భూములపై కట్టుకథలు
- చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు ఎల్లో మీడియా ఊతం
- అమరావతి పేరుతో అక్రమాలకు పాల్పడింది టీడీపీ పెద్దలే
- వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మండిపాటు



సాక్షి, అమరావతి: పేదలకు సంబంధించిన అసైన్డు భూముల విషయంలో ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే అసైన్డ్ భూములపై కట్టుకథలు అల్లుతున్నారని ధ్వజమెత్తారు. పేదల కోసం తెచ్చిన చట్టాన్ని కూడా తప్పుదారి పట్టించేలా వార్తలు రాశారని ఈనాడుపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు భజనే తప్ప పేదల బాగోగులు ఎల్లో మీడియాకు పట్టవా? అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తిగా గతి తప్పిన ఈనాడు రోజూ రోత రాతలు రాస్తోందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోకపోయినా చంద్రబాబు పల్లకి మోయడమే ఈనాడు లక్ష్యం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా బాధ్యతను పూర్తిగా వదిలేసిన ఈనాడు.. చంద్రబాబు ఒక్కరే బాగుంటే చాలన్నట్లు వ్యవహరిస్తోందన్నారు. గత ప్రభుత్వ కార్యక్రమాలను ఎలా రద్దు చేయాలి.. లబ్ధిదారుల సంఖ్యను ఎలా తగ్గించాలి.. అనే విషయాలపైనే ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టారని, దీనికి ఎల్లో మీడియా.. ముఖ్యంగా ఈనాడు వంత పాడుతోందని చెప్పారు. అనిల్ కుమార్ ఇంకా ఏమన్నారంటే..

అసైన్డ్ భూముల సమస్య ఎప్పటిది?

➢ అసైన్డ్ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడింది ఎవరు? చంద్రబాబునాయుడి ప్రభుత్వం కాదా? పేదల భూములను వారు కొట్టేయ లేదా? రాజధాని పేరు చెప్పి అమరావతిలో ఇదివరకు టీడీపీ ప్రభుత్వం చేసింది దోపిడీ కాదా? ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను మభ్యపెట్టి, మోసం చేసి 1100 ఎకరాలు కొట్టేశారు. మీ చేతిలో భూములు ఉంటే, పరిహారం రాదని, ప్లాట్లు రావని చెప్పి.. పేదల భూములు లాగేసుకుని, ఆ తర్వాత జీవో ఇచ్చి, చేతులు మారిన భూములను పూలింగ్‌లోకి తీసుకున్నారు. ఆ తర్వాత బినామీలకు ప్లాట్లు కేటాయించి రూ.కోట్లు కొల్లగొట్టారు. అమరావతి ప్రాంతంలో దాదాపు 1336 మంది బినామీలు ఉన్నారు. దీనిపై కేసు నడుస్తోంది. ఇవన్నీ వాస్తవాలు కావా?

➢ నిజానికి అసైన్డ్ భూముల సమస్య ఈనాటిది కాదు. భూమి ఉన్నా కష్టం వస్తే, దాన్ని ఏదో ఒకటి చేసుకుందామనుకున్నా, చేసుకోలేని పరిస్థితి ఉండేది. చివరకు పైసాకో, పరక్కో ఏదో ఒక కాగితం మీద రాసిచ్చి ఎంతో కొంత తీసుకుని భూములను అప్పగించే పరిస్థితి ఉండేది. 70 ఏళ్లుగా ఆ సమస్య కొనసాగింది.

పేదలకు న్యాయం చేయడం కోసమే..

➢ పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూముల చట్టానికి సవరణలు చేశారు. దానికి సంబంధించి గత ఏడాది అక్టోబరు 27న గెజిట్ జారీ అయింది. ఆ మేరకు ఒరిజనల్ అస్సైనీలు, ఒకవేళ వారు లేకపోతే వారి చట్టబద్ధ వారసులను గుర్తించి, ఆ భూములపై హక్కులు కల్పించారు.

➢ జగన్ ప్రభుత్వం ఆనాడు ఏ స్వార్థం లేకుండా నిరుపేదలకు న్యాయం జరగాలన్న ఆలోచనతో మంచి చట్టాన్ని రూపొందించింది. అయితే ఎల్లో మీడియా.. ముఖ్యంగా ఈనాడు కుటిలమైన ఆలోచనతో దుష్ప్రచారం చేస్తోంది.ప్రజలు, రైతులు.. ముఖ్యంగా నిరుపేదలకు మంచి జరగకూడదు... వారి పొట్ట కొట్టాలి.. వారిని రోడ్డు మీదకు ఈడ్చాలనే లక్ష్యంతో తప్పుడు రాతలు రాస్తోంది.

➢ రైతుల సమస్యలు పరిష్కరించేలా గత సీఎం జగన్ చొరవ తీసుకున్నారు. షరతులతో కూడిన పట్టాలకు సంబంధించి 22 వేల మంది రైతులకు మేలు చేస్తూ 35 వేల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించారు. చుక్కల భూములను కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించారు. అటవీ భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు ఏకంగా 2,00,083 ఎకరాలకు సంబంధించి హక్కు పత్రాలు జారీ చేశారు. 15,21,160 మంది భూమి లేని నిరుపేదలకు, వారికి సంబంధించిన 27,41,698 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పించారు. ఆ భూములన్నీ 1954 తర్వాత అసైన్మెంట్ చేసినవే.

అచ్చెన్నా.. ఇదేంటన్నా!?

విత్తనాల కొనుగోలు నేరమట..

అనుమతి లేకుండా తెచ్చుకున్నారని రైతులపై కేసు నమోదు

పెదకాకాని: వారు వ్యాపారులు కారు.. డీలర్లూ కాదు.. సొంత పొలంలో వరి పంట విత్తుకోవడానికి కొందరు కలిసి విత్తనం తెచ్చుకున్న అన్నదాతలు. అదే వారి పాలిట శాపమైంది. వారేదో మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నట్లు అధికారుల తనిఖీలు.. పోలీసుల రంగ ప్రవేశం.. కేసుల నమోదు.. అసలు రాష్ట్రంలో నెల రోజులకు పైగా ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. పొలం వాళ్లది.. డబ్బులు వాళ్లవి.. శ్రమ వాళ్లది.. చేతనైతే సహకరించాల్సింది పోయి రైతులపై కేసులు పెట్టడం ఏమిటి? మునుపటికొకడు ఎద్దు ఈనిందంటే గాటికి కట్టేయండి.. అన్న చందంగా ఎవరో ఫిర్యాదు చేస్తే సరిగా విచారించకుండానే ఈ దుందుడుకు చర్యలు ఏమిటి? గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురం గ్రామానికి చెందిన అమ్మిశెట్టి రోజేశ్వరరావు, మరికొందరు రైతులు కలిసి ఈ నెల 2వ తేదీన 30 కిలోల బరువుగల 58 సంచుల వరి విత్తనాలను తెలంగాణ నుంచి తెప్పించారు. వాటిని రోజేశ్వరరావు తన గోడౌన్‌లో దించుకున్నారు. అదేరోజు గుంటూరు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు అందిన సమాచారం మేరకు మండల వ్యవసాయాధికారి (ఏవో) పి.సంధ్యారాణి గ్రామానికి వచ్చారు. వరి విత్తనాలు ఎక్కడ కొనుగోలు చేశారు.. అనుమతులున్నాయా అంటూ విచారించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పెదపాపయ గ్రామం నుంచి నందీశ్వర సీడ్స్ పేరుతో ఉన్న వరి విత్తనాలను తామంతా కలిసి కొనుగోలు చేసినట్లు రైతులు తెలిపారు. అందుకు సంబంధించిన బిల్లు కూడా చూపించారు. ఒక్కరి పేరుతో ఇన్ని విత్తనాలు కొనుగోలు చేయకూడదని, షెడ్డులో ఉన్న 58 బస్తాలు సీజ్ చేస్తామని ఏవో చెప్పారు. తాము ఏటా వంద ఎకరాలకు పైగా వరి సాగు చేస్తామని రైతులు రోజేశ్వరరావు, మల్లికార్జునరావు, సాంబశివరావు తదితరులు విత్తనాలు సీజ్ చేయకుండా అడ్డుకున్నారు. దీంతో రైతులు తమ విధులకు ఆటంకం కలిగించారని ఏవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు శనివారం సీఐ కె.వీరాస్వామి తెలిపారు. రైతులపై కేసు నమోదు చేయడం పట్ల చుట్టుపక్కల గ్రామాల్లోని రైతుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ ప్రభుత్వం రైతులకు ఇస్తున్న గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని, రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

దుష్ట సంప్రదాయాన్ని ప్రోత్సహిస్తున్నారు

- తల్లికి వందనంపై చంద్రబాబు స్పష్టత ఇవ్వాలి
- ఉచిత ఇసుక పేరుతో దోపిడీ
- ప్రజలకు అండగా నిలిచి పోరాడతాం
- మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి



నెల్లూరు (పొగతోట): సీఎం చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో దుష్ట సంప్రదాయాన్ని ప్రోత్సహిస్తోందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. నెల్లూరులో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కక్షపూరిత రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఆస్తులు ధ్వంసం చేయడం, లాక్కోవడం, అనేక రకాల ఇబ్బందులు పెట్టడం తప్ప రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు లేదని చెప్పారు. చంద్రబాబు, కూటమి భాగస్వాములు పైశాచిక ఆనందం పొందుతున్నట్లు ఉందన్నారు. సంబంధంలేని కేసును వైఎస్ జగన్‌పై బనాయించారని చెప్పారు. చంద్రబాబును ప్రజలు చీదరించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. నిన్నటి రోజును బ్లాక్ డేగా భావించాలన్నారు. రాఘురామకృష్ణరాజు పెట్టిన కేసులో వాస్తవంలేదని చెప్పారు. మూడేళ్ల తరువాత కేసును నమోదు చేసి దుష్ట సంప్రదాయానికి తెరతీశారన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులపై జరుగుతున్న దాడులు, బనాయిస్తున్న అక్రమ కేసులకు చంద్రబాబు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పారు. ఎన్నికల హామీలకు చంద్రబాబు తూట్లు పొడిచి తల్లికి వందనం ద్వారా ఇంటికి రూ.15 వేలు ఇస్తామని జీవో విడుదల చేశారని విమర్శించారు. తల్లికి వందనంపై ప్రజల్లో ఆందోళన రావడంతో ఆధార్ లింక్ అంటూ డొంకతిరుగుడు సమాధానాలు చెప్పిస్తున్నారన్నారు. తల్లికి వందనం ఇంట్లో ఒక్కరికే ఇస్తారా? ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి ఇస్తారా అనే అంశంపై చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని కోరారు. జగన్ సీఎంగా ఉండి ఉంటే ఈపాటికి అమ్మఒడి నగదు తల్లుల బ్యాంకు ఖాతాలకు జమ అయి ఉండేదని చెప్పారు. టీడీపీ పాలనలో యూనిట్ ఇసుక రూ.3,200కు విక్రయిస్తున్నారని, ఉచిత ఇసుక పేరిట దోచేస్తున్నారని చెప్పారు. ఉచిత ఇసుక అంటే ఇదేనా అని ప్రశ్నించారు. తాము ప్రజలకు అండగా ఉండి పోరాడతామని ఆయన చెప్పారు.

నా కాళ్లకు దండం పెట్టొద్దు: చంద్రబాబు

తాడేపల్లి రూరల్: ప్రజలు, పార్టీ నేతలు తన కాళ్లకు దండం పెట్టొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఎవరైనా తన కాళ్లకు మొక్కితే తిరిగి తాను కూడా వాళ్ల కాళ్లకు మొక్కుతానని చెప్పారు. శనివారం గుంటూరు జిల్లా తాడేపల్లి రూరల్ మండలం కొలనుకొండ గోకుల క్షేత్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో అనంత శేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పేదరికం లేని సమాజమే తన జీవిత లక్ష్యమని.. ధార్మిక, ఆధ్యాత్మిక సంస్థలతో ప్రజలకు సాంత్వన కలుగుతుందని అన్నారు. 'ధర్మాన్ని కాపాడటానికి ధార్మిక సంస్థలు ఉండడం మన అదృష్టం. హరేకృష్ణ మూమెంట్‌తో పోటీపడి ఇస్కాన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మధుపండిత్ దాస అనుకున్నది సాధిస్తారు. నమ్మిన సిద్ధాంతం కోసం కష్టపడతారు. సత్యగౌర చంద్రదాస్ కూడా ఐఐటీలో చదివారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు కాపాడడానికి జీవితాలను త్యాగం చేశారు. హరేకృష్ణ గోకుల క్షేత్రంలో వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుంది. ప్రార్థనాలయాలు లేకపోతే ఈ భూమిపైనున్న జైళ్లు చాలవు. నేరాలు, ఘోరాలు ఎన్నో జరిగేవి. వేంకటేశ్వరస్వామి మా ఆరాధ్య దైవం. 2003లో తిరుపతిలో జరిగిన ప్రమాదంలో నాకు ప్రాణభిక్ష పెట్టింది వేంకటేశ్వరస్వామే. గతంలో అన్నా క్యాంటీన్లకు భోజన సరఫరా కూడా అక్షయపాత్రకే అప్పగించాం. మళ్లీ అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించబోతున్నాం' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షులు మధుపండిత్, టీడీపీ పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు తదితరులు పాల్గొన్నారు.



అనంత శేషస్థాపనలో చంద్రబాబు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ



"కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు
ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము;
అంత్యదినమున నేను వానిని లేపుదును.
– క్రైస్తవ ధర్మం

గ్రహం అనుగ్రహం

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు; ఆషాఢ మాసం; **తిథి:** శు.అష్టమి ప.2.11 వరకు, తదుపరి నవమి; **నక్షత్రం:** చిత్త రా.7.57 వరకు, తదుపరి స్వాతి; **వర్జ్యం:** రా.2.04 నుండి 3.48 వరకు; **దుర్ముహూర్తం:** సా.4.50 నుండి 5.42 వరకు; **అమృత ఘడియలు:** ప.12.55 నుండి 2.40 వరకు

సూర్యోదయం : 5.36
సూర్యాస్తమయం : 6.34
రాహుకాలం : సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుండి 1.30 వరకు

గౌతమ్ గంభీర్ (కొత్త కోచ్)

రాయని డైరీ

మాధవ్ శింగరాజు

ఎవరూ ఎవర్నీ తయారు చెయ్యరు. తర్ఫీదు ఇస్తారంతే. తర్ఫీదును ద్రోణాచార్యుడి రూపంలో విగ్రహంలా ప్రతిష్ఠించుకుని, ఎవర్ని వారే తయారు చేసుకోవాలి.

ఆల్రెడీ తయారైపోయి ఉన్న విరాట్ కోహ్లీని, లేదంటే తలపండి ఉన్న నరేంద్ర మోదీ జీని పరిశీలనగా చూస్తూ రోజూ ప్రాక్టీస్ చేస్తే ఎవరికి వారిగా ప్రత్యేకంగా తయారయ్యేదేం ఉండదు. టాప్‌-ఆర్డర్‌లో కోహ్లీలా ఆడుతున్నాడు అంటారు. 'మన్ కీ బాత్'లో మోదీజీలా మాట్లాడుతున్నాడు అంటారు. అంతే గుర్తింపు. అదైనా మళ్లీ కోహ్లీ, మోదీజీలకే గుర్తింపు.

కొత్తగా ఇంకో కోహ్లీ, కొత్తగా ఇంకో మోదీజీ... ఆటలకు, రాజకీయాలకు ఉపయోగపడరనేం లేదు. అంతకంటే ఎక్కువ ఉపయోగాన్ని కదా కొత్తగా తయారవుతున్న వాళ్లు ఆటలకైనా, రాజకీయాలకైనా ఇవ్వవలసింది?



"గౌతమ్! కోచ్‌గా మీరిప్పుడు మరొక కోహ్లీని, మరొక రోహిత్ శర్మను, మరొక రవీంద్ర జడేజాను ఇండియా టీమ్ కోసం తయారు చెయ్యాలి కదా." అని జై షా అన్నప్పుడు నవ్వుతూ నేను ఈ మాటే అన్నాను... "వాళ్లను మించిన వాళ్లు తయారైతే బోర్డుకేం అభ్యంతరం ఉండదు కదా షాజీ.." అని.

ఆ మాటకు జై షా నవ్వారు. బీసీసీఐ కార్యదర్శి ఆయన.

ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచాక కోహ్లీ, రోహిత్, జడేజా ఆ ఫార్మాట్‌కి రిటైర్‌మెంట్ ఇచ్చేశారు. వాళ్లను భర్తీ చెయ్యటం కష్టం అవొచ్చని, కోచ్‌గా అనుభవం లేని నాకు అదొక సవాల్ వంటిదని షా ఉద్దేశం కావచ్చు. లేదంటే, ఒక పెద్ద పొజిషన్‌లోకి వెళుతున్నప్పుడు పైవాళ్లు అభినందన పూర్వకంగా చేసే హెచ్చరికైనా కావచ్చు.

టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా ఈ పదవిలో నేను మూడున్నరేళ్లు ఉంటాను. రిటైర్ అయిన ఆ ముగ్గురిని భర్తీ చెయ్యటం కాదు నా పని. ఇండియాను గెలిపించే ఆటగాళ్ల పూర్తి జట్టును తయారు చెయ్యటం! ఆ మాటే జై షా తో అన్నాను.

"నువ్విలా నిర్మొహమాటంగా మాట్లాడుతుండబట్టే రాజకీయాల నుంచి నిన్ను మళ్లీ క్రికెట్‌కి పంపించేశారు." అన్నారు షా పెద్దగా నవ్వుతూ.

"మళ్లీ పంపించటం ఏంటి షా జీ! అసలు నేనెప్పుడు క్రికెట్ నుంచి బయటికి వచ్చానని! ఇప్పుడైనా రాజకీయాల నుంచి కదా బయటికి వచ్చాను.." అన్నాను నా ఆశ్చర్యానికి నవ్వును కలుపుతూ.

ఆటల్లో గానీ, రాజకీయాల్లో గానీ మన దగ్గర ఉన్న సమస్య ఏంటంటే – పెద్ద పెద్ద విజయాల కోసం చూస్తాం కానీ వాటి కోసం జరిగే చిన్న చిన్న ప్రయత్నాలను పట్టించుకోం. క్వాలిటీ ప్లేయర్‌లను పక్కన పెట్టేసి ఎప్పటికీ బ్రాండెడ్ ప్లేయర్‌లనే మోస్తుంటాం. మరి వీళ్లు వాళ్లయ్యేదెప్పుడు? అవ్వకూడదు. వాళ్ల కంటే మరింత ఎక్కువ అవ్వాలి.

ఈస్ట్ ఢిల్లీ ఎంపీగా నేనెంత చేయాలో అంతా చేశాను. ఓడిపోయిన స్థానాలలో ఈసారి కొత్త వాళ్లకు టిక్కెట్ ఇస్తున్నాం అని ప్రకటించి మరీ మొన్నటి ఎన్నికలకు ముందు బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో నేను గెలిచిన ఈస్ట్ ఢిల్లీ కూడా ఉంది! ఏమిటి దీనర్థం? బాగా ఆడేవారిని కూడా బాగా ఆడట్లేదన్నారంటే కొత్తవారిని తెచ్చుకోవాలని వాళ్లు అనుకుంటున్నట్లే కదా! అందుకే రాజకీయాల నుంచి బయటికి వచ్చేశాను.

ఒక నాణ్యమైన టెన్నిస్ ప్లేయర్ ఫ్రెంచి ఓపెన్ క్లే కోర్టులో ఆడగలడు. వింబుల్డన్ గ్రాస్ కోర్టులో ఆడగలడు. యు.ఎస్. ఓపెన్ హార్డ్ కోర్టులో ఆడగలడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ హీట్ కోర్టులో ఆడగలడు. టీమ్ ఇండియా కూడా అలా ఆడగలగాలి. ఏ మ్యాచ్‌లోనైనా, ఎలాంటి పిచ్ మీదనైనా!

కోచ్ చేయించవలసింది అదే అనుకుంటున్నాను. మరొక 'కోహ్లీ అండ్ కో' ను సృష్టించటమో, కప్పును తెచ్చి మోదీజీకి చూపించటం కోసం జట్టును ఆడించటమో కాకుండా.

హామీల అమలెప్పుడు 'నెల'రాజా!

జనతంత్రం



వర్ధెల్లి మురళి



ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ అత్యంత జనాదరణ కలిగిన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి అనే విషయం చంద్రబాబుకూ, ఆయన కొలువు కూటమికీ స్పష్టంగా తెలుసు. మొన్నటి ఎన్నికల ఫలితాలను ఎంత శాతం మేరకు ట్యాంపరింగ్ చేశారన్న రహస్యం కూడా వారికి మాత్రమే తెలుసు. అలవికాని హామీలతో తాము ఓటర్ల చెవుల్లో పెట్టిన పొద్దుతిరుగుడు పువ్వులు తమ వైపే తిరిగి ప్రశ్నించే సమయం ఆసన్నమైంది. ఆ దృష్టిని మళ్లించాలి. జనంలో జగన్‌కున్న ప్రతిష్ఠను తగ్గించాలి. ఇది వారి తక్షణ కర్తవ్యం.

మంత్రిమండలి ప్రమాణ స్వీకారం చేసి నెలరోజులు దాటింది. చేసిన వాగ్దానాల అమలు సంగతి దేవుడెరుగు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ఫలానా తేదీల వారీగా అమలు చేయబోతున్నామనే షెడ్యూల్‌కు కూడా జనం నోచుకోలేదు. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించగానే సంతకం చేసిన 'మెగా డీఎస్సీ' ఫైలుతో ఫుట్‌బాల్ ఆడుతున్నారు. అందుతున్న సూచనలను బట్టి ఈ సంవత్సరాంతానికి కూడా ఆ పరీక్షలు పూర్తయ్యే అవకాశం లేదు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నాటికి పదవీ విరమణ చేయబోయే వారిని దృష్టిలో పెట్టుకొని ఆ సమయానికల్లా డీఎస్సీ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

ఈ విద్యా సంవత్సరానికే భర్తీ అయ్యే విధంగా జగన్ ప్రభుత్వం 6,100 పోస్టులతో ప్రకటించిన డీఎస్సీని చాపచుట్టేసి, వచ్చే సంవత్సరం ఖాళీ అయ్యే పోస్టులను కూడా కలిపి దానికి 'మెగా డీఎస్సీ' అనే ముద్ర వేసి వచ్చే సంవత్సరమే భర్తీ చేయబోతున్నారన్నమాట. ఈ సంవత్సరమే కొలువుల్లో చేరవలసిన 6,100 మంది ఉపాధ్యాయ ఔత్సాహికుల నోళ్లల్లో ఆ విధంగా మట్టికొట్టారు. సర్కార్‌వారి తొలి అడుగే చీటింగ్!

పెంచిన పెన్షన్లను తొలి మాసం నుంచే ఇస్తున్నట్టు భారీ ఆర్భాటం చేశారు. అంతకు ముందు ఇళ్లకు వెళ్లి లబ్ధిదారుల చేతిలో పెన్షన్ డబ్బులు పెట్టి వచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తామన్నారు. కానీ ఆచరణ అందుకు విరుద్ధంగా జరిగింది. చాలామందిని గ్రామ సచివాలయాలకు పిలిపించి క్యూలైన్లో కూర్చోబెట్టుకున్నారు. కొన్నిచోట్ల స్థానిక తెలుగుదేశం నాయకుల ఇళ్లల్లోనే కార్యక్రమాన్ని జరిపించారు. ప్రతిచోటా మెడలో పార్టీ జెండాలు కప్పుకొని హడావిడి చేశారు. కొన్నిచోట్ల జనసేన జెండాలకూ, తెలుగుదేశం జెండాలకూ మధ్య క్రెడిట్ వార్ జరిగింది.

పెన్షన్ల పంపిణీ అనే కార్యక్రమం గడిచిన ఐదేళ్లూ ఎలా జరిగింది? ఎప్పుడైనా రాజకీయ జోక్యం మాట విన్నామా? ఎక్కడైనా జెండాలు, కండువాలు కనిపించాయా? కుల మత రాజకీయ వర్గ లింగ భేదం లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ఒకటో తేదీ సూర్యోదయం వేళకే ప్రతి ఇంటి గుమ్మానికీ వలంటీర్లు చేరుకొని పెన్షన్ సొమ్ములు అందజేశారు. ఎక్కడా రాజకీయం లేదు. కేవలం ప్రభుత్వ కార్యక్రమంగానే జరిగింది. లబ్ధిదారుల ఎంపికలోగానీ, పెన్షన్ల పంపిణీలో గానీ వైసీపీ కార్యకర్తలు జోక్యం చేసుకోలేదు. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే ఇదే కదా! ప్రభుత్వాలు పని చేయవలసిన తీరు ఇదే కదా!

కొత్త సర్కారు వారి తొలి మాసం నిర్వాకంలోనే రాజకీయం గజ్జెలు కట్టుకొని దూకింది. తమ పార్టీ వారు కాదన్న కారణంతో చాలాచోట్ల పంపిణీ చేయలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ధోరణి ఇంకెంతదూరం వెళ్తుందో రానున్న రోజుల్లో పూర్తిగా అర్థమవుతుంది. పోనీ, మేనిఫెస్టోలో చెప్పినట్టుగా పెన్షన్ కార్యక్రమాన్ని సంపూర్ణంగా అమలు చేశారా? బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు యాభయ్యేళ్లకు పెన్షన్ వర్తింపజేస్తామన్నారు! మొదటి నెలలోనే ఇవ్వడం కుదరకపోవచ్చు. కనీసం ఏ నెలలో, ఏ సంవత్సరంలో అమలు చేస్తారన్న ప్రకటనైనా రావాలి కదా! ఆ ముహూర్తం కోసం లక్షలాదిమంది ఎదురు చూస్తున్నారు.

'సూపర్ సిక్స్' పేరుతో తెలుగుదేశం పార్టీ ఆరు మాసాల పాటు ఊదరగొట్టిన ఆరు హామీలనైనా వెంటనే అమలు చేయడం ప్రారంభించి ఉంటే... మిగిలిన మేనిఫెస్టోపై జనం నమ్మకం పెట్టుకునే అవకాశం ఉండేది. కనీసం వాటికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఈ నెల రోజుల్లో విడుదల కాకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. 20 లక్షల ఉద్యోగాలన్నారు, షెడ్యూల్ ప్లీజ్! నిరుద్యోగులందరికీ మూడు వేల రూపాయల నెలసరి భృతి అన్నారు. ఎప్పటి నుంచి? కనీసం ఒక ప్రకటన వచ్చినా వారికి కొంత ఊరట లభిస్తుంది.

ప్రతి బిడ్డా తప్పనిసరిగా బడికి వెళ్లాలనీ, మంచి చదువు అభ్యసించాలన్న లక్ష్యంతో జగన్‌మోహన్‌రెడ్డి 'అమ్మ ఒడి' అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని అమలు చేశారు. పిల్లల్ని బడికి పంపే విధంగా ప్రోత్సహించడం కోసం బడి వయసు పిల్లలున్న ప్రతి తల్లికీ ఏటా 15 వేల రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చింది. 'ఒక్క పదిహేను వేలే ఇవ్వడం ఏమిటి, మేము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎందరు పిల్లలుంటే అన్ని పదిహేను వేలు ఇస్తామ'ని కూటమి టముకు వేసింది. 'సూపర్ సిక్స్'లో రెండో కార్యక్రమంగా దాన్ని నమోదు చేసింది. సుమారు కోటిమంది పిల్లలు ఆశతో ఎదురు చూస్తున్నారు.పసిపిల్లల్ని ఆశపెట్టి మోసగించడం మహాపాపం. తేదీలు త్వరగా ప్రకటించండి. పుణ్యకాలం గడిచిపోతున్నది.

వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే వైఎస్ జగన్ ప్రభుత్వం 'రైతు భరోసా' పేరుతో రైతుకు పెట్టుబడి ఖర్చును అందజేసేది. ఈ సాయాన్ని తాము 20 వేల రూపాయలకు పెంచుతామని మేనిఫెస్టోలో మూడో సిక్సర్ కొట్టారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. అప్పుడే మృగశిర, ఆరుద్ర కార్తెలు ముగిసి పునర్వసు నడుస్తున్నది. సర్కారు సాయం చినుకులు ఎప్పుడు రాలుతాయో చెప్పే నాథుడు కనిపించడం లేదు. పందొమ్మిదో యేడు నుంచి యాభై తొమ్మిదేళ్ల వరకు ప్రతి మహిళకూ నెలకు పదిహేను వందలు అందజేస్తామని 'సూపర్ సిక్స్'లో పేర్కొన్నారు.

ఈ వయసులో ఉన్న మహిళల సంఖ్య సుమారు ఒక కోటీ ఎనభై లక్షలని అంచనా. వచ్చే నెల శ్రావణమాసం. శుభ దినాలు. ఆడపడుచులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం గురించి ఇంకెప్పుడు చెబుతారని అడుగుతున్నారు. ఉచితంగా ఇచ్చే మూడు సిలిండర్లను ఏయే నెలల్లో ఇవ్వబోతున్నారో తెలుసుకోగోరుతున్నారు. ఈ నిరీక్షణంతా కూటమి వాగ్దానాల్లో పెద్దపీట వేసిన 'సూపర్ సిక్స్' గురించే! చేంతాడు పొడవు మేనిఫెస్టో గురించిన ప్రస్తావన ఇంకా మిగిలే ఉంది.

ఎన్నికలకు ముందు అన్ని రాష్ట్రాలూ, కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లను ఆమోదించుకున్నాయి. ఈ నెలలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టవలసి ఉన్నది. ఈ నేపథ్యంలోనే మేనిఫెస్టో హామీల అమలుకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటనకు ప్రాధాన్యం ఉన్నది. ఎందుకంటే వాటికి అవసరమైన కేటాయింపులను ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించాలి. అటువంటి ప్రతిపాదనలకు చోటు దక్కనట్టయితే మేనిఫెస్టో అమలు అటకెక్కినట్టే! మరో ఏడాదిపాటు మాట్లాడే అవకాశం ఉండదు. 'సూపర్ సిక్స్' హామీలు, పెంచిన పెన్షన్ల అమలుకు మాత్రమే అదనంగా ఏటా లక్ష కోట్లకు పైగా నిధుల అవసరం ఉన్నదని ఒక అంచనా.

గతంలో అమలులో ఉన్న పథకాలను యథావిధిగా అమలు చేస్తూనే (పెన్షన్లు, అమ్మ ఒడి మినహా) అదనంగా లక్ష కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. అంత సొమ్మును అదనంగా ఎలా సమీకరించబోతున్నారో తేలవలసి ఉన్నది. వారి మాటల్లోనే చెప్పాలంటే, అడ్డగోలుగా అప్పులు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని శ్రీలంకకు అమ్మమ్మగా మారుస్తారో, అమల్లో ఉన్న పథకాలకు అంటకత్తెర వేసి ఇచ్చిన హామీలను అటకెక్కిస్తారో పూర్తిస్థాయి బడ్జెట్‌లో తేలిపోతుంది. చంద్రబాబు 'సంపద సృష్టి' కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు. ఎప్పుడవుతుందో తెలియదు! అమరావతి నిర్మాణంతో సంపద సృష్టించడం అంటే మెజీషియన్ టోపీలోంచి పిల్లిని బయటకు తీయడం లాంటిదేనని ఆర్థిక నిపుణుల అభిప్రాయం.

ఈ నేపథ్యంలో మేనిఫెస్టో హామీలు, సంక్షేమ పథకాల కొనసాగింపు తదితర అంశాల నుంచి జనం దృష్టిని మళ్లించే రాజకీయ టక్కుటమారాలే చంద్రబాబు సర్కార్ ముందున్న ప్రత్యామ్నాయమన్న అభిప్రాయం బలపడుతున్నది. అందువల్లనే 'రెడ్ బుక్' ఎజెండాగానే గడిచిన నెలరోజుల పరిపాలన జరిగింది. రాజకీయ ప్రత్యర్థులపై వెయ్యికి పైగా దాడులు, విధ్వంసాలు ఈ స్వల్పకాలంలో జరిగాయి. అనేకమందిపై కేసులు పెట్టారు. మేనిఫెస్టో అమలు గురించి అడిగే సాహసం ఎవరూ చేయకూడదు. అందుకోసమని రెడ్‌బుక్ టెర్రర్‌ను అమలుచేస్తున్నారు. సాక్షాత్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముద్దాయిగా చేరుస్తూ ఒక దిక్కుమాలిన కేసును కూడా నమోదు చేశారు. మూడేళ్ల కింద సుప్రీంకోర్టు కొట్టివేసిన కేసును మళ్లీ నమోదు చేసి మాజీ ముఖ్యమంత్రిని, ఇద్దరు ఐపీఎస్ అధికారులను, ఒక ప్రభుత్వ డాక్టర్‌ను ముద్దాయిలుగా చేర్చడం ఎంత తెంపరితనమో అర్థం చేసుకోవచ్చు. నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తిపైనే కేసు పెడితే ప్రశ్నించే గొంతులు వణికిపోతాయని సర్కార్ పెద్దలు భావిస్తే అంతకన్నా అవివేకం ఉండదు. మేనిఫెస్టో హామీలు, 'సూపర్ సిక్స్' వాగ్దానాలు బడ్జెట్ పరీక్షను పాస్ కావలసిందే! లేకపోతే నిలదీసే గళాలు వేలల్లో, లక్షల్లో ఉండవు. కోట్ల గొంతుకలు విచ్చుకుంటాయి.

vardhelli1959@gmail.com

పెంచిన పెన్షన్లను తొలి మాసం నుంచే ఇస్తున్నట్టు భారీ ఆర్భాటం చేశారు. అంతకు ముందు ఇళ్లకు వెళ్లి లబ్ధిదారుల చేతిలో పెన్షన్ డబ్బులు పెట్టి వచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తామన్నారు. కానీ ఆచరణ అందుకు విరుద్ధంగా జరిగింది. చాలామందిని గ్రామ సచివాలయాలకు పిలిపించి క్యూలైన్లో కూర్చోబెట్టుకున్నారు. కొన్నిచోట్ల స్థానిక తెలుగుదేశం నాయకుల ఇళ్లల్లోనే కార్యక్రమాన్ని జరిపించారు. ప్రతిచోటా మెడలో పార్టీ జెండాలు కప్పుకొని హడావిడి చేశారు. కొన్నిచోట్ల జనసేన జెండాలకూ, తెలుగుదేశం జెండాలకూ మధ్య క్రెడిట్ వార్ జరిగింది.

పెన్షన్ల పంపిణీ అనే కార్యక్రమం గడిచిన ఐదేళ్లూ ఎలా జరిగింది? ఎప్పుడైనా రాజకీయ జోక్యం మాట విన్నామా? ఎక్కడైనా జెండాలు, కండువాలు కనిపించాయా? కుల మత రాజకీయ వర్గ లింగ భేదం లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ఒకటో తేదీ సూర్యోదయం వేళకే ప్రతి ఇంటి గుమ్మానికీ వలంటీర్లు చేరుకొని పెన్షన్ సొమ్ములు అందజేశారు. ఎక్కడా రాజకీయం లేదు. కేవలం ప్రభుత్వ కార్యక్రమంగానే జరిగింది. లబ్ధిదారుల ఎంపికలో గానీ, పెన్షన్ల పంపిణీలో గానీ వైసీపీ కార్యకర్తలు జోక్యం చేసుకోలేదు. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే ఇదే కదా! ప్రభుత్వాలు పని చేయవలసిన తీరు ఇదే కదా!

ఎన్నికలకు ముందు అన్ని రాష్ట్రాలూ, కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లను ఆమోదించుకున్నాయి. ఈ నెలలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టవలసి ఉన్నది. ఈ నేపథ్యంలోనే మేనిఫెస్టో హామీల అమలుకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటనకు ప్రాధాన్యం ఉన్నది. ఎందుకంటే వాటికి అవసరమైన కేటాయింపులను ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించాలి. అటువంటి ప్రతిపాదనలకు చోటు దక్కనట్టయితే మేనిఫెస్టో అమలు అటకెక్కినట్టే! మరో ఏడాదిపాటు మాట్లాడే అవకాశం ఉండదు. 'సూపర్ సిక్స్' హామీలు, పెంచిన పెన్షన్ల అమలుకు మాత్రమే అదనంగా ఏటా లక్ష కోట్లకు పైగా నిధుల అవసరం ఉన్నదని ఒక అంచనా.

గతంలో అమలులో ఉన్న పథకాలను యథావిధిగా అమలు చేస్తూనే (పెన్షన్లు, అమ్మ ఒడి మినహా) అదనంగా లక్ష కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. అంత సొమ్మును అదనంగా ఎలా సమీకరించబోతున్నారో తేలవలసి ఉన్నది. వారి మాటల్లోనే చెప్పాలంటే, అడ్డగోలుగా అప్పులు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని శ్రీలంకకు అమ్మమ్మగా మారుస్తారో, అమల్లో ఉన్న పథకాలకు అంటకత్తెర వేసి ఇచ్చిన హామీలను అటకెక్కిస్తారో పూర్తిస్థాయి బడ్జెట్‌లో తేలిపోతుంది. చంద్రబాబు 'సంపద సృష్టి' కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు. ఎప్పుడవుతుందో తెలియదు! అమరావతి నిర్మాణంతో సంపద సృష్టించడం అంటే మెజీషియన్ టోపీలోంచి పిల్లిని బయటకు తీయడం లాంటిదేనని ఆర్థిక నిపుణుల అభిప్రాయం.

బ్రిటన్ రాజకీయాలు నేర్పుతున్న పాఠాలు

కామెంట్



కరణ్ థాపర్

దాదాపు ఒక దశాబ్దకాలంగా మనం బలహీనమైన ఆర్థిక వ్యవస్థ, విశ్వసనీయత లేని రాజకీయ నాయకులు, నాణ్యమైనవి కాని మౌలిక సదుపాయాలు, క్రమంగా క్షీణిస్తున్న పాలనా ప్రతిష్ఠ... వంటివాటిని మాత్రమే బ్రిటన్ గురించి చూడడానికి అలవాటు పడుతూ వచ్చాము. అది మన తప్పు కాదు. కానీ ఇప్పుడు బ్రిటన్‌ను భిన్నంగా చూసే అవకాశం వచ్చింది. అలాగే ఇండియాలో మనం కూడా ఈసారి కొన్ని అమూల్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు.

యునైటెడ్ కింగ్‌డమ్ బహుశా ప్రపంచంలోనే అత్యంత బహుళ సాంస్కృతిక సమాజం. భారత సంతతికి చెందిన వ్యక్తి ఆ దేశానికి ప్రధానిగా పని చేశారు. ఇంకా అనేకమంది నల్లజాతీయులు లేదా ఆసియాకు చెందినవారు ఛాన్స్‌లర్లుగా, విదేశీ కార్యదర్శులుగా, హోమ్ శాఖ కార్యదర్శులుగా; స్కాట్లాండ్, వేల్స్, లండన్‌ల అధినేతలుగా ఉన్నారు. మిగతా ఏ దేశమూ ఇంతగా అపూర్వమైన స్థాయిలో వైవిధ్యాన్ని కలిగి ఉంటుందని నేను అనుకోను.

గత సభలోని 10 శాతంతో పోల్చి చూస్తే ఇటీవల హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎంపికైన ఎంపీలలో 13 శాతం మంది నల్లజాతీయులు / ఆసియన్లు లేదా మైనారిటీ జాతుల మూలవాసులే. వీరిలో 29 మంది భారత సంతతి వారు కాగా, 15 మంది పాకిస్తాన్‌కు చెందినవారు. 12 మంది సిక్కులు. అయితే బ్రిటన్ జనాభాలో ఆసియన్లు 8 శాతం మాత్రమే కాగా, నల్లజాతీయులు 4 శాతం, భారత సంతతివారు 3.1 శాతం, పాక్‌కి చెందినవారు 2.7 శాతం మాత్రమే.

హౌస్ ఆఫ్ కామన్స్‌తో పోల్చి చూసినప్పుడు.. భారతదేశ జనాభాలో దాదాపు 15 శాతంగా ఉన్న ముస్లింలు దామాషా ప్రకారం మన లోక్‌సభలో 74 మంది ఉండాలి. కానీ ఉన్నది 24 మందే. 2019లో వారి సంఖ్య 26. ఆ ముందు 2014లో 23. దేశంలోని 28 రాష్ట్రాల్లో మనకు ఒక్క ముస్లిం ముఖ్యమంత్రి కూడా లేరు. 15 రాష్ట్రాలలో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేరు. 10 రాష్ట్రాలలో ఒక ముస్లిం ఉన్నారు కానీ, ఆ ఒక్కరూ ఉన్నది అల్పసంఖ్యాక వ్యవహారాలకు ఇన్‌ఛార్జిగా మాత్రమే!

ఇంకా చెప్పాలంటే, అధికార బీజేపీ పార్టీకి లోక్‌సభలో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేరు. 20 శాతం ముస్లింలు ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో ఆ పార్టీకి శాసన సభలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా లేరు. 2017లో కూడా అంతే. గుజరాత్‌లో బీజేపీ 1998 నుండి లోక్‌సభ ఎన్నికల్లో గానీ, విధాన సభ ఎన్నికల్లో కానీ ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు. రాష్ట్రంలో 9 శాతం మంది ముస్లింలే అయినప్పటికీ ఒక పావు శతాబ్దం నుంచీ ఆ పార్టీ ముస్లిములతో ఉద్దేశపూర్వకమైన దూరాన్ని పాటిస్తోంది.

మనం నేర్చుకోవలసిన చాలా భిన్నమైన రెండో పాఠం కూడా ఉంది. మీరు మీ పార్టీని ఎన్నడూ లేనంతగా ఘోర పరాజయం వైపు నడిపించినప్పుడు మీ స్పందన ఎలా ఉండాలన్నది.



యూకే ప్రధాని కీర్ స్టార్మర్

బ్రిటన్‌లో అయితే రిషీ సునాక్ రాజీనామా చేశారు. 12 గంటలు గడవక ముందే ఆయన అలా చేశారు. నిజానికి ఫలితాలింకా పూర్తిగా వెల్లడవక ముందే కన్జర్వేటర్‌లు తాము తిరిగి అధికారంలోకి రావాలంటే తామెలాంటి పార్టీగా ఉండాలన్న దానిపై బహిరంగంగా చర్చించటం ప్రారంభించారు. రానున్న వారాల్లో, నెలల్లో ఆ చర్చ మరింత తీవ్రతరం అవుతుంది. మొత్తం దేశం అందులో పాల్గొంటుంది. మీడియా ప్రశ్నిస్తుంది. రెచ్చగొడుతుంది. ఎంపీలు తగాదా పడతారు. వాదోపవాదాలు జరుగుతాయి. ఆశావహులు ముందుకు వస్తారు. వెనక్కు తగ్గుతారు. అనేకమంది వ్యక్తిగత ప్రతిష్ఠలు దెబ్బతింటాయి. పార్టీకి అది ఇబ్బందికరమైన పరిస్థితిగా పరిణమిస్తుంది. అయితే చివరికి ఒక కొత్త పార్టీ ఆవిర్భవిస్తుంది.

ఇప్పుడొకసారి, 2014లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంతో కుప్పకూలి పోయాక ఏం జరిగిందో చూద్దాం. ఎవరూ రాజీనామా చేయలేదు. పార్టీ తన భవిష్యత్తు గురించి చర్చించలేదు. సోనియా గాంధీ మరో మూడు సంవత్సరాలు అధ్యక్షురాలిగా కొనసాగి, చివరికి తన కుమారుడికి మార్గం ఏర్పరిచారు. గాంధీల కుటుంబానికి వెలుపలి వ్యక్తిని అధ్యక్షుడిని చేసే ఎన్నిక 2022 వరకు జరగలేదు. అప్పుడు కూడా శశిథరూర్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. పదేళ్ల తర్వాత ఈ రోజుకు కూడా ఆ పార్టీ గాంధీల గట్టి నియంత్రణలోనే ఉంది. మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడే కావచ్చు, కానీ రాహులే కీలకమైన వ్యక్తి. సోనియా గాంధీ వార్ధక్యంలో ఉన్నా, అస్వస్థతతో ఉంటున్నా, పార్లమెంటులో మాట్లాడేందుకు అనాసక్తతను కనబరుస్తున్నా కూడా సోనియానే పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు.

మూడో పాఠం కూడా ఉంది కానీ నేను దానిని క్లుప్తంగా మాత్రమే ప్రస్తావిస్తాను. సునాక్ రాజీనామా చేసేందుకు ప్రధాని అధికారిక వాహనంలో బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు వెళ్లారు. రాజీనామా అనంతరం ప్రైవేటు వాహనంలో ప్యాలెస్ పక్క ద్వారం నుండి బయటికి నిష్క్రమించారు. ఒక గంట తర్వాత కొత్తగా ఎన్నికైన ప్రధాని స్టార్మర్ ప్రతిపక్ష నాయకుడి కారులో అక్కడికి వచ్చారు. ప్రధాన మంత్రిగా తన నియామకం జరిగాక ప్రధాని అధికారిక వాహనం లిమజీన్ కారులో 10, డౌనింగ్ స్ట్రీట్‌కు వెళ్లారు. ఆయన అక్కడికి చేరుకునే సమయానికి సునాక్ కుటుంబానికి చెందిన వస్తువుల్ని ప్యాక్ చేసి, తరలించారు. 10 డౌనింగ్ స్ట్రీట్ కొత్త ప్రభుత్వాధినేతకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది.

ఇదంతా కూడా ఫలితాలు స్పష్టమైన కొద్ది గంటల్లోనే జరిగింది. వైభవోపేతమైన ప్రమాణ స్వీకారోత్సవం కోసం రాజ్యాంగ ప్రక్రియకు వాళ్లేమీ ఐదు రోజుల విరామం ఏమీ ఇవ్వలేదు. ఎన్నికలు ముగియటంతోనే పాలన ప్రారంభమైపోయింది. ప్రపంచంలోని కొత్త ప్రధానులందరూ వెంటనే పని మొదలు పెడతామని చెప్పినా, వాస్తవానికి బ్రిటన్ మాత్రమే ఆ పని చేయగలిగింది.

వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్

నిజమైన పండితుడు

కర్తవ్యాకర్తవ్యములను (చేయదగిన, చేయదగని) యోగ్యాయోగ్యములను తన పరిజ్ఞానంతో గుర్తించగలిగే శక్తిమంతుడు మానవుడు. తనకుండే వివేక సంపదను బట్టే మానవుడు ఇతర జంతువుల కన్నా, పశుపక్ష్యాదుల కన్నా మిన్నగా ప్రసిద్ధి పొందాడు. మంచి ఏదో, చెడు ఏదో గుర్తించే జ్ఞానాన్ని కోల్పోయిన రోజు మానవుడు కూడా పశువులతో సమానంగా భావింప దగినవాడవుతాడు.

'ఆహార నిద్రా భయ మైథునం చ సమాన మేతత్
పశుభిర్నరాణామ్!
జ్ఞానం హితేషా మధికో విశేషః జ్ఞానేన హీనాః
పశుభి స్సమానాః॥'

అని మన పూర్వ కవి పేర్కొన్నాడు. హంస పాలను నీళ్ళను వేరు చేసి పాలనే స్వీకరించునట్లు, మంచి చెడులను గుర్తించగలిగిన జ్ఞానాన్ని కలిగి ఉండడమే కాకుండా చెడును వదిలి మంచినే స్వీకరించే లక్షణాన్ని కూడా మానవులు కలిగి ఉండాలి.

జ్యోతిర్మయం

ఔషధాన్ని వాడితేనే రోగం తగ్గుతుంది. అంతేకాని ఔషధాల పేర్లు తెలిస్తే రోగం తగ్గదు కదా! అట్లే ఆచరణ వల్లనే జ్ఞానానికి సార్థక్యం ఏర్పడుతుంది. ఆచరణ పర్యంతం కొనసాగే జ్ఞానం కలవాణ్ణి మాత్రం 'పండితుడు' అంటారు. ధర్మశాస్త్రం ఎవరిని పండితుడు అని పేర్కొనాలో మనకు తెలిపింది.

మాతృవత్ పర దారేషు పర ద్రవ్యేషు లోష్టవత్!
ఆత్మవత్ సర్వ భూతేషు యః పశ్యతి స పండితః॥

ఇతరుల భార్యలను, ఇతర మహిళలను (తన భార్యను తప్ప) తల్లివలె గౌరవించువాడు, ఇతరుల సంపదలను మట్టితో సమానంగా భావించి పరుల సొమ్మును ఆశించనివాడు, తనకు కష్టం వస్తే దుఃఖించినట్లు, ఇతరుల కష్టాలను చూసి మనసు చలించి వారి దుఃఖం తొలగునట్లు ప్రయత్నించువాడు; తనకు సంపదలు వస్తే సంతోషించినట్లే ఇతరులకు లభించిన సంపదలను చూసి ఈర్ష్య, అసూయలను పొందకుండా సంతోషంతో అభినందించేవాడు; మాటలతో, చేష్టలతో, ఆలోచనలతో ఏ ప్రాణిని కూడా హింసించకుండా తోటి ప్రాణులను తనతో సమానంగా భావించేవాడే నిజమైన 'పండితుడ'ని ధర్మశాస్త్రం ప్రబోధిస్తోంది.

– సముద్రాల శఠగోపాచార్యులు

క్లుప్తంగా...

డెంగీతో గురుకులం విద్యార్థిని మృతి

దక్కిలి: తిరుపతి జిల్లా దక్కిలిలోని బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థిని అడసనపల్లి సరినా డెంగీ, కామెర్ల వ్యాధితో చెన్నైలోని ఎగ్మోర్ చిన్న పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. చిన్నారి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని, మృతికి బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శనివారం దక్కిలి ఎస్ఐ చౌడయ్యకు సరినా పెదనాన్న నరేష్, పలువురు ఎమ్మార్పీయస్ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. సరినా మృతికి గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి పలువురు సిబ్బంది కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని బాధితులకు ఎస్ఐ తెలిపారు.

మావోయిస్టుల డంప్ స్వాధీనం



మాట్లాడుతున్న ఏఎస్పీ ప్రతాప్ శివ కిశోర్

కొయ్యూరు (అల్లూరి జిల్లా): పోలీసులే లక్ష్యంగా మంప పోలీసుస్టేషన్ పరిధి, బూదరాళ్ల పంచాయతీ, కన్నవరంలో మావోయిస్టుల డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి వివరాలను చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ శివ కిశోర్ శనివారం విలేకరులకు వెల్లడించారు. రెండు కిలోల బరువున్న కార్డెక్స్ వైర్, ఒక ప్యాకెట్ బ్లాక్ ఎలక్ట్రికల్ వైర్, రెడ్ ఎలక్ట్రికల్ వైర్ ప్యాకెట్, ఐదు ప్లగ్‌లు, చిన్న బ్యాటరీ, కటింగ్ ప్లేయర్, జత బూట్లు, ఎంసీల్ ప్యాకెట్లు ఐదు, రెడ్ కలర్ ప్లాస్టిక్ టేపు ఒకటి, నల్లటి రెండు పెద్ద టార్పాలిన్లు, విప్లవ సాహిత్యం డంప్‌లో ఉన్నాయని చెప్పారు. సుమారు నాలుగేళ్ల క్రితం పాతిపెట్టిన డంప్‌గా గుర్తించామనీ, పోలీసుల కూంబింగ్‌లో ఇది కనుగొన్నట్టు ఆయన పేర్కొన్నారు. కొద్ది రోజుల ముందు సీలేరు సమీపంలోని పనసలబంద వద్ద కూడా డంప్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని, సీఐ, ఎస్ఐ, ఆర్ఎస్ఐలను ఆయన అభినందించి, ప్రశంసాపత్రాలు అందజేశారు.

15న ఆలయాల మూసివేతకు పిలుపు

- బ్రాహ్మణుల్ని నిందిస్తున్న వ్యక్తులపై చర్యలకు డిమాండ్

వేంపల్లె: బ్రాహ్మణుల్ని నిందిస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు కోరుతూ ఈ నెల 15న ఆలయాలను మూసివేయాలని అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘం పిలుపునిచ్చిందని మహాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇంద్రకంటి ప్రసాద్‌శర్మ సిద్ధాంతి తెలిపారు. వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల దామోదర రామానుజదాస్ పైలా (దాస్ పైలా) అనేవ్యక్తి కొంతకాలంగా ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో బ్రాహ్మణులను, బ్రాహ్మణ స్త్రీలను నీచంగా నిందిస్తున్నాడని పేర్కొన్నారు. బ్రాహ్మణులు వేశ్య పుత్రులని, బ్రాహ్మణ స్త్రీలు వేశ్యలంటూ పోస్టులు పెడుతున్నాడని తెలిపారు. వారం రోజులుగా పోలీస్ స్టేషన్‌లో వినతి పత్రాలు ఇస్తున్నా ప్రయోజనం లేకపోయిందన్నారు. దాస్ పైలాతో పాటు అతని వెనుక ఉండి నడిపిస్తున్న వారిందరిని అరెస్ట్ చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని తీర్మానం చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలోని హిందూ సంఘాల నాయకులు, విశ్వహిందూ పరిషత్, ఇతర బ్రాహ్మణ సంఘాల సహకారంతో ఆలయాల మూసివేతకు పిలుపు ఇచ్చినట్టు చెప్పారు.

కోడిపీక కొరికిన డ్యాన్సర్‌పై కేసు

- ముంబై నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిర్యాదు చేసిన పెటా సభ్యుడు

అనకాపల్లి: అందరినీ ఉల్లాసపరిచిన డ్యాన్స్ ప్రోగ్రాం.. ఆ డ్యాన్సర్‌కు ఇప్పుడు కేసులు చూపిస్తోంది. కోడిపీక కొరికి అందరి చప్పట్లు అందుకున్న డ్యాన్సర్ మెడకు ఇప్పుడు కేసు చుట్టుకుంది. కోడిపీక కొరికిన డ్యాన్సర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఏడాది మార్చిలో అనకాపల్లిలో ఒక డ్యాన్స్ ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాంలో డ్యాన్స్‌మాస్టర్ కోడిపీకను కొరికేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రపంచ వ్యాప్తమయ్యాయి. ఈ దృశ్యాలు చూసిన ముంబైకి చెందిన పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) సభ్యుడు సుబ్రమణ్యన్ ఈనెల 6వ తేదీన ఇన్‌స్టాగ్రామ్ (ఆన్‌లైన్)లో ఎస్పీ కె.వి.మురళీకృష్ణకు ఫిర్యాదు చేశారు. పక్షులను, జంతువులను ఈ విధంగా చేయడం నేరమని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు అనకాపల్లి పట్టణ ఎస్ఐ పి.వి.రమణ చెప్పారు. ఈ ఘటన ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు.

బీజేపీలో చేరిన కేశవరెడ్డి

సాక్షి, అమరావతి: కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డి భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. పార్టీలో సభ్యత్వం తీసుకున్న అనంతరం ఆయన శనివారం రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని కలిశారు.

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఏపీ ముందడుగు



గత ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక చర్యలే ఇందుకు కారణం

9 నుంచి 11 నెలల పిల్లలకు 100 శాతం రోగ నిరోధక శక్తి టీకాలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పలు రంగాల్లో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనలో ఫ్రంట్ రన్నర్‌గా ముందుకు దూసుకుపోతోంది. 2020–21తో పోల్చితే 2023–24లో పేదరికం, మాతా శిశు మరణాల రేటు భారీగా తగ్గింది. ఆస్పత్రుల్లో కాన్పులు పెరగడంతో పాటు పిల్లలకు నూరు శాతం రోగ నిరోధక శక్తి టీకాలు విజయవంతంగా వేయించింది. విద్యలో నాణ్యత పెరగడంతో పాటు ఎలిమెంటరీ, ఉన్నత విద్యలో ఎన్‌రోల్‌మెంట్ పెరిగింది. రాష్ట్రంలో 80 శాతానికి పైగా కుటుంబాలకు ఆరోగ్య భరోసా లభించింది. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయా రంగాల్లో తీసుకున్న విప్లవాత్మక చర్యలే ఇందుకు కారణం. ఈ మేరకు నీతి ఆయోగ్ విడుదల చేసిన 2023–24 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పురోగతి నివేదిక స్పష్టం చేసింది. నీతి ఆయోగ్ నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించి సమీక్షించారు. అంతటితో ఆగకుండా గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనను అనుసంధానం చేశారు. నవరత్నాలతో పేదరికం.. మాతా శిశు మరణాలు తగ్గించడం, నాణ్యమైన విద్య, అర్హులందరికీ వైఎస్సార్ ఆరోగ్య శ్రీని వర్తింప చేయడం, ఆస్పత్రుల్లోనే కాన్పులు జరిగేలాగ చర్యలు తీసుకోవడంతో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఆంధ్రప్రదేశ్ ఫ్రంట్ రన్నర్ రాష్ట్రాల్లో నిలిచింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన మూడో నివేదికతో పోల్చితే నాలుగో నివేదికలో పలు రంగాల్లో ఆంధ్రప్రదేశ్ పురోగతిలో దూసుకుపోతున్నట్లు స్పష్టమైంది. పేదరికం శాతం 15.60 నుంచి 2023–24 నాటికి 6.06 శాతానికి తగ్గింది. పేదరికం తగ్గించడంలో తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఫ్రంట్ రన్నర్‌లో ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

80.20% కుటుంబాలకు ఆరోగ్య భరోసా

ఆంధ్రప్రదేశ్‌లోని ఆరోగ్య బీమా పథకాన్ని 80.20 శాతం కుటుంబాలకు వర్తింప చేసినట్లు నివేదిక స్పష్టం చేసింది. అంతకు ముందు 74.60 శాతం కుటుంబాలకే ఆరోగ్య బీమాను వర్తింప చేశారని పేర్కొంది. మాతా శిశు మరణాలను తగ్గించడంలో ఆంధ్రప్రదేశ్ టాప్ ఐదు రాష్ట్రాల్లో ముందుంది. ప్రతి లక్ష జననాలకు ప్రసూతి మరణాల నిష్పత్తి 65 నుంచి 45కు ఆంధ్రప్రదేశ్‌లో తగ్గిందని, ప్రతి వెయ్యి సజీవ జననాల్లో ఐదేళ్లలోపు శిశు మరణాలు 33 నుంచి 27కు తగ్గాయని నివేదిక తెలిపింది. ఈ లక్ష్యాల్లో ఆంధ్రప్రదేశ్ మెరుగైన ఫలితాలను సాధించినట్లు నివేదిక వెల్లడించింది. 9 నుంచి 11 నెలల పిల్లలకు రోగ నిరోధక శక్తి టీకాలు ఇప్పించడంలో 87 శాతం నుంచి నూటికి నూరు శాతం లక్ష్యాలను సాధించిందని నివేదిక స్పష్టం చేసింది.

నీతి ఆయోగ్ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే..

- ఆస్పత్రుల్లోనే 99.98 శాతం కాన్పులు
- 87.98 శాతం నుంచి 96.90 శాతానికి పెరిగిన ఎలిమెంటరీ ఎన్‌రోల్‌మెంట్
- 46.84 శాతం నుంచి 56.70 శాతానికి పెరిగిన ఉన్నత సెకండరీ ఎన్‌రోల్‌మెంట్
- స్కూల్స్‌లో 91.26 శాతం నుంచి 98.80 శాతానికి పెరిగిన తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు
- సెకండరీ స్థాయిలో శిక్షణ పొందిన ఉపాధ్యాయుల శాతం 75.18 నుంచి 82.50కి పెరుగుదల
- నూటికి నూరు శాతం మెరుగు పడిన గ్రామీణ జనాభాకు తాగునీటి సరఫరా
- పీడబ్ల్యూఎస్ ద్వారా 73.38 శాతం కుటుంబాలకు వారి ప్రాంగణాల్లోనే సురక్షిత తాగునీరు
- 44.17 శాతం నుంచి 28.30 శాతానికి తగ్గిన భూగర్భ జలాల వెలికితీత
- నూరు శాతం మందికి సరసమైన ధరలకు స్వచ్ఛమైన ఇంధనం సరఫరా
- విద్యుత్ కనెక్షన్లలో నూటికి నూరు శాతం లక్ష్య సాధన
- ఎల్‌పీజీ, పీఎస్‌జీ కనెక్షన్లలో 103.56 శాతం లక్ష్య సాధన
- స్థిర ధరల ఆధారంగా 3.84 శాతం నుంచి 4.05 శాతానికి పెరిగిన తలసరి జీడీపీ వార్షిక వృద్ధి రేటు
- 5.70 శాతం నుంచి 4.40 శాతానికి తగ్గిన 15–59 ఏళ్ల మధ్య నిరుద్యోగిత
- రాష్ట్ర మొత్తం స్థూల ఉత్పత్తి విలువలో 9.5 శాతం నుంచి 12.79 శాతానికి పెరిగిన తయారీ రంగం విలువ
- ప్లాస్టిక్ వ్యర్థాలు 1.27 టన్నుల నుంచి 0.75 టన్నులకు తగ్గుదల (ఏటా ప్రతి 1000 మందికి లెక్కన)
- సున్నా నుంచి 0.25 శాతానికి పెరిగిన మడ అడవుల విస్తీర్ణం
- 17.88 శాతం నుంచి 18.28 శాతానికి పెరిగిన అటవీ విస్తీర్ణం

అడ్రస్ లేని అంబులెన్స్.. మృత్యువుతో పోరాడి ఓడిన యువకుడు

ఎన్నిసార్లు ఫోన్‌చేసినా 108 రాలేదని స్థానికుల ఆగ్రహం



మృతిచెందిన కువలేష్

పెరవలి: ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాల్సిన 108 అంబులెన్స్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అడ్రస్ లేదు. దీంతో గంటసేపు రోడ్డుపైనే తీవ్ర గాయాలతో పడి ఉన్న ఓ యువకుడు చివరకు ప్రాణం కోల్పోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... తూర్పు గోదావరి జిల్లా చాగల్లు గ్రామానికి చెందిన మల్లుల కువలేష్ (25) శుక్రవారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి శనివారం ఉదయం తిరిగి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో జాతీయ రహదారిపై ఖండవిల్లి సమీపాన ఈదురుగాలులు కారణంగా అకస్మాత్తుగా చెట్టు కూలి అతడిపై పడింది. తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం అవుతున్న కువలేష్‌ను స్థానికులు బయటకు తీశారు. అపస్మారకస్థితిలో ఉన్న అతడిని కాపాడేందుకు అంబులెన్స్ కోసం ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాలేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రమాదం జరిగిన గంట వరకు పోలీసులు, అంబులెన్స్ రాలేదని తెలిపారు. గంట సేపటి తర్వాత హైవే అంబులెన్స్ రావడంతో కువలేష్‌ను తణుకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతను మృతిచెందాడని వైద్యులు చెప్పారు. దీంతో సమయానికి అంబులెన్స్ వచ్చి ఉంటే యువకుడి ప్రాణాలు దక్కేవని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పెరవలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బెంగాలీ కూలీలకు అస్వస్థత

- చేపల చెరువుల వద్ద కలుషిత నీరు తాగినట్లు వెల్లడి
- కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న 12మంది



చికిత్స పొందుతున్న బెంగాలీ కూలీలు

కరప: బతుకుదెరువు కోసం కాకినాడ జిల్లాకు వచ్చిన 12మంది పశ్చిమ బెంగాల్‌కు చెందిన కూలీలు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురయ్యారు. వీరు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. కాకినాడ జిల్లా కరప ఎస్ఐ టి.రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... కరప మండలం యండమూరు శివారు వడ్డిపాలెంలో జంపన కిరణ్‌రాజు, మరో ఇద్దరు యజమానులకు చెందిన రొయ్యల చెరువుల వద్ద పని చేసేందుకు పశ్చిమ బెంగాల్ నుంచి 12మంది కూలీలు షేక్ సలీం, అజీద్, నియోరుద్దీన్, అమనుల్లా, ఫారూక్, కలిపతి ముండ్, ప్రాడాస్, సాంతూల్, ఫైజప్, అన్వర్, సలుద్దీన్, మీనుదీన్ వచ్చారు. వారంతా రెండు వారాలుగా చెరువుల వద్దే ఉంటూ పని చేస్తున్నారు. పెద్ద డ్రమ్ముల్లో మంచి నీరు నిల్వ చేసుకుని, వాటినే తాగడానికి, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. కూలీలు శనివారం ఉదయం డ్రమ్ములో ఉంచిన నీటిని తాగడంతో వాంతులయ్యాయి. దీనిపై చెరువుల వద్ద పని చేస్తున్న గుమస్తా వెంటనే యజమాని కిరణ్‌రాజుకు సమాచారం అందించడంతో ఆయన వచ్చి ఆరా తీయగా, గడ్డి మందు కలిపిన డ్రమ్ములోని నీటిని తాగినట్టు కూలీలు తెలిపారు. గడ్డి మందు కలిపిన డ్రమ్ము నీరు లేకుండా ఖాళీగా ఉంది. దీనిపై ప్రశ్నించగా, ఆ నీటిని పారబోసి కడిగేశామని కూలీలు తెలిపారు. వాంతులు చేసుకుని, అస్వస్థతకు గురైన కూలీలందరినీ వెంటనే చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం వీరిలో ఇద్దరికి ఎక్కువగా వాంతులు అవుతున్నాయని, ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. మరోవైపు కిరణ్‌రాజు కరప పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్ఐ రామకృష్ణ వడ్డిపాలెంలోని చెరువుల వద్దకు వెళ్లి పరిసరాలను పరిశీలించారు. బెంగాలీ కూలీలు నెల రోజులు పని చేయడానికి వచ్చారని, మధ్యలో పని మానేసి వెళ్లిపోవడానికి ఇటువంటి ఎత్తుగడలు వేస్తుంటారని, గతంలో కాంట్రేగుల చెరువుల వద్ద కూడా ఇలాగే జరిగిందని కిరణ్‌రాజు వివరించారు. నిజంగా గడ్డిమందు కలిపిన నీరు తాగారా, విష ప్రభావం ఏమైనా ఉందా.. అని తేల్చేందుకు కూలీలకు వైద్యులతో పరీక్షలు చేయిస్తున్నారు.





తిరుమల ఆలయం వెలుపల ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్యాంసుందర్, జస్టిస్ ఎ.వి. రవీంద్రబాబు

తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్యాంసుందర్, జస్టిస్ ఏవీ రవీంద్రబాబు, ఉడిపిలోని శిరూర్ మఠం పీఠాధిపతి వేద వర్ధన తీర్థ స్వామీజీ శనివారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు పలుకగా.. టీటీడీ అధికారులు లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య, తెలంగాణ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ ఉన్నారు. - తిరుమల



విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని అలహాబాద్ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎన్.రమేష్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు.
- భవానీపురం(విజయవాడపశ్చిమ)



డీజీపీ ద్వారకా తిరుమలరావు శనివారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆయనకు లడ్డు ప్రసాదం అందజేశారు.
- తిరుమల

30 కిలోల కణుజు మాంసం స్వాధీనం

ముగ్గురి అరెస్ట్..పరారీలో మరో ముగ్గురు



నిందితులతో అటవీశాఖ అధికారులు

మాకవరపాలెం (అనకాపల్లి జిల్లా): కణుజు మాంసం విక్రయిస్తోన్న ముగ్గురు వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను నర్సీపట్నం రేంజర్ లక్ష్మీనర్స్ తెలిపిన మేరకు..మండలంలోని రాచపల్లి పంచాయతీలోని యరకన్నపాలెం, చినరాచపల్లి ప్రాంతాలకు చెందిన వారు కణుజును వేటాడి వధించి, మాంసాన్ని అమ్మకాలు చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు శుక్రవారం రాత్రి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. రేంజర్ తన సిబ్బందితో యరకన్నపాలెంలో గాలించారు. గ్రామ శివారులో శనివారం ఉదయం 30 కేజీల కణుజు మాంసాన్ని స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్టు చేశారు. రేంజర్ మాట్లాడుతూ అరెస్టు చేసిన వారిలో అడిగర్ల రాంబాబు, కొల్లి నాగరాజు, కొల్లి రామారావు ఉన్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న అడిగర్ల రాజు, కచ్చళ్ల రాజబాబు, రావాడ సాయిని గాలిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

న్యాయవాదులకు నైపుణ్యం అవశ్యం

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు



న్యాయమూర్తి జస్టిస్ మన్మథరావును సత్కరిస్తున్న వీసీ ఆచార్య సూర్యప్రకాశరావు

సబ్బవరం(విశాఖ): దేశంలో నైపుణ్యం కలిగిన న్యాయవాదుల కొరత ఉందని, కొత్తగా లా చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు తెలిపారు. సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో కొత్తగా ప్రవేశం పొందిన మొదటి సంవత్సరం విద్యార్థులకు 'న్యాయ విద్య, భవిష్యత్ అవకాశాలు' అనే అంశంపై శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. న్యాయ విద్యలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. అధ్యయనం చేసే విధానం కూడా మారిందని, లా కోర్సు పూర్తి చేసిన వారికి అనేక అవకాశాలు లభిస్తున్నాయన్నారు. మీడియేషన్, ఆర్బిట్రేషన్, మారిటైం, ఇంటిలెక్చువల్ ప్రోపర్టీ రైట్స్ వంటి అనేక రంగాలతో పాటు వివిధ కార్పొరేట్ సంస్థల ద్వారా విస్తృత అవకాశాలు లభిస్తున్నాయన్నారు. న్యాయ విద్యార్థులు సామాజిక బాధ్యత నిర్వర్తించేందుకు లోకల్ కోర్టుల్లో కొంతకాలం ప్రాక్టీస్ చేస్తే ట్రయల్ కోర్టు అనుభవంతో పాటు ఎక్కువమంది లాయర్లు అందుబాటులోకి వస్తారన్నారు. లాయర్ సోషల్ ఇంజనీర్‌గా తయారవ్వాలని తెలుపుతూ కొత్తగా ప్రవేశం పొందిన విద్యార్థులను ఆయన అభినందించారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సూర్యప్రకాశరావు మాట్లాడుతూ గతంలో లా ఎడ్యుకేషన్ లేదన్నారు. ప్రస్తుతం అనేక స్పెషలైజేషన్‌తో అవకాశాలు అధికంగా వస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ నందిని, అకడమిక్ డీన్ సోమా భట్టాచార్య, విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో అరాచక పాలన

విక్రృతానందంతోనే జగన్‌పై తప్పుడు కేసు

- చట్టపరంగా ఆ కేసును ఎదుర్కొంటాం
- రెడ్ బుక్ పాలనని కాదు.. మేనిఫెస్టో అమలు చేయండి
- ఫాల్స్ కేసులు రాసే అధికారుల వైఖరి మారాలి
- లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు
- మేనిఫెస్టో అంశాలను విస్మరిస్తున్న ప్రభుత్వం
- ఇప్పటికే 'తల్లికి వందనం'లో మాట తప్పారు
- మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్



సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, లోకేశ్ రెడ్ బుక్‌లో రాసుకున్న విధంగా కక్ష సాధింపులు, అక్రమ కేసులు బనాయిస్తూ రాక్షస పాలన చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. వికృతానందంతోనే వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అక్రమంగా కేసు పెట్టారని ధ్వజమెత్తారు. ఈ కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా కుట్రలు, కుతంత్రాలు, కక్ష సాధింపులు, దాడులు, దౌర్జన్యాలతోనే చంద్రబాబు పాలన సాగిస్తున్నారని చెప్పారు. 'రెడ్ బుక్ పాలనని కాదు.. మేనిఫెస్టో అమలు చేయండి' అంటూ హితవు పలికారు. ఆయన శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. లోకేశ్ ఓ రెడ్‌బుక్‌లో కొందరి పేర్లు రాసి, వారిపై కేసులు పెట్టి తాట తీస్తానని ఎన్నికల్లో చెప్పారని, ఇప్పుడు దాన్ని అమలు చేయడంపైనే ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైందని అన్నారు. కీలకమైన పోస్టింగ్‌లు తెచ్చుకొన్న కొందరు పోలీసులు రెడ్ బుక్‌ను అమలు చేస్తున్నారని, ఇది ప్రమాదకరమని, సమాజానికి మంచిది కాదని, అధికారుల వైఖరి మారకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. తప్పులు చేసిన వారిని న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయని తెలిపారు. వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే సీఎం చంద్రబాబు అడ్డు చెప్పకపోగా ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు.

చంద్రబాబు, లోకేశ్, రఘురామ.. ముగ్గురూ కలిసి జగన్‌ని ఇబ్బంది పెట్టడానికే తప్పుడు కేసు రిజిస్టర్ చేశారని చెప్పారు. మూడేళ్ల క్రితం జరిగిన ఘటనను సుప్రీంకోర్టు తోసిపుచ్చినా, గత నెల రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచిత్రంగా జగన్‌పై కేసు నమోదు చేశారని అన్నారు. పోలీసు కస్టడీలో రఘురామను టార్చర్ చేయలేదని ఆనాడే వైద్య పరీక్షల్లో తేలిందన్నారు. అప్పట్లో గుంటూరు కోర్టులో న్యాయమూర్తి ఎదుట ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా రఘురామ ఇప్పుడు ఫిర్యాదు చేశారని తెలిపారు. నాయకుల ఒత్తిడితో ఫాల్స్ కేసులు పెడితే ఆ పాపం ఊరికే పోదని, కబళించేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని మేధావులు దీనిపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపైనా రెండు తప్పుడు కేసులు పెట్టారని తెలిపారు. పిన్నెల్లి ఎవరిపైనా దాడి చేయకపోయినా, అసత్య ఆరోపణలతో ఎన్నికలు జరిగిన 10 రోజుల తరవాత కేసులు నమోదు చేశారని చెప్పారు.

సూపర్ సిక్స్ అమలు చేయకపోతే వెంటాడుతాం

ఇంట్లో ఎందరు పిల్లలున్నా అందరికీ రూ.15 వేల చొప్పున తల్లికి వందనం పథకంలో ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల్లో ఊదరగొట్టిన టీడీపీ, ఇప్పుడు మాట తప్పి, తల్లికి మాత్రమే రూ.15 వేలు ఇస్తామంటున్నారని అన్నారు. కుటుంబంలో అందరు పిల్లలకు ఆర్థిక సాయం చేసేలా వెంటనే జీవో మార్చాలని డిమాండ్ చేశారు. తల్లికి వందనంపై విధివిధానాలు ఖరారు కాలేదని చెబుతున్న మంత్రి నిమ్మల రామానాయుడు ఒకసారి ఆ జీవో చదువుకోవాలని అన్నారు. ఎన్నికల్లో టీడీపీ ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్ సిక్స్‌లో ఇప్పటికే ఒకటి ఫెయిల్ అయిందని, మిగతా వాటిని అమలు చేయకపోతే ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని వెంటాడుతామని ప్రకటించారు.

జగన్ ప్రజల మనిషి

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల మనిషి అని, ఆయన నిత్యం ప్రజలతోనే మమేకమై ఉంటారని మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. జగన్ అంటే జనం.. జనం అంటే జగన్ అని స్పష్టంచేశారు. నాడైనా, నేడైనా, అప్పుడైనా, ఇప్పుడైనా వైఎస్ జగన్ ప్రజల మనిషి అని చెప్పారు. ఈ నెల 15 నుంచి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహిస్తారంటూ ఈనాడులో ఒక బురద కథనం రాశారని ఆక్షేపించారు. నిత్యం జగన్‌పై విషం చిమ్ముతూ, చంద్రబాబును మోయడమే ఈనాడు లక్ష్యమని అన్నారు.

ఏనాడూ దూరంగా లేరు

వాస్తవానికి జగన్ ఏనాడూ జనానికి దూరంగా లేరని రాంబాబు చెప్పారు. చంద్రబాబు ఇప్పటివరకు ఆయన జీవితంలో ఎంత మందిని కలిశారో, అంతకన్నా 10 రెట్లు ఎక్కువ మందిని జగన్ కలిశారని తెలిపారు. రోజూ ప్రజల మధ్య ఉంటూ అందరితో మమేకమయ్యే మనిషి జగన్ అని చెప్పారు.

కోకొల్లలుగా ఘటనలు..

వైఎస్ జగన్ పర్యటనల్లో బస్సులో వెళ్తుంటే, రోడ్డుపై ఎవరైనా కాగితం పట్టుకుని చెయ్యి పైకెత్తితే చాలు, వెంటనే బస్సును ఆపేసి వారిని కలుసుకుంటారని గుర్తుచేశారు. అలా ఎందరో బాధలను ఆయన తీర్చారని, దీనికి సంబంధించి ఎన్నెన్నో ఘటనలు ఉన్నాయని తెలిపారు. జగన్‌ని కలుసుకునేందుకు తాము జనాలను తీసుకురావాల్సిన అవసరం ఎంత మాత్రం లేదని, ప్రజలే జగన్‌ను కలుసుకొనేందుకు తండోపతండాలుగా వస్తున్నారని చెప్పారు.

ఇప్పుడూ కలుస్తున్నారు

వైఎస్ జగన్ ఇప్పుడు కూడా క్యాంప్ ఆఫీస్‌లో ప్రతి రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు అందరినీ కలుస్తున్నారని, ప్రతి ఒక్కరినీ ఓపికతో పలకరిస్తున్నారని, వారితో మాట్లాడుతున్నారని రాంబాబు వెల్లడించారు. నాయకులతో పాటు సామాన్యులను కూడా ఆయన కలుస్తున్నారని చెప్పారు. నిత్యం ప్రజల మధ్యే ఉంటున్న వైఎస్ జగన్‌పై పిచ్చి రాతలు రాసి, ఏదో ఒక విధంగా ఆయన్ని అభాసుపాలు చేసే ప్రయత్నం మానుకోవాలని ఎల్లోమీడియాకు, ముఖ్యంగా ఈనాడు పత్రికకు రాంబాబు హితవు చెప్పారు.

పెళ్లి.. యమా కాస్ట్లీ!

అంబానీల పెళ్లిసందడి దేశంతో పాటు ప్రపంచమంతటి దృష్టినీ తెగ ఆకర్షిస్తోంది. అంగరంగ వైభవంగా జరుగుతున్న పెళ్లి వేడుకలు, అందుకు జరుగుతున్న ఖర్చు అందరినీ అబ్బురపరుస్తున్నాయి. ఈ సంరంభానికి అంబానీలు దాదాపు రూ.5,000 కోట్ల దాకా వెచ్చిస్తున్నారన్న వార్తలతో అంతా ముక్కు మీద వేలేసుకుంటున్నారు. అయితే పెళ్లి ఖర్చు విషయంలో భారతీయులెవరూ తక్కువ తినలేదు. మన దేశంలో పెళ్లంటే మూడు ముళ్లు, ఏడడుగులు మాత్రమే కాదు. బోలెడంత ఖర్చు కూడా. ప్రపంచంలో మరే ఇతర దేశంతో పోల్చినా భారత్‌లో పెళ్లి బాగా ఖరీదైన వ్యవహారం. పిల్లల మొత్తం చదువు ఖర్చుతో పోలిస్తే పెళ్లికి హీనపక్షం నాలుగు రెట్లు ఎక్కువ వెచ్చించాల్సిన పరిస్థితి. సగటు కుటుంబంలో పెళ్లి ఖర్చు వార్షికాదాయం కంటే కనీసం మూడు రెట్లు ఎక్కువగా ఉంటోంది. అందులో ఎక్కువ మొత్తం నగానట్రాకే అవుతుండటం మరో విశేషం. పెళ్లి దెబ్బకు చాలా కుటుంబాలు ఆర్థికంగా తలకిందులవుతున్న ఉదంతాలెన్నో. అయినా సరే, పెళ్లి ఖర్చు విషయంలో మాత్రం మనోళ్లు తగ్గేదే లేదంటున్నారు...!


\- సాక్షి, నేషనల్ డెస్క్



పిల్లల చదువుల కంటే రెట్టింపు ఖర్చు

- సగటు వార్షికాదాయంతో పోలిస్తే 3 రెట్లు
- ఖర్చులో మూడో వంతు ఆభరణాలకే

భారత రిటైల్ మార్కెట్ పరిమాణం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.94.3 లక్ష కోట్లకు చేరింది. అంటే 1.1 ట్రిలియన్ డాలర్లన్నమాట! ఇందులో రూ.56.9 లక్షల కోట్లతో ఫుడ్ అండ్ గ్రోసరీస్ విభాగం తొలి స్థానంలో ఉంటే రెండో స్థానం పెళ్లిళ్లదే కావడం విశేషం. భారత వెడ్డింగ్ మార్కెట్ విలువ ఎంతో తెలుసా? అక్షరాలా 10.9 లక్షల కోట్ల రూపాయలు! ఇందులో దాదాపు మూడో వంతు వాటా, అంటే రూ.3.1 లక్షల కోట్లు ఆభరణాల ఖర్చుదే కావడం విశేషం! తర్వాత విందు భోజనాలపై రూ.2.1 లక్షల కోట్లు వెచ్చిస్తున్నారు. సంగీత్, హల్దీ వంటి పెళ్లి వేడుకలకు రూ.1.6 లక్షల కోట్లు ఖర్చవుతోంది. ఇక పెళ్లి ఫొటోగ్రఫీ వాటా 0.9 లక్షల కోట్లు. పెళ్లికూతురు, పెళ్లి కొడుకు దుస్తులకు, పెళ్లి డెకరేషన్‌కు చెరో రూ.0.8 లక్షల కోట్ల చొప్పున ఖర్చవుతోంది. మద్యం, కానుకలు, ఇతర పెళ్లి ఖర్చులు కలిపి రూ.1.9 లక్షల కోట్ల దాకా అవుతున్నాయి.



మన దేశంలో పెళ్లి ఖర్చు

కుటుంబం	ఖర్చు
పేద	రూ.3 లక్షలు
దిగువ మధ్య తరగతి	రూ.6 లక్షలు
మధ్య తరగతి	రూ.10-25 లక్షలు
ఓ మాదిరి సంపన్నులు	రూ.50 లక్షలు
సంపన్నులు	రూ.కోటి, ఆ పైన

చదువును మించి...

భారత్‌లో చదువుకు, పెళ్లికి అయ్యే ఖర్చుల మధ్య ఆశ్చర్యకరమైన తేడా కనిపిస్తోంది. సాదాసీదా కుటుంబం ఒక్క సంతానం చదువుకు కేజీ నుంచి పీజీ దాకా పెట్టే మొత్తం ఖర్చు సగటున రూ.3.3 లక్షలు. కాగా అదే కుటుంబం ఒక్క పెళ్లిపై వెచ్చిస్తున్నదేమో ఏకంగా రూ.12.5 లక్షలు! ఇంట్లో ఇద్దరు పిల్లలున్నారనుకున్నా వారి చదువు ఖర్చుకు రెట్టింపు మొత్తం ఒక్క పెళ్లిపై పెట్టాల్సి వస్తోంది. భారతీయుల తలసరి జీడీపీ (రూ.2.4 లక్షల)తో పోలిస్తే పెళ్లి ఖర్చు ఏకంగా ఐదు రెట్లు ఎక్కువగా ఉంటోంది. అమెరికా, బ్రిటన్, కెనడా వంటి ఏ సంపన్న దేశంలో చూసినా పెళ్లి ఖర్చు పౌరుల తలసరి జీడీపీతో పోలిస్తే సగం కంటే తక్కువ (0.4 రెట్లు)గానే ఉంది. మరో విషయం. మన దగ్గర ఒక కుటుంబం పెళ్లి కోసం తమ సగటు వార్షికాదాయానికి కనీసం మూడు రెట్లు వెచ్చిస్తోంది!

కశ్మీర్ ఎల్జీకి మరిన్ని అధికారాలు

న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)కి కేంద్రం మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. పోలీసు శాఖ, అఖిల భారత సర్వీసుల అధికారులు, వివిధ కేసుల విచారణ అనుమతులు వంటి కీలక అంశాలపై అధికారాలను కల్పించింది. ఈ మేరకు జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం–2019కు హోం శాఖ సవరణలు చేపట్టింది. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం ఈ చట్టం చేసింది. ఇప్పటి వరకు పోలీసు, జైళ్లు, శాంతిభద్రతలు, అఖిల భారత సర్వీసులు, ఏసీబీలకు సంబంధించిన నిర్ణయాలపై జమ్మూకశ్మీర్ ఆర్థిక శాఖ నుంచి ఆమోదం పొందాకనే ఎల్జీ వద్దకు వచ్చేవి. తాజా నిబంధనల ప్రకారం..ఆయా సర్వీసులకు సంబంధించిన ఫైళ్లు ఇకపై చీఫ్ సెక్రటరీ నుంచి నేరుగా ఎల్జీ వద్దకే చేరుతాయి. అడ్వకేట్ జనరల్, ఇతర న్యాయాధికారుల నియామక అధికారాలు కూడా తాజాగా ఎల్జీకే దఖలు పడ్డాయి.

అధికారాలను హరించేందుకే..

కేంద్రం నిర్ణయంపై జమ్మూకశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికయ్యే ప్రభుత్వం అధికారాలను హరించేందుకే కేంద్రం ప్రయత్నిస్తోందని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ), పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ(పీడీపీ)లు ఆరోపించాయి. జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబర్ 30వ తేదీలోగా అసెంబ్లీ ఎన్నికలు చేపట్టి, రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించడం తెల్సిందే.

ప్రభుత్వం నా ఫోన్‌ను హ్యాక్ చేసింది

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపణ

న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్ చేసిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధమైన, గోప్యతకు భంగకరమైన చర్యలను గట్టిగా వ్యతిరేకిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు యాపిల్ సంస్థ నుంచి వచ్చిన హెచ్చరిక మెసేజ్‌ను శనివారం షేర్ చేశారు. 'మీ యాపిల్ ఐడీతో ఉన్న ఐఫోన్‌ను రిమోట్‌గా హ్యాక్ చేసేందుకు కిరాయి స్పైవేర్‌తో ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరెవరు? ఏం చేస్తున్నారు? అనేవి తెలుసుకునే లక్ష్యంతోనే ఈ దాడి జరుగుతున్నట్లుగా భావిస్తున్నాం'అని అందులో ఉంది. ఈ హెచ్చరిక నేపథ్యంలో వేణుగోపాల్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 'మీకెంతో ఇష్టమైన స్పైవేర్‌ను నా ఫోన్‌కు కూడా పంపించినందుకు మోదీ జీ మీకు కృతజ్ఞతలు. మీరు పంపించిన ప్రత్యేక బహుమతి గురించి యాపిల్ సంస్థ నాకు సమాచారమిచ్చింది. రాజకీయ ప్రత్యర్థులను వెంటాడేందుకు, వారి గోప్యతకు భంగం కలిగించేందుకు మీరు నేరపూరితంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది'అని పేర్కొన్నారు.

పెళ్లి కేసులో ఇమ్రాన్‌కు ఊరట

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు భారీ ఊరట. ఇస్లాం నిబంధనలకు వ్యతిరేకంగా పెళ్లాడారన్న కేసులో ఇమ్రాన్ (71), బుష్రా బీబీ (49) దంపతులను న్యాయస్థానం నిర్దోషులుగా తేల్చింది. వారిపై మోపిన అభియోగాలను ఇస్లామాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు శనివారం తోసిపుచ్చింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను కొట్టేసింది. మత ప్రబోధకురాలైన బుష్రా తన మొదటి భర్త ఖవర్ ఫరీద్ మనేకాతో 28 ఏళ్ల వైవాహిక బంధాన్ని తెంచుకుని ఇమ్రాన్‌ను పెళ్లాడారు. అయితే విడాకులకు, పునర్వివాహానికి మధ్య ముస్లిం మహిళ విధిగా పాటించాల్సిన 4 నెలల గడువు (ఇద్దత్)ను ఆమె ఉల్లంఘించిందంటూ ఫరీద్ కేసు పెట్టారు. ఈ కేసులో గత ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికల ముంగిట ఇమ్రాన్ దంపతులకు ఏడేళ్ల శిక్ష పడింది. ఇమ్రాన్‌కు జైలు శిక్ష పడ్డ మూడు కేసుల్లో ఇదొకటి. తోషా ఖానా కేసులో జైలు శిక్షను కోర్టు నిలుపుదల చేయగా, సిఫర్ కేసుల్లో నిర్దోషిగా బయటపడ్డారు. దాంతో గత ఆగస్టు నుంచీ జైల్లోనే ఉన్న ఇమ్రాన్ విడుదలవుతారని భావించారు. కానీ తాజా తీర్పు వెలువడ్డ కాసేపటికే అల్లర్ల కేసులో ఆయన అరెస్టుకు ఉగ్ర వాద వ్యతిరేక కోర్టు అనుమతినిచ్చింది. దాంతో ఆయన జైల్లోనే ఉండనున్నారు.



ఇజ్రాయెల్ దాడి జరిగిన ప్రాంతంలో గుమికూడిన స్థానికులు

హమాస్ మిలటరీ చీఫ్ లక్ష్యంగా గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్

90 మంది దుర్మరణం

300 మందికి గాయాలు • తీవ్రంగా ఖండించిన హమాస్

జెరుసలేం: గాజాలోని దక్షిణ ప్రాంత నగరం ఖాన్ యూనిస్‌పై శనివారం ఇజ్రాయెల్ ఆర్మీ మళ్లీ విరుచుకుపడింది. తాజా దాడుల్లో 90 మంది మృతి చెందగా కనీసం 300 మంది పాలస్తీనియన్లు క్షతగాత్రులయ్యారు. హమాస్ మిలటరీ విభాగం అధిపతి మహ్మద్ డెయిఫ్ లక్ష్యంగా ఈ దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. హమాస్ మరో ముఖ్య నేత రఫా సలామాను కూడా ఆర్మీ లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ దాడుల్లో వీరిద్దరూ చనిపోయిందీ లేనిదీ స్పష్టం చేయలేదు. ఫెన్సింగ్‌తో ఉన్న హమాస్ స్థావరంపై జరిపిన దాడిలో కొందరు మిలిటెంట్లు కూడా హతమైనట్లు ప్రకటించింది. అయితే, ఉత్తర రఫా- ఖాన్ యూనిస్ మధ్యలో ఇజ్రాయెల్ ఆర్మీ రక్షిత ప్రాంతంగా ప్రకటించిన ముసాసిలోనే ఈ దాడి జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. లక్షలాదిగా పాలస్తీనియన్లు తలదాచుకున్న ముసాసిపైకి కనీసం ఏడు క్షిపణులు వచ్చి పడ్డాయని అంటున్నారు. ఆ ప్రాంతమంతా చెల్లాచెదురుగా పడిపోయిన మృతదేహాలు, కాలిపోయిన కార్లు, టెంట్లు, నల్లగా మసిబారిన గృహోపకరణాలు నిండిపోయి ఉన్నాయి. దాడి తీవ్రతకు చిన్నారుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయని, తమ చేతులతోనే వాటిని ఏరుకోవాల్సి వచ్చిందని ఓ వ్యక్తి రోదిస్తూ తెలిపాడు. బాధితుల్ని కార్లు, గాడిదల బండ్లు, దుప్పట్లలో వేసుకుని సమీపంలోని నాసర్ ఆస్పత్రికి స్థానికులు తరలించారు. ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటనను హమాస్ ఖండించింది. అక్కడ డెయిఫ్ సహా తమ నేతలెవరూ లేరని స్పష్టం చేసింది. భయంకరమైన ఊచకోతను కప్పిపుచ్చుకునేందుకే ఇజ్రాయెల్ ఆర్మీ ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తోందని మండిపడింది. ఇజ్రాయెల్ చెబుతున్నదే నిజమైతే గత తొమ్మిది నెలల యుద్ధంలో సాధించిన కీలక విజయమవుతుందని పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో శాశ్వత కాల్పుల విరమణ, బందీల విడుదల లక్ష్యంగా అమెరికా మధ్యవర్తిత్వంతో సాగుతున్న చర్చలకు తాజా ఘటన అవరోధంగా మారుతుందని చెబుతున్నారు.

ఎవరీ డెయిఫ్..?



ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో హమాస్ మిలటరీ విభాగం చీఫ్‌గా వ్యవహరిస్తున్న డెయిఫ్‌ది మొదటి పేరు. గత రెండు దశాబ్దాల్లో ఇజ్రాయెల్ నిఘా విభాగాలు పలుమార్లు చేసిన హత్యాయత్నాల నుంచి డెయిఫ్ త్రుటిలో తప్పించుకున్నాడు. అప్పట్లో గాయపడిన ఇతడు పక్షవాతం బారినపడుతున్నట్లుగా భావిస్తున్నారు. గతేడాది అక్టోబర్ ఏడో తేదీన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంపై జరిపిన మెరుపుదాడికి సూత్రధారి డెయిఫే అని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. 30 ఏళ్ల వయస్సులో ఇతడి ఒకే ఒక్క ఫొటో తప్ప మరే ఆధారం ఇజ్రాయెల్ ఆర్మీ వద్ద లేదు.

అమెరికాలో మరో రెండు వీసా దరఖాస్తు కేంద్రాలు

వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం సియాటెల్‌లో కొత్తగా రెండు వీసా, పాస్‌పోర్టు కేంద్రాలను భారత ప్రభుత్వం ప్రారంభించింది. పసిఫిక్ తీరంలోని 9 వాయవ్య రాష్ట్రాల్లో ఉండే సుమారు 5 లక్షల మంది భారత సంతతి ప్రజల అవసరాలను ఇవి తీరుస్తాయని సియాటెల్‌లోని భారత కాన్సుల్ జనరల్ ప్రకాశ్ గుప్తా చెప్పారు. వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్, బెల్‌వ్యూల్లో శుక్రవారం వీసా, పాస్‌పోర్టు కేంద్రాలను ప్రారంభించామన్నారు. ఇటీవలే సియాటెల్‌లో భారత కాన్సులేట్ ఏర్పాటైంది. అలాస్కా, ఇడహో, మొంటానా, నెబ్రాస్కా, నార్త్ డకోటా, ఒరెగాన్, సౌత్ డకోటా, వాషింగ్టన్, వ్యోమింగ్ రాష్ట్రాలు ఈ కాన్సులేట్ పరిధిలోకి వస్తాయి. న్యూయార్క్, అట్లాంటా, షికాగో, హూస్టన్, శాన్‌ఫ్రాన్సిస్కోల్లో ఐదు చోట్ల ఇప్పటికే భారత కాన్సులేట్లు నడుస్తున్నాయి. భారత ప్రభుత్వం తరఫున వీటిని వీఎఫ్ఎస్ గ్లోబల్ సంస్థ నిర్వహిస్తోంది.

ఉప ఎన్నికల్లో

ఇండియా కూటమి జోరు

10 స్థానాల్లో గెలుపు • బీజేపీకి రెండు.. స్వతంత్రులు 1

న్యూఢిల్లీ: ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలు ఆధిక్యాన్ని కనబర్చాయి. విపక్ష ఇండియా కూటమి పార్టీలైన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), డీఎంకే, ఆప్‌లు పది అసెంబ్లీ సీట్లను గెల్చుకున్నాయి. బీజేపీ రెండు స్థానాలతో సరిపెట్టుకోగా, ఒకచోట స్వతంత్ర అభ్యర్థి నెగ్గారు. పశ్చిమ బెంగాల్‌లోని నాలుగు, హిమాచల్ ప్రదేశ్‌లోని మూడు, ఉత్తరాఖండ్‌లోని రెండు, పంజాబ్, మధ్యప్రదేశ్, బిహార్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి బుధవారం ఉప ఎన్నికలు జరగ్గా.. శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో 42 స్థానాలకుగాను 29 చోట్ల నెగ్గి బెంగాల్‌లో తనకు తిరుగులేదని నిరూపించుకున్న సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నాలుగింటికి నాలుగు స్థానాలను తమ ఖాతాలో వేసుకుంది. వీటిలో మూడు బీజేపీ సిట్టింగ్ స్థానాలు కావడం విశేషం. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఆధిక్యం వచ్చిన చోట్ల కూడా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఎంసీ జయకేతనం ఎగురవేసింది. 294 మంది సభ్యులున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ బలం 215కు చేరింది.

అసెంబ్లీలో భార్యాభర్తలు

హిమాచల్ ప్రదేశ్‌లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు రాజీనామా చేసి.. బీజేపీ టికెట్‌పై పోటీచేశారు. వీరిలో ఇద్దరు ఓటమి పాలుకాగా.. ఒక్కరు గెలుపొందారు. అందరి దృష్టిని ఆకర్షించిన డేహ్రా నియోజకవర్గంలో హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు సతీమణి కమలేష్ ఠాకూర్ విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ అధిష్ఠానం పట్టుబట్టి మరీ కమలేష్‌ను రంగంలోకి దింపింది. హిమాచల్ అసెంబ్లీలో ఇకపై భార్యాభర్తలు సుఖ్వీందర్, కమలేష్‌లు కనిపించనున్నారు. తాజాగా ఇద్దరి గెలుపుతో 68 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 40కి చేరింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లు నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో ఏకంగా ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి బీజేపీకి ఓటేయడంతో కాంగ్రెస్ బలం 34కు పడిపోయింది. సుఖు ప్రభుత్వాన్ని అస్థిరత వెంటాడింది. లోక్‌సభ ఎన్నికలతో పాటే 6 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగు నెగ్గింది. ఇప్పుడు మరో రెండు స్థానాలు గెలవడంతో కాంగ్రెస్ బలం మళ్లీ 40కి చేరింది.

బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్‌లో రెండు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. రెండింటినీ కాంగ్రెస్ కై వసం చేసుకుంది. ఇందులో ఒకటి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం.

రాష్ట్రం	నియోజకవర్గం	పార్టీ- విజేత	ఆధిక్యం	సమీప ప్రత్యర్థి
బెంగాల్	రాయ్‌గంజ్	టీఎంసీ (క్రిష్ణ కళ్యాణి)	50,077	బీజేపీ (మానస్‌కుమార్ ఘోష్)
బెంగాల్	రాణాఘాట్ దక్షిణ్	టీఎంసీ (ముకుత్ మణి అధికారి)	39,048	బీజేపీ (మనోజ్‌కుమార్ బిశ్వాస్)
బెంగాల్	బాగ్దా	టీఎంసీ (మధుపర్ణ ఠాకూర్)	33,455	బీజేపీ (బినయ్‌కుమార్ బిశ్వాస్)
బెంగాల్	మాణిక్‌తాలా	టీఎంసీ (సుప్తీ పాండే)	62,312	బీజేపీ (కళ్యాణ్ చౌబే)
హిమాచల్	దేహ్రా	కాంగ్రెస్ (కమలేష్ ఠాకూర్)	9,399	బీజేపీ (హోషియార్ సింగ్)
హిమాచల్	నాలాఘర్	కాంగ్రెస్ (హర్దీప్‌సింగ్ బవా)	8.990	బీజేపీ (కె.ఎల్.ఠాకూర్)
హిమాచల్	హమీర్‌పూర్	బీజేపీ (ఆశీష్ శర్మ)	1,571	కాంగ్రెస్ (పుష్పేందర్ వర్మ)
ఉత్తరాఖండ్	మంగ్లౌర్	కాంగ్రెస్ (ఖాజీ నిజాముద్దీన్)	422	బీజేపీ (కర్తార్‌సింగ్ బదానా)
ఉత్తరాఖండ్	బద్రినాథ్	కాంగ్రెస్ (లఖాపత్ బుటోలా)	5,224	బీజేపీ (రాజేంద్ర భండారి)
పంజాబ్	జలందర్ పశ్చిమ	ఆప్ (మొహిందర్ భగత్)	37,325	బీజేపీ (శీతల్ అంగురల్)
తమిళనాడు	విక్రవాండి	డీఎంకే (అన్నియుర్ శివ)	67,757	పీఎంకే (సి.అన్బుమణి)
మధ్యప్రదేశ్	అమర్‌వారా	బీజేపీ (కమలేశ్ షా)	3,027	కాంగ్రెస్ (ధీరణ్ షా)
బిహార్	రుపౌలీ	స్వతంత్ర (శంకర్ సింగ్)	8,246	జేడీయూ (కె.ప్రసాద్ మండల్)

బీజేపీకి వ్యతిరేక గాలి వీస్తోంది: మమత

కోల్‌కతా: దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఉప ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. 13 సీట్లలో ఇండియా కూటమి 10 చోట్ల గెలవడంపై స్పందిస్తూ.. ఎన్డీయేకు 46 శాతం ఓట్లు రాగా.. ఇండియా కూటమికి 51 శాతం ఓట్లు వచ్చాయని చెప్పారు. బెంగాల్‌లో నాలుగింటికి నాలుగు స్థానాల్లో టీఎంసీని గెలిపించడం పట్ల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో మినహా ఎక్కడా బీజేపీ మంచి ప్రదర్శన చేయలేకపోయిందని, దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీకి వ్యతిరేకంగానే తీర్పు వచ్చిందన్నారు. ఇప్పుడు బీజేపీ మళ్లీ 'ఏజెన్సీ రాజ్ (సీబీఐ, ఈడీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను విపక్షాలపైకి ఉసిగొల్పడం)'ను మొదలుపెట్టిందని ఆరోపించారు. కొత్త నేర చట్టాల్లో ఏముందో న్యాయవాదులు, పోలీసులకే స్పష్టమైన అవగాహన లేదన్నారు. 'స్వేచ్ఛకు ముప్పు పొంచి వుంది. ప్రతి ఒక్కరూ, ఎలాంటి ఆధారాలు లేకపోయినా.. బాధితులుగా మారొచ్చు' అని మమత అన్నారు.

మార్పునకు సంకేతం: కాంగ్రెస్

బీజేపీ సృష్టించిన భయాలు, భ్రమలు పటాపంచలయ్యాయని ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రైతులు, యువత, కార్మికులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు.. ఇలా దేశంలోని అన్ని వర్గాల వారూ నియంతృత్వానికి పాతరేయాలని కోరుకుంటున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, తమ జీవితాల బాగు కోసం ప్రజలు ఇండియా కూటమికే పూర్తిగా అండగా నిలుస్తున్నారని రాహుల్ అన్నారు. దేశంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి ఈ ఫలితాలు సంకేతమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. మోదీ, అమిత్ షాల విశ్వసనీయత పడిపోతుందనడానికి ఫలితాలు గట్టి నిదర్శనమన్నారు.

'రస్ట్' కేసు కొట్టివేత

బాల్డ్‌విన్ ఆనంద బాష్పాలు




శాంటా ఫే: 'రస్ట్' సినిమా షూటింగ్ రిహార్సల్స్ సమయంలో 2021లో అలెక్ బాల్డ్‌విన్(61) చేతిలోని తుపాకీ పేలి సినిమాటోగ్రాఫర్ హలియానా హట్చిన్ ప్రాణాలు కోల్పోయిన ఘటన కేసు మూడేళ్లకు అనూహ్యంగా సుఖాంతమయింది. నటుడు అలెక్ బాల్డ్‌విన్‌పై ఉన్న 'అసంకల్పిత హత్య' ఆరోపణలపై విచారణ కొనసాగుతుండగానే న్యూ మెక్సికో కోర్టు జడ్జి అకస్మాత్తుగా కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. కేసులో సాక్షులను అడ్డుకుంటూ పోలీసులు, లాయర్లు వ్యవహరించిన తీరు ఆధారంగానే తీర్పు ఇచ్చినట్లు జడ్జి మేరీ మార్లో సోమర్ తెలిపారు. కోర్టు హాల్లోనే ఉన్న బాల్డ్‌విన్ తీర్పు విని పట్టరాని ఆనందంతో ఏడ్చేశారు. మూడు దశాబ్దాలకు పైగా మంచి నటుడిగా పేరున్న బాల్డ్‌విన్ కెరీర్ 2021 నాటి ఘటనతో ప్రశ్నార్థకంలో పడింది.

కుప్పకూలనున్న 20 స్టార్‌లింక్ శాటిలైట్లు

- తప్పుడు కక్ష్యలో ప్రవేశపెట్టడమే కారణం
- స్పేస్ ఎక్స్‌కు భారీ ఎదురుదెబ్బ

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్‌కు గట్టి ఎదురుదెబ్బ. అది గురువారం ప్రయోగించిన 20 స్టార్‌లింక్ ఉపగ్రహాలు త్వరలో కుప్పకూలనున్నాయి. స్పేస్ ఎక్స్ కూడా దీన్ని ధ్రువీకరించింది. ప్రయోగ సమయంలో చోటుచేసుకున్న పొరపాటే ఇందుకు కారణమని తెలిపింది. ''గురువారం రాత్రి ప్రయోగం మొదలైన కాసేపటికి ఫాల్కన్–9 రాకెట్ రెండో దశ ఇంజన్ సకాలంలో మండటంలో విఫలమైంది. దాంతో ఉపగ్రహాలు ఉద్దేశించిన కక్ష్యకు బదులు భూ దిగువ కక్ష్యలోకి ప్రవేశించాయి. దాంతో వాటి మనుగడ అసాధ్యంగా మారింది. అవి త్వరలో భూ వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోనున్నాయి'' అని వివరించింది.



స్టార్ లింక్ ఉపగ్రహాల నెట్‌వర్క్

అయితే, ''వాటివల్ల ఇతర ఉపగ్రహాలకు ఏ సమస్యా ఉండబోదు. అలాగే ఉపగ్రహాలు ఒకవేళ భూమిని తాకినా జనావాసాలకు ముప్పేమీ ఉండదు'' అని స్పష్టం చేసింది. ఇన్నాళ్లూ అత్యంత విశ్వసనీయంగా పని చేసిన ఫాల్కన్–9 రాకెట్ చరిత్రలో ఇది తొలి భారీ వైఫల్యంగా చెప్పవచ్చు.

\- సాక్షి, నేషనల్ డెస్క్

విశ్వవిన్యాసం

మనకు 32.6 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో హైడ్రా నక్షత్రమండలంలో ఉన్న రెండు గెలాక్సీల వింత సోయగాలివి. ఏఆర్‌పీ 142గా పిలిచే ఈ గెలాక్సీ ద్వయం ఉనికిని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తొలిసారిగా తన కెమెరా కంటితో ఇలా ఒడిసిపట్టింది. చూసేందుకు పెంగ్విన్ తన అండాన్ని పొదువుకున్నట్టుగా ఉండటంతో సైంటిస్టులు వీటికి పెంగ్విన్, ఎగ్ అని పేర్లు పెట్టారు.



3-4 ఏళ్లలో 8 కోట్ల ఉద్యోగాలు: మోదీ

ముంబై: రిజర్వు బ్యాంక్ నివేదిక ప్రకారం గడిచిన మూడు నాలుగేళ్లలో దేశంలో ఎనిమిది కోట్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిరుద్యోగితపై బూటకపు ప్రచారాలు చేస్తున్న వారి నోళ్లను ఆర్‌బీఐ నివేదిక మూయించిందన్నారు. ముంబై శివారులోని గోరేగావ్‌లో మోదీ శనివారం రూ, 29 వేల కోట్ల విలువైన రోడ్డు, రైల్వే, పోర్టు ప్రాజెక్టులను ప్రారంభించడం, శంకుస్థాపన చేయడం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్డీయే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు పెట్టుబడిదారులు ఎంతో ఉత్సాహంగా స్వాగతించారన్నారు. ఎన్డీయే సర్కారు మాత్రమే సుస్థిరతను అందించగలదని ప్రజలకు తెలుసన్నారు. 'ఉపాధిపై ఆర్‌బీఐ ఇటీవలే సవివర నివేదికను ప్రచురించింది. గడిచిన మూడు- నాలుగేళ్లలో ఎనిమిది కోట్ల కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది. ఉద్యోగాలపై అబద్ధాలను ప్రచారం చేసే వారి నోళ్లను ఆర్‌బీఐ గణాంకాలు మూయించాయి' అని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలు నిరుద్యోగాన్ని ప్రధానంగా ప్రస్తావించడాన్ని దృష్టిలో పెట్టుకొని మోదీ ఇలా చురకలు అంటించారు.

అనంత్ దంపతులను ఆశీర్వదించిన మోదీ

ముంబై: అంబానీల ఇంట పెళ్లి వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. రిలయన్స్ సంస్థల అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ–రాధికా మర్చంట్ దంపతులను ఆశీర్వదించారు. శుక్రవారం రాత్రి జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన పెళ్లి వేడుకలకు ప్రపంచ ప్రముఖులంతా తరలి రావడం తెలిసిందే. శనివారం జరిగిన వివాహ విందులో పాల్గొన్న మోదీకి ముకేశ్–నీతా అంబానీ దంపతులు స్వాగతం పలికారు. 'శుభ్ ఆశీర్వాద్' పేరిట జరిగిన విందు వేడుకకు కూడా తారాలోకంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి వ్యాపార, రాజకీయ తదితర రంగాల దిగ్గజాలు హాజరై సందడి చేశారు.

సోనియాతో హేమంత్ సోరెన్ భేటీ

న్యూఢిల్లీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శనివారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఇటీవలే సీఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టిన హేమంత్ తన భార్య కల్పనతో పాటు 10, జనపథ్ నివాసంలో సోనియాను కలుసుకున్నారు. ఇది కేవలం మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశమని అనంతరం మీడియాకు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత సోనియా గాంధీతో సమావేశమవలేదని, జైలు నుంచి విడుదలైనందున ఆమెతో మాట్లాడేందుకు వచ్చినట్లు వివరించారు. మరికొద్ది నెలల్లో జరగాల్సిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చించారా అని అడగ్గా..రాజకీయాలు ప్రస్తావనకు రాలేదని స్పష్టం చేశారు. భూకుంభకోణం మనీలాండరింగ్ కేసులో జనవరి 31వ తేదీన అరెస్టయిన హేమంత్ అంతకు కొద్ది గంటల ముందే సీఎం పదవికి రాజీనామా చేశారు. జైలులో 5 నెలలపాటు ఉన్న ఆయన బెయిల్ రావడంతో జూలై 4న విడుదలయ్యారు. అనంతరం మరోసారి సీఎం పదవి చేపట్టడం తెల్సిందే.

సాక్షి విజయవాడ సిటీ

ఎన్టీఆర్ జిల్లా

ఆదివారం । 14 । జూలై । 2024



నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి విజయవాడ భవానీపురానికి చెందిన బాడిత శంకర్ కుటుంబం శనివారం రూ.1,01,116 విరాళం సమర్పించింది.



జోరు వానలోనూ జూడాల నిరసన

లబ్బీపేట: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జూనియర్ వైద్యుల నిరసన శనివారం కొనసాగింది. తమపై దాడి చేసిన అందరినీ అరెస్ట్ చేసే వరకూ ఆందోళన విరమించబోమని వర్షంలో బైఠాయించారు.

సీఎంను కలిసిన సీపీ



విజయవాడస్పోర్ట్స్: ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్.వి.రాజశేఖరబాబు సీఎం కార్యాలయంలో సీఎం నారా చంద్రబాబునాయుడును మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

న్యూస్‌రీల్

ఇద్దరు డీసీపీలు బదిలీ



అధిరాజ్‌సింగ్‌రాణా



కంచి శ్రీనివాసరావు

విజయవాడస్పోర్ట్స్: ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో పని చేస్తున్న ఇరువురు డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ)లను బదిలీ చేస్తూ రాష్ట్ర హోం శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం లా అండ్ ఆర్డర్ డీసీపీ అధిరాజ్ సింగ్ రాణా నంద్యాల ఎస్పీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అనంతపురం ఎస్పీ గౌతమిశాలిని నియమించారు. రూరల్ డీసీపీ కంచి శ్రీనివాసరావు పల్నాడు ఎస్పీగా బదిలీ అయ్యారు. ఈ స్థానంలో ఎవరినీ నియమించలేదు.

దుర్గమ్మకు రికార్డు స్థాయి ఆదాయం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వారాంతపు రద్దీతో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు రికార్డు స్థాయి ఆదాయం లభించింది. శనివారం వివిధ ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల విక్రయం ద్వారా రూ.37.03 లక్షల ఆదాయం సమకూరిందని దుర్గగుడి ఈఓ కె.ఎస్.రామరావు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు రూ.37,03,032 ఆదాయం లభించిందని పేర్కొన్నారు. రూ.500 టికెట్ల ద్వారా రూ.12.62 లక్షలు, రూ.300 టికెట్ల ద్వారా రూ.3.33 లక్షలు, రూ.100 టికెట్ల ద్వారా రూ.4.75 లక్షల ఆదాయం లభించిందని వివరించారు. ఇక కేశఖండన శాలలో టికెట్ల విక్రయం, లడ్డూ, పులిహోర ప్రసాదాల ద్వారా భారీగా ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. అన్నదానం, ఇతర విరాళాల ద్వారా రూ.3.15 లక్షల ఆదాయం వచ్చిందని తెలిపారు.

త్రో బాల్ రాష్ట్ర జట్ల ఎంపిక పోటీలకు 150 మంది హాజరు



విజయవాడస్పోర్ట్స్: దక్షిణ భారత త్రోబాల్ సీనియర్ స్త్రీ, పురుషుల పోటీలకు ప్రాతినిధ్యం వహించే ఆంధ్రప్రదేశ్ జట్ల ఎంపిక పోటీలను విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో శనివారం నిర్వహించారు. ఈ పోటీల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి 150 మంది క్రీడాకారులు హాజరయ్యారని ఏపీ త్రో బాల్ సంఘం కార్యదర్శి ఇ.సులోచన తెలిపారు. అత్యంత క్రీడా నైపుణ్యం ఉన్న క్రీడాకారులను రాష్ట్ర జట్లకు ఎంపిక చేసినట్లు చెప్పారు. ఎంపికైన జట్లు ఆగస్టు రెండు నుంచి నాలుగో తేదీ వరకు బెంగళూరులో జరిగే సౌత్ జోన్ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు.

పోలీస్ వ్యవస్థపై నమ్మకం కల్పిస్తాం

- సాంకేతిక ఆధారాలతో పెండింగ్ కేసుల దర్యాప్తు ముమ్మరం చేస్తాం
- ప్రణాళికతో విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తాం
- గంజాయిపై ఫిర్యాదు చేసేందుకు త్వరలో టోల్‌ఫ్రీ నంబర్
- ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు



పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న రాజశేఖరబాబు

విజయవాడస్పోర్ట్స్: 'నేరాలను కట్టడి చేస్తూ.. పోలీస్ శాఖపై ప్రజలకు పూర్తి నమ్మకం, భరోసా కల్పించే దిశగా పనిచేస్తాం' అని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు అన్నారు. జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో కమిషనర్‌గా శనివారం బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా పోలీస్ కమిషనర్‌గా తనను నియమించిన డీజీపీ సి.హెచ్.ద్వారకాతిరుమలరావు, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బెజవాడ కనక దుర్గమ్మ ఆశీస్సులతో ఉద్యోగ బాధ్యతలు చేపట్టానని, జిల్లాలో పోలీస్ శాఖ ప్రాముఖ్యతను చాటి, కమిషనరేట్‌కు మంచి పేరు తీసుకొస్తానని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, ఆ దిశగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. రోడ్డు సేఫ్టీపై ప్రజలకు నిత్యం అవగాహన కల్పిస్తూ, ఈ-చలానా వ్యవస్థను పునరుద్ధరిస్తానన్నారు. జిల్లాలో క్రైం ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి పోలీసు బందోబస్తు పటిష్టం చేస్తానన్నారు.

సైబర్ నేరాల కట్టడికి కృషి

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సైబర్ నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటానని సీపీ రాజశేఖరబాబు తెలిపారు. సైబర్ క్రైం రిపోర్టింగ్ టోల్ ఫ్రీ నంబర్ 1930పై ప్రజలకు అవగాహన కల్పిస్తామని, నేరాల కట్టడి కోసం 200 మంది సైబర్ కమాండోలను నియమించి, సైబర్ వలంటీర్ల ద్వారా అవగాహన సదస్సులను విస్తృతం చేస్తానని వివరించారు. ప్రజలు ఫిర్యాదులు చేసే ప్రజావాణి వ్యవస్థను పటిష్టం చేస్తూ, పోలీసు సేవలను విస్తృతం చేస్తానని, సిటిజన్ పోర్టల్ ద్వారా ఫిర్యాదులను స్వీకరిస్తామని పేర్కొన్నారు.

మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు

మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, వారి రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని సీపీ రాజశేఖరబాబు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆదేశాల మేరకు పెండింగ్‌లో ఉన్న మహిళల మిస్సింగ్ కేసులపై దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1,800 సీసీ కెమెరాలు ఉన్నాయని, రానున్న రోజుల్లో వాటి సంఖ్య పెంచుతామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తానన్నారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు త్వరలో టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొస్తానని తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌ను బలోపేతం చేస్తానని, సైక్రాయిస్ట్ సేవలను వినియోగించుకుంటామని పేర్కొన్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన నేర చట్టాలపై పోలీసులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తానన్నారు. ఈ సమావేశంలో డీసీపీలు కంచి శ్రీనివాసరావు, అధిరాజ్‌సింగ్ రాణా, కె.చక్రవర్తి, ఉదయరాణి, ఏడీసీపీలు కనకరాజు, కృష్ణమూర్తినాయుడు, ప్రసాద్, శ్రీహరిబాబు, పలువురు ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.

రుణ మాఫీ హామీ.. పట్టించుకోరేమి?

- ఎమ్మెల్యేగా గెలిపిస్తే టిడ్కో రుణాలు మాఫీచేస్తానన్న వెనిగండ్ల రాము
- గెలిచాక పట్టించుకోవడంలేదని టిడ్కో గృహ లబ్ధిదారుల ఆరోపణ
- రుణాలు మాఫీచేయించి ఆదుకోవాలని వేడుకోలు



టిడ్కో రుణాలు మాఫీ చేయాలని ఆందోళన చేస్తున్న లబ్ధిదారులు

గుడివాడరూరల్: గుడివాడ నుంచి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సంబంధం లేకుండా టిడ్కో లబ్ధిదారులకు రుణమాఫీ చేస్తానని టీడీపీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యేను కోరితే ముఖం చాటేస్తున్నారని టిడ్కో గృహాల లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హామీ నెరవేర్చాలని ఎమ్మెల్యే కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా సరైన సమాధానం ఇవ్వడం లేదని వాపోతున్నారు. రుణమాఫీ చేసి ఆదుకోవాలని కన్నీరు మున్నీరవుతున్నారు.

హామీని నమ్మిన లబ్ధిదారులు

పేదల సొంతింటి కల నెరవేర్చాలంటూ కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) టీడీపీలో ఉన్న సమయంలో గుడివాడ నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేశారు. ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గుడివాడ మండలం మల్లాయపాలెంలో 77 ఎకరాలను మంజూరు చేశారు. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టారు. ఈక్రమంలో 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను టిడ్కో ఇళ్లగా మార్చి నిర్మాణాలు చేపట్టినా అసంపూర్తిగానే మిగిలాయి. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తండ్రి సంకల్పాన్ని నెరవేరుస్తూ టిడ్కో ఇళ్లను పూర్తిచేసి సకల సౌకర్యాలు కల్పించి నిరుపేదలకు పంపిణీ చేశారు. ఇటీవలి ఎన్నికల ప్రచారంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వెనిగండ్ల రాము తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా లబ్ధిదారులు చెల్లించాల్సిన రుణాలను సొంత నిధులతో చెల్లిస్తానని హామీ ఇచ్చారు. రాము ఇచ్చిన హామీని నమ్మిన లబ్ధిదారులు ఆయనకు ఓటు వేసి గెలిపించారు. ఎమ్మెల్యే పట్టించుకోక పోవడంతో ఈ నెల 11వ తేదీన టిడ్కో ఇళ్ల వద్ద టిడ్కో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని లబ్ధిదారులు హెచ్చరిస్తున్నారు.

విద్యా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి

ఇబ్రహీంపట్నం: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్ పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నంలో యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభ శనివారం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ మహాసభల డోర్ స్టిక్కర్లను ఆవిష్కరించారు. అక్టోబర్ 18, 19 తేదీల్లో విజయవాడలో జరగనున్న యూఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఉదయ్ కోరారు. యువకులు అధికంగా పాల్గొని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, విద్యా వ్యతిరేక విధానాలను ఖండించాలన్నారు. హాస్టల్స్‌లో సమస్యలు పరిష్కరించి పెండింగ్‌లో ఉన్న కాస్మొటిక్ చార్జీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పాత పద్ధతిలోనే అమలు చేయాలని కోరారు. యూనివర్సిటీల్లో వైస్ చాన్సలర్లు, అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.



డోర్ స్టిక్కర్లను ఆవిష్కరిస్తున్న యూఎస్ఎఫ్ఐ నాయకులు

చేనేత సహకార సంఘాల బలోపేతానికి కృషి

చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత



మాట్లాడుతున్న మంత్రి సవిత, పక్కన ఎమ్మెల్యే కాగిత

పెడన/గూడూరు: చేనేత సహకార సంఘాల బలోపేతానికి కృషి చేస్తామని, ప్రతి కార్మిక కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. పెడన నియోజకవర్గంలోని గూడూరు మండలం పోలవరం, కప్పలదొడ్డి గ్రామాలు, పెడన పట్టణంలో శనివారం మంత్రి పర్యటించారు. పోలవరంలోని శ్యాంప్రసాద్ చేనేత సహకార సంఘం, కప్పలదొడ్డిలోని దేవల మహర్షి సహకార సంఘం, పెడనలోని శ్రీ సదాశివలింగేశ్వర చేనేత సహకార సంఘాలను సందర్శించి వస్త్రాలు, మగ్గాలను పరిశీలించారు. ఆయా సంఘాల్లోని సభ్యులతో సమావేశమై వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి సవిత మాట్లాడుతూ.. చేనేత పరిశ్రమపై ఆధారపడిన ప్రతి కుటుంబానికీ 365 రోజులూ ఉపాధి కల్పిస్తామన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి చేనేత సహకార సంఘాలకు రావాల్సిన బకాయిలను మంజూరు చేయిస్తానన్నారు. మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్, సబ్సిడీపై ముడి సరుకు అందిస్తామని హామీ ఇచ్చారు. చేనేత వస్త్రాలపై సరికొత్త డిజైన్లు రూపొందించేలా సహకార సంఘాలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 26 చేనేత సహకార సంఘాలు ఉండగా, పెడన నియోజకవర్గంలోనే 18 ఉన్నాయన్నారు. వాటికి రూ.104 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి పెడన పట్టణంలోని ప్రసాద్ కలంకారి వస్త్ర పరిశ్రమను సందర్శించారు. కలంకారీ వస్త్ర తయారీలోని ఏడు దశలను మంత్రికి పరిశ్రమ యజమాని బళ్ల ప్రసాద్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఆప్కో ఎండీ పవన్ మూర్తి, చేనేత, జౌళి శాఖ కమిషనర్ శ్రీకాంత్ ప్రభాకర్, బందరు ఆర్డీఓ ఎం.వాణి, బీసీ సంక్షేమ శాఖ జేడీ తనూజ రాణి, గూడూరు తహసీల్దార్ ఎస్.ఎస్.శాంతి, బీసీ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, వివిధ చేనేత సహకార సంఘాల అధ్యక్షులు పిచ్చుక గురుజీ కుమార్, పిచ్చుక నరేష్, కె.శ్రావణ్‌కుమార్, బళ్లా సాయి తదితరులు పాల్గొన్నారు.

మెట్ట పైర్లకు జీవంపోసిన వర్షం

- జిల్లాలో నాలుగు రోజులుగా వర్షాలు
- 12.17 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం



గంపలగూడెం మండలం కొణిజెర్లలో మొలకెత్తిన పత్తి

గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో నాలుగు రోజులుగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. పంటలకు నీటి తడుల కోసం ఎదురుచూస్తున్న మెట్ట ప్రాంత రైతులకు ఈ వర్షం కొంత ఊరటనిచ్చింది. జిల్లాలోని మెట్ట ప్రాంతంలో పత్తి, మొక్కజొన్న, పెసర పైర్లు సాగుచేస్తున్నారు. ఈ పైర్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ వర్షాలతో మెట్ట పైర్లు ప్రాణం పోసుకున్నాయి. అయితే మెట్ట ప్రాంతంలో ఉప నదులు, ఎత్తిపోతల పథకాలు, చెరువుల కింద వరి సాగు చేసే రైతులు నారు మడులు పోయలేదు. అక్కడక్కడా మోటార్ల కింద వరి సాగు చేసే రైతులు నారుమడులను సిద్ధం చేశారు. ఈ వర్షాలకు మిగిలిన రైతులు కూడా నారు మడులు పోసేందుకు సమాయత్తం అవుతున్నారు. జూలై నెల సగానపడ్డా నీరు లేక ఉప నదులు వెలవెలబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వరి సాగు సాధ్య మేనా అన్న సందేహంలో కొందరు రైతులు ఉన్నారు. యేటా ఈ సమయానికి కృష్ణా నది ఎగువ ప్రాంతంతో పాటు తెలంగాణ ప్రాంతంలో కురిసే వర్షాలకు కట్టలేరు, వైరా, మున్నేరుకు వరద పోటెత్తేది. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం పెరిగేది. కానీ ఈ ఏడాది ఇప్పటికీ బ్యారేజీ వద్ద పూర్తి స్థాయి నీటి మట్టం లేదు. ప్రస్తుతం పట్టిసీమతోపాటు రెండు మూడు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు బ్యారేజీ వద్దకు 6,524 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో డెల్టా ప్రాంతానికి మూడు కాల్వల ద్వారా నీటిని విడుదల చేశారు. బందరు కాలువకు 801, ఏలూరు కాలువకు 895, రైవస్ కాల్వకు 1,705 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశారు.

వర్షపాతం ఇలా..

ఎన్టీఆర్ జిల్లాలో శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు 12.17 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. విజయవాడ సెంట్రల్‌లో 27.2 మిల్లీమీటర్లు, విజయవాడ వెస్ట్ 27.2, విజయ వాడ ఈస్ట్ 26.8, విజయవాడ నార్త్‌లో 26.4, విజయవాడ రూరల్‌లో 26.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మండలాల వారీగా పెనుగంచిప్రోలులో 14.2 మిల్లీమీటర్లు, వత్సవాయి 13.2, తిరువూరు 12.8, ఇబ్రహీంపట్నం 11.8, నందిగామ 11.0 , వీరులపాడు 10.2, కంచికచర్ల 8.2, జగ్గయ్య పేట 8.2, జగ్గయ్యపేట 5.4, చందర్లపాడు 5.4, ఎ.కొండూరు 4.2, గంపలగూడెం 3.2, జి.కొండూరు 3.2, విస్సన్నపేట 2.8, రెడ్డిగూడెం 2.2, మైలవరంలో 2.0 మిల్లీమీటర్ల చొప్పున జిల్లాలో సగటు వర్షపాతం నమోదైంది.

సారె సంబరం.. భక్తుల కోలాహలం



సారె సమర్పించిన భక్త బృందాలు



కనకదుర్గమ్మ ఉత్సవమూర్తి

- దుర్గమ్మకు రికార్డు స్థాయిలో సారె సమర్పణ
- భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి ప్రాంగణం
- వరస సెలవుల నేపథ్యంలో పెరిగిన భక్తుల రద్దీ

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దారులన్నీ ఇంద్రకీలాద్రికే సాగాయి.. జగన్మాత దుర్గమ్మ దర్శనానికి మహిళా భక్తులు బృందాలుగా తరలి వచ్చారు. అమ్మను దర్శించుకుని ఆషాఢ సారె సమర్పించి తరించారు. కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కాలనీలు, అసోసియేషన్లు, సేవా సంఘాలు, ఉమ్మడి కుటుంబాలు, ఆధ్యాత్మిక బృందాలు ఇలా.. శనివారం రికార్డు స్థాయిలో వందకు పైగా బృందాలు అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించాయి. వరస సెలవుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధికి భక్తుల తాకిడి పెరిగింది. విజయవాడ నగరమే కాదు ఉమ్మడి కృష్ణా జిల్లా, రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక నుంచి భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మ వారికి ఆషాఢ సారె సమర్పించారు. అమ్మవారికి సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్త బృందాలతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రూ.300 క్యూలైన్‌లో అమ్మవారి దర్శనం కల్పించారు. భక్తులు ఆరో అంతస్తులో అమ్మవారి ఉత్సవ మూర్తికి సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఘాట్‌రోడ్డు మూసివేత

శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో దుర్గగుడి ఘాట్‌రోడ్డులో కొండ రాళ్లు జారి పడ్డాయి. శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి దుర్గగుడి ఘాట్‌రోడ్డును ఆలయ అధికారులు మూసివేశారు. ఘాట్‌రోడ్డు వైపు వచ్చే భక్తులను మహా మండపం లిఫ్ట్, మెట్ల మార్గం వైపు వెళ్లాల్సిందిగా సూచించారు. సాధారణ భక్తులతోపాటు అమ్మవారికి సారె సమర్పించే భక్త బృందాలు ఒకేసారి రావడంతో మహా మండపం వద్ద క్యూలైన్లు కిటకిటలాడాయి. లిఫ్ట్‌లో వచ్చే భక్తులను మహా మండపం ఐదో అంతస్తు వరకే అనుమతించారు. అక్కడి నుంచి క్యూలైన్‌లోకి కొండపైకి చేరుకునేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఆంధ్రా, తెలంగాణ క్రీడాకారుల ముందంజ



విజయవాడస్పోర్ట్స్: స్పార్క్ చెస్ అకాడమీ రెండో అంతర్జాతీయ 1800 లోపు ఫిడే రేటింగ్ ఓపెన్ చెస్ టోర్నీ రెండో రోజైన శనివారం హోరాహోరీగా సాగింది. విజయవాడ శివారు కానూరులోని ఆహ్వానం కల్యాణ మండపంలో జరుగుతున్న ఈ పోటీలకు భారత్‌తో పాటు కెన్యా, పాకిస్తాన్, అమెరికా దేశాలకు చెందిన క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండో రోజు ఆరు రౌండ్లు ముగిసే నాటికి 6/6 పాయింట్లతో ఆంధ్రా క్రీడాకారుడు టి.నిశ్చల్, తెలంగాణ క్రీడాకారుడు దివిత్‌రెడ్డి, తమిళనాడు క్రీడాకారుడు కేశవన్ ముందంజలో కొనసాగుతున్నారు. ఈ పోటీలు ఆదివారం ముగుస్తాయని టోర్నీ డైరెక్టర్ తాళ్ల నరేష్ తెలిపారు.

క్లుప్తంగా

తప్పుడు కేసులు పెట్టేందుకు పోలీసుల యత్నం

పెనుగంచిప్రోలులో రైతుల నిరసన



పెనుగంచిప్రోలు: పోలీసులు తప్పుడు కేసులు పెట్టడానికి యత్నించడంతో రైతులు, నాయకులు ఆందోళన చేసిన ఘటన పెనుగంచిప్రోలులో శనివారం జరిగింది. వివరాలలోకి వెళ్తే ఈనెల 6న వత్సవాయి మండలం శింగవరం గ్రామ వాసి దంతాల సతీష్‌కు చెందిన ట్రాక్టర్‌ను ఇసుక తోలుతోందంటూ ఖాళీ ట్రాక్టర్‌ను పట్టుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం ఉదయం ఖాళీ ట్రాక్టర్‌ ట్రక్కులో ఇసుక నింపి కోర్టుకు సమర్పించాలని పోలీసులు ట్రాక్టర్‌ను, జేసీబీని తీసుకెళ్తుండటంతో టీడీపీ సీనియర్‌ నాయకుడు, ఆలయ మాజీ చైర్మన్‌ నూతలపాటి చెన్నకేశవరావు అదే సమయంలో అటుగా వెళ్తూ ఖాళీ ట్రాక్టర్‌లో ఇసుక ఎలా నింపుతారు. ఇది తప్పు అని రైతులతో కలిసి ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న నెడ్‌క్యాప్‌ మాజీ చైర్మన్‌ వేల్పుల రవికుమార్‌ ఆధ్వర్యంలో చెన్నకేశవరావుతో పాటు రైతులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వేల్పుల మాట్లాడుతూ ఖాళీ ట్రాక్టర్‌ను పట్టుకుని, అనంతరం లోడు ట్రాక్టర్‌గా కేసు నమోదు చేసి దానిని 6వ తేదీ నుంచి శనివారం వరకు ఒక అధికార పార్టీ నాయకుడి ప్రైవేట్‌ స్థలంలో ఉంచి ఆదివారం దానిలో అక్రమంగా ఇసుక నింపేందుకు పోలీసులే ప్రయత్నించారన్నారు. రైతుల పక్షాన టీడీపీ నాయకుడు చెన్నకేశవరావు ప్రశ్నిస్తే ఎస్‌ఐ దురుసుగా మాట్లాడటం తగదన్నారు. దీనిపై ఎస్‌ఐను వివరణ కోరగా తాను తప్పుడు కేసులు పెట్టలేదన్నారు. ఖాళీ ట్రాక్టర్‌నే స్థలం లేక ప్రైవేట్‌ స్థలంలో ఉంచామన్నారు.

సీజనల్‌ వ్యాధులతో అప్రమత్తం

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుహాసిని



పోరాటనగర్‌లో వైద్య శిబిరాన్ని పరిశీలిస్తున్న డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మాచర్ల సుహాసిని

లబ్బీపేట(విజయవాడతూర్పు): సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కలిగించడంతో పాటు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ మాచర్ల సుహాసిని ఆదేశించారు. ఆమె శనివారం పలు ప్రాంతాల్లో పర్యటించి వైద్య సేవలు అందుతున్న తీరును పరిశీలించారు. పోరాట నగర్‌, కీర్తిరాయునిగూడెంలో జ్వరం కేసులు నమోదు కావడంతో ఆ ప్రాంతంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి, ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 9 వైద్య బృందాలు శనివారం 367 ఇళ్లను సర్వే చేసినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మాచర్ల సుహాసిని తెలిపారు. పంచాయతీ సిబ్బంది బ్లీచింగ్‌ చల్లడంతో పాటు, యాంటీ లార్వా ఆపరేషన్‌ నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు.

ఇబ్రహీంపట్నం పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ

ఇబ్రహీంపట్నం పీహెచ్‌సీని శనివారం డీఎంహెచ్‌ఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో కాన్పు అయిన తల్లి, బిడ్డల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏఎన్‌ఎంలతో సమావేశం ఏర్పాటు చేసి, వారి పరిధిలో వాంతులు, విరేచనాలు, జ్వరాలు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ మోతీబాబు, వైద్యాధికారులు డాక్టర్‌ పర్వీన్‌, డాక్టర్‌ సునీల్‌, డాక్టర్‌ అరుణ తదితరులు పాల్గొన్నారు.

కుష్టు వ్యాధి నివారణ అందరి లక్ష్యం కావాలి



ఉప్పలూరు పీహెచ్‌సీలో సమీక్ష చేస్తున్న కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జి.గీతాబాయి

కంకిపాడు: కుష్టు వ్యాధి నిర్మూలన అందరి లక్ష్యం కావాలని, బాధ్యతతో విధులు నిర్వహించాలని కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జి.గీతాబాయి ఆదేశించారు. జాతీయ కుష్టు నివారణ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఉప్పలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుష్టు వ్యాధి లక్షణాలు కల వారి గుర్తింపుపై శనివారం ఆరోగ్య సిబ్బంది ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జి.గీతాబాయి మాట్లాడుతూ కుష్టు వ్యాధిని పూర్తి స్థాయిలో నిర్మూలించాలనే లక్ష్యంతో ఈనెల 18వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకూ ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటి సర్వే చేపట్టామన్నారు. చర్మంపై స్పర్శ లేని రాగి రంగు మచ్చలు, నొప్పితో కూడిన నరములు, నరముల తిమ్మిర్లు, నొప్పిలేని పుండ్లు మొదలైన లక్షణాలు కల వారిని గుర్తించి ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య పరీక్షలు చేయించాలన్నారు. వ్యాధి నిర్ధారణ, సకాలంలో వైద్యం అందించటం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చన్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఆహార అలవాట్లపై శ్రద్ధ తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు. వైద్యాధికారులు డాక్టర్‌ సంతోష చంద్రిక, డాక్టర్‌ సుధా ప్రసూజ, డీపీఎంఓ శ్రీనివాసరావు, ఎంపీహెచ్‌ఈఓ శ్రీనివాసరావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

పెనమలూరులో...

పెనమలూరు: కుష్టు వ్యాధి నివారణకు చర్యలు చేపట్టి ప్రజల్లో వ్యాధి పట్ల అవగాహన పెంచాలని కృష్ణా జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ జి.గీతాబాయ్‌ అన్నారు. పెనమలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం లెప్రసీ కేస్‌ డిటెక్షన్‌ క్యాంపెన్‌(ఎల్‌సీడీసీ) శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. స్టాప్‌ డయేరియా కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 31వ తేదీ వరకు అన్ని మంచినీటి ట్యాంకులు క్లోరినేషన్‌ చేయించాలని చెప్పారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి బిజిలీ శ్రీనివాసరావు, వైద్యులు సాయిలత, సుస్మిత, మంజుల, సీహెచ్‌వోలు కుమార్‌, లక్ష్మయ్య, బి.శివారెడ్డి, ఆశ, ఏఎన్‌ఎంలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

వక్ఫ్‌ బోర్డు ఇన్‌స్పెక్టర్‌ ఫిర్యాదుతో ఏడుగురిపై కేసు

పెనమలూరు: వక్ఫ్‌ బోర్డు ఇన్‌స్పెక్టర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు శనివారం ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యనమలకుదురులో ఈద్గా, కబరస్తాన్‌, మసీదు కొద్ది కాలం క్రితం వక్ఫ్‌ బోర్డు పరిధిలోకి వచ్చాయి. ఈద్గా, మసీదులో ప్రార్థనలు చేయటానికి గతంలో మౌజమ్‌లుగా ఉన్న షేక్‌ అక్రమ్‌, రాజా అహ్మద్‌ విధులు సక్రమంగా నిర్వహించటం లేదని వారిని తొలగించారు. వారి స్థానంలో వక్ఫ్‌ బోర్డు ఎండీ హైదర్‌అలి, ఎండీ జాఫర్‌ అహ్మద్‌లను నియమించింది. కొత్తగా వచ్చిన మౌజమ్‌ల విధుల నిర్వహణకు షేక్‌ అక్రమ్‌, రాజా అహ్మద్‌ ఆటంకం కలిగిస్తున్నారు. పైగా ఈద్గాలో ఉన్న సీసీ కెమేరాలను చట్ట విరుద్ధంగా తొలగించారు. షేక్‌ అష్రఫ్‌, షేక్‌ సలీమ్‌, షేక్‌ కరీముల్లా, షేక్‌ సాల్‌మన్‌, షేక్‌ నాగూర్‌ సహకారంతో ఈద్గాలో కార్యక్రమాలతో పాటు వక్ఫ్‌ పరిపాలనకు అంతరాయం కలిగించసాగారు. దీంతో వక్ఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆడిటర్‌ ఎండీ నూహూఆలీషా ఇచ్చిన ఫిర్యాదుతో పై ఏడుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

రూ.6.50 లక్షల విలువైన బంగారం, నగదు చోరీ

సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్‌): ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఇంట్లో చొరబడి బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేసిన ఘటనపై శనివారం ఎస్‌ఎన్‌పురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కంభంపాటి రాజ్యలక్ష్మి అనే వృద్ధురాలు తన మనవడుతో కలసి సత్యనారాయణపురం, సుమనం వారి వీధిలో నివాసముంటున్నారు. త్వరలో తన మనవడి పెళ్లి ఉండటంతో ఇంటికి రంగులు వేసేందుకు నాలుగు రోజుల క్రితం అదే ప్రాంతంలోని షిర్డి అపార్ట్‌మెంట్‌లోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు. శుక్రవారం తన మనవడు పాత ఇంటి పనులు చూసుకుంటూ అక్కడే ఉండటంతో రాత్రి వృద్ధురాలు ఒంటరిగా అద్దె ఇంట్లోనే నిద్రించింది. పెళ్లి కోసం కొనుగోలు చేసిన రూ. 6 లక్షల విలువచేసే 125 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదును ఒక బ్యాగులో ఉంచి వృద్ధురాలు తనతో పాటు ఉంచుకుంది. రాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల మధ్యలో గుర్తు తెలియని దొంగలు ఇంటి వంటగదిపైన ఉన్న ఒక రంధ్రంలో నుంచి ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలు, నగదు ఉన్న బ్యాగును చోరీ చేసి పరారయ్యారు. ఉదయం నిద్రలేచిన వృద్ధురాలు చోరీ జరిగినట్లు గుర్తించి ఎస్‌ఎన్‌పురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు క్లూస్‌ టీంద్వారా ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.

మేధో వికాసం మాతృమూర్తితోనే సాధ్యం



మాట్లాడుతున్న ఉప కులపతి జీఎస్‌ఆర్‌ కృష్ణ మూర్తి, వేదికపై మాతా శివచైతన్య, దోర్బల ప్రభాకర శర్మ

విజయవాడ కల్చరల్‌: వ్యక్తుల మేధో వికాసం మాతృమూర్తితోనే సాధ్యమని చైతన్య తపోవనం పీఠాధిపతి మాతా శివ చైతన్య అన్నారు. విజయవాడ సత్యనారాయణపురంలోని సంస్కృత భారతి సంస్థ రెండు రోజులపాటు జాతీయ స్థాయి అఖిల భారత బాల కేంద్ర శిక్షకుల ప్రశిక్షా కార్యక్రమం నిర్వహించింది. శనివారం నాటి శిక్షణ కార్యక్రమాలను మాతా శివ చైతన్య ప్రారంభించారు. వ్యక్తులను సమాజాన్ని వేరువేరుగా చూడలేమని సత్‌ సంప్రదాయం తల్లి వలనే సాధ్యమన్నారు. రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జీఎస్‌ఆర్‌ కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రతి నగరంలోనూ బాల సంస్కృత కేంద్రాలను ప్రారంభించాలని కోరారు. మహామహోపాధ్యాయ దోర్బల ప్రభాకర శర్మ నగరంలో విజయవాడ సంస్కృత భారతి కేంద్రం ఎందరో యువతీ యువకులకు శిక్షణ ఇస్తోందన్నారు. దుర్గ గుడి ఈఓ రామరావు, అఖిలభారత ప్రశిక్షణ ప్రముఖులు ఉపద్రష్ట రమణ మూర్తి సంస్కృత అధ్యయనం అంశంగా ప్రసంగించారు. దేశంలోని 30 రాష్ట్రాలనుంచి 86 బాల కేంద్రం ప్రముఖులు పాల్గొన్నారు.

దుర్గమ్మ సేవలో సీపీ దంపతులు



రాజశేఖర్‌బాబు దంపతులకు అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న ఈవో రామరావు



పీహెచ్‌డీ రామకృష్ణకు అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న ఈవో రామరావు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌వీ రాజశేఖర్‌బాబు దంపతులు శనివారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సీపీ రాజశేఖర్‌బాబు దంపతులకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో కె.ఎస్‌. రామరావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను అందజేశారు.

దుర్గమ్మ సేవలో పీహెచ్‌డీ రామకృష్ణ

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను విజయవాడ సీపీగా బాధ్యతలు నిర్వహించిన పీహెచ్‌డీ రామకృష్ణ శనివారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన రామకృష్ణకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

బ్రైట్‌ కెరీర్‌ గ్రూప్‌ సీఈవోను తక్షణమే అరెస్ట్‌ చేయాలి

- బాధితులకు న్యాయం చేయాలి
- ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్ర బాబు



సమావేశంలో మాట్లాడుతున్న ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): విదేశాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిన బ్రైట్‌ కెరీర్‌ గ్రూప్‌ సీఈఓ విష్ణు చౌదరిని తక్షణమే అరెస్ట్‌ చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు డిమాండ్‌ చేశారు. విజయవాడ హనుమాన్‌పేటలోని సీపీఐ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ గాంధీనగర్‌ కేంద్రంగా నిర్వహిస్తున్న బ్రైట్‌ కెరీర్‌ సంస్థ నెదర్లాండ్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. సంస్థ బారినపడి ఈ ప్రాంతానికి చెందిన 120 మంది, దేశవ్యాప్తంగా 500 మంది నిరుద్యోగులు మోసపోయారన్నారు. నెదర్లాండ్స్‌లోని ఆర్మో ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, నెలకు రూ.2.89 లక్షలు జీతం వస్తుందని నమ్మబలికి, వారి వద్ద నుంచి రూ.75 వేలు వసూలు చేశారన్నారు. అభ్యర్థులు హెల్త్‌ చెకప్‌, ఫిజికల్‌ టెస్ట్‌లు పూర్తి చేసుకుని కాల్‌ లెటర్స్‌ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో నిర్వాహకులు గాంధీనగర్‌లోని సంస్థ కార్యాలయాన్ని మూసివేశారన్నారు. నిర్వాహకులు ఫోన్‌లు స్విచాఫ్‌ చేసి నిరుద్యోగులను నట్టేట ముంచేశారన్నారు. సంస్థ సీఈఓ విష్ణు చౌదరి, మేనేజర్లు విజయేంద్ర సింగ్‌, ఆకాష్‌ సింగ్‌లను తక్షణమే అరెస్ట్‌ చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. త్వరలో జిల్లా కలెక్టర్‌, హోంమంత్రి, డీజీపీలను కలిసి వినతిపత్రాలు అందజేస్తామన్నారు. సమావేశంలో ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు లంకా గోవిందరాజులు, బ్రైట్‌ కెరియర్‌ గ్రూప్‌ సంస్థ బాధితులు ఎస్‌.ఆదిత్య, ఎస్‌.జైరామ్‌, ఏఐవైఎఫ్‌ నాయకులు సింగంశెట్టి మోహన్‌ ప్రసాద్‌, గాడి అజయ్‌, హరీష్‌ పాల్గొన్నారు.

వైద్యులపై దాడి ఘటనలో నలుగురు అరెస్ట్‌

గుణదల(విజయవాడతూర్పు): విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పరికరాలు ధ్వంసం చేసి, వైద్యులపై దాడికి పాల్పడిన ఘటనలో నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు మాచవరం సీఐ గుణరామ్‌ శనివారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెనుగంచిప్రోలుకు చెందిన రవి అనే వ్యక్తి ఈ నెల 10న విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు నంది గామ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం నిమిత్తం అక్కడి ఆసుపత్రి సిబ్బంది ఈనెల 11వ తేదీన విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవి మృతి చెందాడు. దీంతో ఆగ్రహావేశానికి గురైన మృతుని బంధువులు ప్రభుత్వాసుపత్రిలోని ఐసీయూలోకి చొరబడి పరికరాలను ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న వైద్యులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఆసుపత్రి సివిల్‌ సర్జన్‌ పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన కోడూరు గోపి, కవట కోటేశ్వరరావు, తిమ్మసాతి వెంకటేశ్వరరావు, మేడా హరికృష్ణలను అరెస్ట్‌ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్లు పోలీసులు పేర్కొన్నారు.

భారీ వర్షానికి కుప్పకూలిన ఇంటి గోడ

పాపవినాశనం(ఘంటసాల): భారీ వర్షానికి ఇంటి గోడ కుప్పకూలింది. అయితే ఇంట్లో నిద్రిస్తున్న ఐదుగురు కుటుంబసభ్యులు ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి ఘంటసాల మండలం పాపవినాశనం గ్రామంలో జరిగింది. గ్రామస్తులు అందించిన వివరాల మేరకు పాపవినాశనం ఎస్సీ కాలనీకి చెందిన మొవ్వ జన్ను భార్య, ముగ్గురు పిల్లలు, తల్లితో కలసి రేకుల షెడ్డులో నివసిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో వారు నివసిస్తున్న ఇంటి బయట వైపు ఉన్న గోడ కుప్పకూలిపోవడంతో భారీ శబ్దం వచ్చింది. ఉలిక్కిపడి లేచిన కుటుంబ సభ్యులు ఇంటి గోడ కూలిపోవడం చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

క్లుప్తంగా

ప్రాథమిక విద్య తెలుగులోనే కొనసాగించాలి

విజయవాడ కల్చరల్: ప్రాథమిక విద్యను తెలుగు మాధ్యమంలోనే కొనసాగించాలని ప్రపంచ తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవీ పూర్ణచందులు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విధాన ప్రకట చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో నాలుగు సెమిస్టర్ విధానం అమలు చేయాలని, గ్రామీణ ఉద్యోగాలలో తెలుగు మాధ్యమంలో చదువుకున్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని, తెలుగును ఒక పాఠ్యాంశంగా చదువుకున్నవారికి 15 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు. వీటితోపాటు హైస్కూల్ విద్యార్థులకు భాషా, సంస్కృతి, సంప్రదాయాలు తెలిసేలా బాలల పత్రికను నిర్వాహించాలని ఆ ప్రకటనలో కోరారు.

నిత్యాన్నదానానికి విరాళాలు



తిరుమలగిరి(జగ్గయ్యపేట): గ్రామంలో వేంచేసియున్న వాల్మీకోద్భవ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో అమలవుతున్న నిత్యాన్నదాన పథకానికి శనివారం భక్తులు విరాళాలు అందజేసినట్లు ఈవో సాంబశివరావు తెలిపారు. సూర్యాపేట జిల్లా రాంపురం గ్రామానికి చెందిన గున్నా పుల్లయ్య దంపతులు రూ.25 వేలు, కొత్తగూడేనికి చెందిన వాసిరెడ్డి శ్రీలక్ష్మి దంపతులు రూ. 10,116లను విరాళంగా అందజేసినట్లు ఈవో వివరించారు. ఆలయ అర్చకులు రామకృష్ణమాచార్యులు పాల్గొన్నారు.

పోలేరమ్మకు అన్నాభిషేకం



భవానీపురం (విజయవాడపశ్చిమ): స్థానిక ఊర్మిళా సుబ్బారావు గ్రామ దేవత పోలేరమ్మ తిరునాళ్ల ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు శనివారం అమ్మవారికి అన్నాభిషేకం చేశారు. వేకువజామున 5 గంటల నుంచి 7 గంటల వరకు కుంభాభిషేకం, ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్య అన్నాభిషేకం, అనంతరం పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత కుంకుమ పూజ కార్యక్రమం జరిగింది. సాయంత్రం 7 గంటల నుంచి లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం పాలకవర్గం అధ్యక్షుడు సూరసాని రామిరెడ్డి మాట్లాడుతూ పోలేరమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని తెలిపారు. చివరి రోజు ఆదివారం ఉదయం 7 గంటలలోపు ముత్తయిదువులు, కన్యలు కలిసి కృష్ణానదికి వెళ్లి తీసుకువచ్చే జలంతో పోలేరమ్మ అమ్మవారికి కుంభాభిషేకం, అనంతరం పంచామృతాలతో అభిషేకరం, అమ్మవారికి అలంకరణ, మధ్యాహ్నం 12 గంటలకు పొంగలి నివేదన జరుగుతాయని వివరించారు. సాయంత్రం 6 గంటల నుంచి పురవీధుల్లో అమ్మవారి ఊరేగింపు, అనంతరం తీర్థప్రసాదాల వితరణ ఉంటుందని తెలిపారు.

కట్టలేరుపై రాకపోకలు నిలిపివేత

గంపలగూడెం: వరద నీటి ఉధృతి కారణంగా మండలంలోని కట్టలేరుపై రాకపోకలను అధికారులు నిలిపి వేశారు. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు కట్టలేరులో మండలంలోని తోటమూల–వినగడప గ్రామాల నడుమ వంతెన వద్ద వరద నీరు గాడినిండా పారుతుంది. వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. కట్టలేరు వంతెన ధ్వంసం అయిన నేపథ్యంలో రాకపోకలకోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డైవర్షన్ రహదారి అంచులు తాకుతూ నీరు పారుతోంది. తహసీల్దార్ సుగుణ, ఎస్ఐ ఎస్. శ్రీను వంతెన వద్ద వరద ఉధృతిని పరిశీలించి రాకపోకలను నిలిపివేశారు.

జై జగన్నాథస్వామి..



జగన్నాథస్వామిని దర్శించుకుంటున్న భక్తులు



నృత్యాలు ప్రదర్శిస్తున్న మహిళలు

విజయవాడ 16వ డివిజన్ ఇస్కాన్ మందిరంలోని జగన్నాథస్వామిని అధిక సంఖ్యలో భక్తులు శనివారం దర్శించుకున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తులందరికీ మందిర నిర్వాహకులు ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం రష్యా, ఉక్రెయిన్ దేశానికి చెందిన భక్తులు ప్రత్యేకంగా ఆలపించిన కీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలి వచ్చి జగన్నాథస్వామిని దర్శించుకున్నారు. 200 రకాల పిండి వంటలను స్వామివారికి సమర్పించారు. కార్యక్రమంలో మందిర అధ్యక్షులు చక్రధారిదాస్ వేణుధారిదాస్, బలరామ గోవిందదాస్, పీఆర్ఓ శ్యాంసుందర అచ్యుతదాస్ పాల్గొన్నారు.

– ఆటోనగర్(విజయవాడతూర్పు)

విద్యార్థిని చదువుకు ఆర్థిక చేయూత



అశ్వినికి ఆర్థిక సాయం అందజేస్తున్న సంస్థ సభ్యులు గుడిసేవ హరీష్, రాజేష్, రోహిత్, బసవ

పటమట(విజయవాడతూర్పు):కళాశాల ఫీజులు చెల్లించే నిమిత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుకునే విద్యార్థిని జి.అశ్వినికి హ్యాపీ ఫీట్ ఆర్గనైజేషన్ బృందం ఆర్థిక చేయూతనిచ్చింది. కానూరుకు చెందిన అశ్విని మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థ కళాశాలలో బీటెక్ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సీటును సాధించింది. ఆమె ఆర్థికంగా ఇబ్బందులు పడుతుందన్న విషయం తెలుసుకున్న హ్యాపీ ఫీట్ ఆర్గనైజషన్ సంస్థ సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. మొదటి సంవత్సరం ఫీజుకు అవసరమైన రూ.40 వేలను పటమటలోని సంస్థ కార్యాలయంలో సభ్యులు అశ్వినికి శనివారం అందజేశారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు గుడిసేవ హరీష్, రాజేష్, రోహిత్, బసవ, వెంకట కృష్ణ పోతురాజు, రేవంత్, అశోక్ పాల్గొన్నారు.

అర్బన్ మీ సేవ కేంద్రాలు తిరిగి పునఃప్రారంభించాలి

కృష్ణలంక(విజయవాడతూర్పు):గతంలో మూసివేసిన 170 ప్రభుత్వ అర్బన్ మీ సేవ కేంద్రాలను పునఃప్రారంభించాలని ఏపీ ఇ(మీ) సేవ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాఘవయ్య పార్కు సమీపంలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను ప్రారంభించి జీవో ఎంఎస్ నంబర్ 2 ద్వారా ఇ సేవ వ్యవస్థను గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థకు బదిలీ చేశారని గుర్తు చేశారు. దీంతో గత 19 ఏళ్లుగా ఉద్యోగంపై ఆధారపడి జీవిస్తున్న 607 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారన్నారు. యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్‌ను కలిసి తమ సమస్యలపై వినతి పత్రం ఇచ్చామని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇచ్చిన హామీ మేరకు 170 ప్రభుత్వ అర్బన్ మీ సేవ కేంద్రాలు తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సీఐటీయూ నగర కార్యదర్శి ఎంవీ సుధాకర్, ఎం.బాబూరావు, నాగేశ్వరరావు, అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చేతివృత్తులను వ్యాపారంగా మార్చుకోవాలి

ఎంఎస్ఎంఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవాధ్యక్షుడు దాసరి దేవరాజ్



ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన స్కీమ్ వర్క్‌షాప్‌లో మాట్లాడుతున్న దాసరి దేవరాజ్

మధురానగర్(విజయవాడసెంట్రల్): ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన స్కీమ్‌ను సద్వినియోగం చేసుకుని చేతివృత్తులను వ్యాపారంగా మార్చుకుని ఆర్థికంగా స్థిరపడాలని ఎంఎస్ఎంఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవాధ్యక్షుడు దాసరి దేవరాజ్, ఛాంబర్ డెవలప్‌మెంట్ అధికారి ప్రభ సూచించారు. స్థానిక బీఆర్‌టీఎస్ రోడ్డు సమీపంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యాలయంలో శనివారం ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన స్కీమ్‌పై వర్క్‌షాప్ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా వడ్రంగి, పడవల తయారీ, కమ్మరి, స్వర్ణకారులు, కుమ్మరి, శిల్పకారులు, చర్మకారులు, చెప్పులు కుట్టేవారు, తాపీ, బుట్టలు అల్లేవారు, క్షురకులు, బొమ్మల తయారీదారులు, చేపల వల తయారీ, బట్టలు కుట్టేవారు, బట్టలు ఉతికేవారికి అవసరమైన శిక్షణ ఇవ్వటంతో పాటు రూ.3 లక్షల వరకు రుణసాయం అందించే అవకాశం ఉందన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని చేతివృత్తుల వారు వ్యాపార రంగంలో రాణించాలని సూచించారు. ఇందుకుగానూ అవసరమైన సహాయ సహకారం ఎంఎస్ఎంఈ అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సిబ్బంది, పలు ప్రాంతాల నుంచి వచ్చిన చేతి వృత్తుల వారు పాల్గొన్నారు.

'ఆల్ట్రాటెక్' కోల్‌మిల్లులో పొగలు

పరిశీలించిన తహసీల్దార్



బూదవాడ(జగ్గయ్యపేట): మండలంలోని బూదవాడ ఆల్ట్రాటెక్ సిమెంట్స్ కర్మాగారంలోని కోల్ మిల్లులో శనివారం పొగలు వ్యాపించాయి. ఈనెల ఏడున కర్మాగారంలో పేలుడు సంభవించి ప్రమాదం చోటుచేసుకున్న నేపథ్యంలో వారం రోజులుగా ఫ్యాక్టరీలో ఉత్పత్తిని నిలిపివేశారు. ఈ క్రమంలో శనివారం ఉదయం కార్మికులు ఫ్యాక్టరీ ఆవరణను శుభ్రం చేస్తుండగా పొగలు వ్యాపించాయి. దీంతో కర్మాగారంలో మళ్లీ పేలుళ్లు చోటుచేసుకున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగడంతో జిల్లా అధికారులు స్పందించారు.దీంతో జగ్గయ్యపేట తహసీల్దార్ శేషగిరిరావు వెంటనే ఆల్ట్రాటెక్ సిమెంట్స్‌లోని కోల్‌మిల్లును పరిశీలించారు. కంపెనీ ఇంజినీర్లతో మాట్లాడి పొగరావాడానికి గల కారణాలను ఆరాతీశారు. ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిచిపోవటంతో పలు యూనిట్‌ల్లో ముడి పదార్థాలను బయటకు తొలగించకపోతే ఇబ్బందులు తలెత్తుయనే ఉద్దేశంతో కోల్ యూనిట్‌ను శుభ్రం చేస్తుండగా పైపుల్లో ఉన్న బొగ్గు పౌడర్ ఒక్కసారిగా పొగ రూపంలో బయటకు వచ్చిందని ఇంజినీర్లు, తహశీల్దార్‌కు వివరించారు. ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోలేదని వివరణ ఇచ్చారు. అదేవిధంగా ఫ్యాక్టరీ అధికారులు పొగ కారణంగా దుమ్ము పైకిలేవకుండా కంపెనీ ఫైర్ ఇంజిన్లతో నీళ్లు కొట్టించారు. తహశీల్దార్ వెంట డీటీ నాగరాజు, ఆర్ఐ ఆనంద్, ప్లాంట్ హెడ్ సతీష్, సిబ్బంది ఉన్నారు. ఫ్యాక్టరీలో ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోలేదని, కేవలం బొగ్గు పౌడర్ కారణంగా పొగ వచ్చిందని తెలియడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.



అలరించిన కూచిపూడి నృత్యాలు



నృత్యం చేస్తున్న కళాకారులు

భవానీపురం(విజయవాడపశ్చిమ):విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ప్రాంగణంలోని కళావేదికపై కళాకారులు తమ కూచిపూడి నృత్యాలతో భక్తులను అలరించారు. ప్రతి రోజు నిర్వహించే ధర్మపథం కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం విశాఖపట్నానికి చెందిన నాట్య ఝురి సంగీత నృత్యాలయ ఆధ్వర్యంలో నాట్యాచారిణి సాహితి రవళి నేతృత్వంలో వినాయక కౌతం, ఎందరో మహానుభావులు..కొందరికే వందనములు, బ్రహ్మాంజలి..తాండవ నృత్యకేళి , అఖిలాండేశ్వరీ..చాముండేశ్వరి, శివాష్టకం, శివతాండవం, శివ స్తుతి, అదివో అల్లదిఒ శ్రీహరివాసమూ, జగదానందకారక..జయ జానకి ప్రాణ నాయక, రాజరాజేశ్వరి అష్టకం అంశాలకు పలువురు కళాకారులు నృత్యాలు ప్రదర్శించారు. ఆయా అంశాలకు తగ్గట్లు చక్కని హావభావాలతో ప్రదర్శించిన సంప్రదాయ కూచిపూడి నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి.









• నగరంలో జోరు వాన...

బెజవాడలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి జోరుగా వర్షం కురిసింది. శనివారం సాయంత్రం వరకూ వర్షం కురుస్తూనే ఉంది. వర్షం వల్ల ఉదయం పూట పనులు, ఉద్యోగాలు, కళాశాలలు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, ప్రజలు కొంత అసౌకర్యానికి గురయ్యారు. రెయిన్‌కోట్లు, జాకెట్లు ధరించడంతో పాటు గొడుగులు వేసుకొని ద్విచక్రవాహనాలపై రాకపోకలు సాగించారు.

– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ



రాయల్ క్లబ్ సేవలు అభినందనీయం

మంత్రి పి.నారాయణ



మంత్రి నారాయణను సత్కరిస్తున్న రాయల్ క్లబ్స్ అసోసియేషన్ సభ్యులు

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు):పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదువుకునేందుకు రాయల్ క్లబ్స్ అసోసియేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి పి.నారాయణ అన్నారు. నగరంలోని మంత్రి కార్యాలయంలో రాయల్ క్లబ్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని శనివారం కలిసి క్లబ్ తరపున చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. చదువునకు పేదరికం అడ్డుకాకూడదని తమ క్లబ్ తరుపున ఏటా విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నామని రాయల్ క్లబ్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు సుంకర కృష్ణ మంత్రికి తెలిపారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు ప్రత్యేకంగా తమ అసోసియేషన్ తరపున హాస్టల్‌ను కూడా నిర్మాణం చేయనున్నామని వివరించారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారిని ఏటా పురస్కారాలు సైతం అందచేస్తున్నామని చెప్పారు. మంత్రి నారాయణ స్పందిస్తూ అసోసియేషన్ తరుపున చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రభుత్వం తరుపున నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. రాయల్ సర్వీస్ ట్రస్ట్ చైర్మన్ పేటేటి పులయ్య, సభ్యులు గురుకుల పుల్లయ్య, యర్రంశెట్టి శివరామకృష్ణ తదితరులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

వీఎంసీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

ఇన్‌చార్జ్ కమిషనర్ డాక్టర్ మహేష్



డ్రెయిన్‌లను పరిశీలిస్తున్న ఇన్‌చార్జ్ కమిషనర్ డాక్టర్ మహేష్

పటమట(విజయవాడతూర్పు):వర్షపు నీరు రోడ్లపై నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటూ ఎయిర్‌టెక్ యంత్రాలతో రోడ్లను నిరంతరం శుభ్రం చేస్తుండాలని వీఎంసీ ఇన్‌చార్జ్ కమిషనర్ ఎ.మహేష్ కార్యాలయ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. నగరంలోని బెంజిసర్కిల్, గురునానక్ కాలనీ, ఎన్టీఆర్ సర్కిల్ ప్రాంతాల్లో శనివారం ఉదయం ఆయన పర్యటించి ఆయా ప్రాంతాలకు చెందిన అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్‌లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌లు, జోనల్ కమిషనర్‌లకు పారిశుద్ధ్యంపై దిశానిర్దేశం చేశారు. వర్షపు నీరు రోడ్లపై నిల్వ ఉండకుండా రోడ్ల వెంబడి ఉన్న డ్రెయిన్‌లను ఎప్పటికపుడు శుభ్రపర్చాలని సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా ప్రతి సర్కిల్‌లో పొంగుతున్న మురుగును, అండర్ గ్రౌండ్ డ్రెయిన్ నిల్వలను శుభ్రం చేయాలన్నారు. అనంతరం బందరు కాలువ మేజర్ ఔట్ ఫాల్ డ్రెయిన్, మహానాడు రోడ్డు మేజర్ ఔట్ ఫాల్ డ్రెయిన్, మహానాడు రోడ్ ఎస్. ఏ. సి ఫంక్షన్ హాల్ దగ్గరున్న రైవస్ కాలువ మేజర్ ఔట్ ఫాల్ డ్రెయిన్ ఎండింగ్ పాయింట్‌లను చీఫ్ ఇంజినీర్ ఎం.ప్రభాకరరావుతో కలిసి పరిశీలించారు. నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటకం ఉండకుండా అందులో ఉన్న వ్యర్థాలన్నీ తొలగించి వర్షపు నీరు సజావుగా వెళ్లేటట్టు చూడాలని ఆదేశాలు ఇచ్చారు. మూడు సర్కిళ్ల అధికారులు సమన్వయం చేసుకుంటూ చిట్టచివరి ప్రాంతం వరకు పూడికలన్నీ తీసివేయాలని తెలిపారు.

యానిమేషన్ రంగంలో ఉపాధి అవకాశాలు



యానిమేషన్ గురించి విద్యార్థులకు వివరిస్తున్న చిత్రకారుడు శ్రీధర్

లబ్బీపేట(విజయవాడతూర్పు):యానిమేషన్ రంగంలో మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని ప్రముఖ చిత్రకారుడు ఎస్ శ్రీధర్ అన్నారు. ఎంజీ రోడ్డులోని నలంద డిగ్రీ కళాశాల విజువల్ కమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో శనివారం ఎక్స్‌ప్రెసివ్ 2డి యానిమేషన్ వర్క్‌షాపు నిర్వహించారు. ఈ వర్క్‌షాపులో చిత్రకారుడు శ్రీధర్ పాల్గొని విద్యార్థులకు 2డి యానిమేషన్‌కి సంబంధించిన మెలకువలు, క్యారెక్టర్ ఆర్ట్, ఎనాటమీ, ఎక్స్‌పెషన్స్ వంటివి నేర్పించారు. విద్యార్థులు ఉత్సాహంగా రేఖా చిత్రాలు గీసేందుకు ప్రయత్నించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎం.అనురాధ, విజువల్ కమ్యూనికేషన్ విభాగాధిపతి బి.శ్రీనివాసరావు, ఫిరోజ్‌ఖాన్, భార్గవి తదితరులు పాల్గొన్నారు.

27 నుంచి ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశాలు



వాల్‌పోస్టర్ ఆవిష్కరిస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు

కృష్ణలంక(విజయవాడతూర్పు):ఈ నెల 27వ తేదీ నుంచి రెండు రోజుల పాటు ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా ప్లీనరీ సమావేశాలను మైలవరంలో నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. రాఘవయ్య పార్కు సమీపంలోని బాలోత్సవ భవన్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత ప్లీనరీ సమావేశాలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం విద్యార్థుల సమస్యలపై చర్చించి భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తామన్నారు. సిలబస్ మార్పుల వలన 9, 10 తరగతుల్లో తలెత్తిన సమస్యలను పరిష్కరించాలని, సంక్షేమ హాస్టళ్లకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న నాడు–నేడు పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి టి.కుమారస్వామి, నాయకులు అవినాష్, షణ్ముక్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల మానసికోల్లాసానికి సీసీఏ దోహదం



సీసీఏ వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్న సీఏ రాగదీప, చిత్రంలో ప్రిన్సిపాల్ పద్మజ

లబ్బీపేట(విజయవాడతూర్పు): విద్యార్థుల మానసిక ఉల్లాసానికి, ఎదుగుదలకు కో కరిక్యులర్ యాక్టివిటీస్(సీసీఏ) తోడ్పడతాయని చార్టెడ్ అకౌంటెంట్ మైలవరపు రాగదీప అన్నారు. నగరంలోని నలంద విద్యానికేతన్ ప్రైమరీ విభాగంలో శనివారం విద్యార్థుల కేరింతల నడుమ ఘనంగా కో కరిక్యులర్ యాక్టివిటీస్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మైలవరపు రాగదీప జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం దీక్ష, మైత్రి, సహన, తేజస్ హౌస్ స్టూడెంట్స్ వారి హౌస్‌లకు సంబంధించిన అంశాలతో నృత్యాలు చేసి, తల్లిదండ్రులు, సహచర విద్యార్థులను అలరించారు. ఈ సందర్భంగా రాగదీప మాట్లాడుతూ విద్యార్థులందరూ ఈ పోటీల్లో పాల్గొని చదువుతో పాటు, అన్ని అంశాల్లో నైపుణ్యాలు వృద్ధి చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ మాదల పద్మజ, హెడ్ మిస్ట్రెస్ చెరుకూరి ఉషారాణి, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.

జీపీఎస్ జీవోను రద్దు చేయాలి

జగ్గయ్యపేట అర్బన్: రాష్ట్రప్రభుత్వం ఈనెల 12వ తేదీన పాతతేదీతో జీపీఎస్‌ను అమలుచేస్తూ విడుదల చేసిన జీవోనంబర్ 54ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని యూటీఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జగ్గయ్యపేట మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం స్థానిక టీచర్స్ కోపరేటివ్ సొసైటీ భవన్ వద్ద యూటీఎఫ్ రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు జీవోనంబరు 54 ప్రతులను దగ్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం పాతతేదీతో జీపీఎస్‌ను అమలు చేస్తూ విడుదల చేయడం తగదన్నారు. జీవో నెంబర్ 54 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు ఎం.కృష్ణయ్య, జి.పల్లవి, జి.ముక్తేశ్వరరావు, కె.హనుమంతరావు, సీహెచ్ఎస్ఎన్ మూర్తి, ఎ.నరసింహారావు, ఎండీ.మునీర్ బాషా, ఎం.పరమేశ్వరరావు, ఎం.దేవదానం, కె.విజయలక్ష్మి, ఎస్.గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు.

క్లుప్తంగా...

చెన్నేకొత్తపల్లిలో వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు


చెన్నేకొత్తపల్లిలో వైఎస్సార్ నూతన విగ్రహం

చెన్నేకొత్తపల్లి: శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడి వైఎస్సార్ విగ్రహాన్ని గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన విషయం విదితమే. వైఎస్సార్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడంపై తీవ్ర ఆవేదన చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అక్కడే వెంటనే విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అప్పటికప్పుడు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చి నూతన కాంస్య విగ్రహం ప్రతిష్ఠకు కృషి చేశారు. వైఎస్సార్ విగ్రహాన్ని 24 గంటల్లోపే అక్కడే పునఃప్రతిష్ఠించి అభిమానాన్ని చాటుకున్నారు. నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి పలు గ్రామాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, అభిమానులు తరలివచ్చారు.

దళిత మహిళను హత్య చేసిన నిందితులను అరెస్టు చేయాలి

డీజీపీకి లేఖ రాసిన కేవీపీఎస్

సాక్షి, అమరావతి: దళిత మహిళ గుండమ్మను ట్రాక్టర్‌తో ఢీకొట్టి అత్యంత కిరాతకంగా హత్య చేసిన నిందితులను తక్షణం అరెస్టు చేసి చట్టప్రకారం శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ విషయమై రాష్ట్ర డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమలరావుకు రాసిన లేఖను కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి శనివారం మీడియాకు విడుదల చేశారు. దళిత మహిళను హత్య చేసిన శ్రీధర్‌రెడ్డి, సోమప్ప, సుబ్బారెడ్డి, నాగరాజు, లక్ష్మన్నలపై అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఘటనా ప్రాంతాలను కలెక్టర్, ఎస్పీ పరిశీలించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. డీజీపీకి రాసిన లేఖ ప్రతులను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్, సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజేయస్వామికి కూడా పంపినట్టు మాల్యాద్రి తెలిపారు.

ఇసుక మేటలను మింగేస్తున్నారు!

- మూడురోజులుగా జేసీబీలతో తెలుగు తమ్ముళ్ల తవ్వకాలు


ఓబుళనాయుని చెరువు వంకలో జేసీబీతో ఇసుక తవ్వకాలు

మదనపల్లె: తెలుగు తమ్ముళ్లు ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. అన్నమయ్య జిల్లా కొత్తపల్లె పంచాయతీ ఓబుళనాయుని చెరువులో మూడు రోజులుగా ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు చెరువు వంకలోని ఇసుక మేటలను తమ ఆధీనంలోకి తీసుకుని, ఒక్కో ట్రాక్టర్‌కు 1,000 చెల్లించి ఎవరైనా ఇసుక తరలించుకోవచ్చంటూ హుకుం జారీచేశారు. చెరువులోకి ఇతరులు వచ్చేందుకు వీల్లేకుండా దారిపొడవునా ముళ్లకంపలు అడ్డుగా పెట్టి, కేవలం తమకు కప్పం చెల్లించిన ట్రాక్టర్లను లోడింగ్‌కు పంపుతున్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు ఇసుక ట్రాక్టర్లను నిలిపి తనిఖీలు చేయకుండా వాహనాలకు జెండాలు కట్టి యథేచ్ఛగా తరలిస్తున్నారు. దీనిపై స్థానికులు రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదుచేసినా వారు పట్టించుకోవడం లేదు. తమ్ముళ్ల ఇసుక దందాలో జోక్యం చేసుకోవద్దని అధికారులకు ఎమ్మెల్యే స్పష్టమైన ఆదేశాలిచ్చారని, అందుకే వారు పట్టించుకోవడం లేదంటున్నారు. కొత్తపల్లె పంచాయతీలోనే కాకుండా, అంకిశెట్టిపల్లె గాంధీపురం, చిప్పిలి సమ్మర్‌స్టోరేజీ, నిమ్మనపల్లె మండలంలో తమ్ముళ్ల ఇసుక తవ్వకాలు జోరందుకున్నాయి. వందల ట్రాక్టర్ల ఇసుకను మదనపల్లెకు తరలించి తమ్ముళ్లు రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు.

'ఏకలవ్య'లో స్థానికులకే అవకాశమివ్వాలి: ఎస్ఎఫ్ఐ

సాక్షి, అమరావతి: గిరిజన ప్రాంతాల్లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో(ఈఎంఆర్ఐ) అధ్యాపకులుగా స్థానికులనే నియమించాలని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు లేఖ రాసినట్టు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.ప్రసన్నకుమార్, ఎ.అశోక్ తెలిపారు. విజయవాడలోని కార్యాలయంలో శనివారం వారు మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న 28 ఏకలవ్య విద్యాసంస్థల్లో సుమారు 15వేల మంది ఆదివాసీ విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. ఈ పాఠశాలల్లో స్థానికులే ఉపాధ్యాయులుగా ఉండేవారనీ, ఇటీవల కేంద్రప్రభుత్వం బిహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు చెందినవారిని టీచర్లు, లెక్చరర్లుగా నియమించిందని పేర్కొన్నారు. వారు హిందీలో బోధిస్తుండటంతో పాఠ్యాంశాలు విద్యార్థులకు అర్థం కావడం లేదని, ఎక్కువ మంది పిల్లలు స్కూళ్లు వదిలి వెళ్లే ప్రమాదం ఉందన్నారు.

ఆగని టీడీపీ అరాచకాలు

వైఎస్సార్ జిల్లాలో చిరు వ్యాపారుల దుకాణాల ధ్వంసం

- తిరుపతి జిల్లాలో వార్డు సభ్యుడిపై దాడి
- చిత్తూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు
- రోడ్డుకు అడ్డంగా గుంత తవ్వేసిన వైనం

సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల అరాచకాలు కొనసాగుతున్నాయి. శుక్ర, శనివారాల్లో పలుచోట్ల యథేచ్ఛగా దాడులకు, విధ్వంసాలకు పాల్పడ్డారు. చిన్నవ్యాపారాలతో బతుకుతున్నవారి పొట్టగొట్టారు. వారి దుకాణాలను ధ్వంసం చేశారు. వార్డు సభ్యుడిపై దాడిచేసి తీవ్రంగా కొట్టారు. వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారు. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఎక్కువ ఓట్లు వేశారని ఆ గ్రామ రోడ్డుకు అడ్డంగా కాలువలా తవ్వి ఐదుగ్రామాల ప్రజల రాకపోకల్ని స్తంభింపజేశారు.

- తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యుడు రమేష్‌పై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారు. రాత్రి 8 గంటల సమయంలో టీడీపీ నాయకుడు సుబ్రహ్మణ్యం కొందరు టీడీపీ కార్యకర్తలతో కలసి రమేష్ ఇంటికి వెళ్లారు. ఇంట్లో భోజనం చేస్తున్న రమేష్‌ను బయటకి పిలిచి వీధిలోకి లాక్కొచ్చారు. ఆ సమయంలో కొందరు విద్యుత్ సరఫరా నిలిపేశారు. ఆ చీకట్లో వారంతా కర్రలతో రమేష్‌ను కొట్టారు. రమేష్ కేకలకు చుట్టుపక్కలవారు రావడంతో సుబ్రహ్మణ్యం పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పైగా రమేష్ తమపై దాడిచేసినట్లు తెలుగుదేశం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


పుంగనూరు మండలం మిర్జేపల్లి నుంచి నాకిరేపల్లికి వెళ్లే రహదారిలో తవ్విన గోతి

- చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో రోడ్డుకు అడ్డంగా గుంత తవ్వేశారు. వైఎస్సార్‌సీపీకి ఎక్కువ ఓట్లు వేశారని ఐదుగ్రామాల ప్రజల రాకపోకలకు గండికొట్టారు. మిర్జేపల్లి నుంచి నాకిరేపల్లి తదితర గ్రామాల్లో బీసీ, ఎస్సీ సామాజికవర్గాలవారు ఎక్కువగా ఉన్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఆ గ్రామాల్లో వైఎస్సార్‌సీపీకి అధికంగా ఓట్లు లభించాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలపై టీడీపీ నాయకులు ఆగ్రహంగా ఉన్నారు. ఆ గ్రామాలకు రాకపోకలు సాగించే లింకురోడ్డు మీద ఐదురోజుల కిందట తెలుగుదేశం నాయకులు జేసీబీతో కాలువలా తవ్వించేసి రాకపోకలు స్తంభింపజేశారు. మిర్జేపల్లి నుంచి నాకిరేపల్లి, బసివినాయునిపల్లి, కొత్తూరుతో పాటు రేషన్‌షాపునకు కూడా వెళ్లేందుకు 20 సంవత్సరాల కిందట ఉపాధి హామీ నిధులతో అర కిలోమీటరు రోడ్డువేశారు. రెండేళ్ల కిందట రూ.5 లక్షలతో గ్రావెల్ రోడ్డు ఏర్పాటుచేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కొందరు తెలుగుదేశం నాయకులు ఆ గ్రామాలకు వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా కాలువలా తవ్వి ప్రజలకు ఇబ్బందులు కలిగించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీనిపై హ్యూమన్ రైట్స్ కమిషన్‌ను, హైకోర్టును ఆశ్రయించనున్నట్లు వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపారు.

- చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు నమోదుచేశారు. వనమలదిన్నె గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ వద్ద తెలుగుదేశం నాయకులు కట్టిన ఫ్లెక్సీలను శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కాల్చేశారు. ఆ బ్యానర్లను వైఎస్సార్‌సీపీ నాయకులు కాల్చేశారని తెలుగుదేశం నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శుక్రవారం రాత్రి గ్రామానికి చెందిన విజయ్‌కుమార్, విశ్వనాథ్, శ్రీహరి, డి.వెంకట్రమణ, సి.వెంకట్రమణ, జి.సూరి, బి.వెంకటేష్, ఎం.వెంకట్రమణ, కె.సుధాకర్, ఆర్.రెడ్డిప్రసాద్, పి.వెంకట్రమణలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. తాము ఏ నేరం చేయలేదని చెప్పినా పట్టించుకోకుండా తప్పుడు కేసులు పెట్టారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆవేదన చెందుతున్నారు.


నాగలగుట్టపల్లెలో గంగాధర్ సెలూన్‌లో అద్దాలను ధ్వంసం చేసిన టీడీపీ శ్రేణులు


టీడీపీ నాయకుల దాడిలో అక్కుర్తి గ్రామ వార్డు సభ్యుడు రమేష్ ఒంటిపైన అయిన గాయం

- వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండలం సురభి గ్రామంలో టీడీపీ శ్రేణులు చిరువ్యాపారుల దుకాణాలను ధ్వంసం చేస్తున్నాయి. గ్రామంలోని నాగలగుట్టపల్లెలో గంగాధర్ హెయిర్ కటింగ్ సెలూన్‌ను ధ్వంసం చేశారు. గత ప్రభుత్వంలో ఆర్థికంగా లబ్ధి కలగడంతో గంగాధర్ వైఎస్సార్‌సీపీకి మద్దతు పలికాడు. దీంతో టీడీపీ, జనసేన నాయకులు రౌడీ మూకలను వెంటబెట్టుకొని వెళ్లి సెలూన్‌లోని అద్దాలను ధ్వంసం చేశారు. లోకేశ్‌కు చెందిన ఎలక్ట్రికల్ షాపు వద్ద పందిరి పీకేశారు.మహబూబ్‌బాషా, మహబూబ్‌పీరాల చికెన్ సెంటర్ల వద్దకు వెళ్లి షాపుల ముందున్న పందిళ్లు పీకి అరుగుల్లా వేసిన బండలను పగులగొట్టారు. ఈ సమాచారం అందడంతో వచ్చిన చక్రాయపేట ఎస్.ఐ. వినోద్‌కుమార్ దుండగులను తరిమేశారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్.ఐ. తెలిపారు.

- అన్నమయ్య జిల్లా ములకలచెరువు మాజీ సర్పంచ్, వైఎస్సార్‌సీపీ నాయకులు డి.రవీంద్రారెడ్డి, కె.శ్రీనివాసులుపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన విషయమై పోలీసులు ఎనిమిదిమంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. గురువారం ఈ ఫంక్షన్ హాలు ఎదురుగా ఉన్న సిమెంట్ ఇటుకల తయారీ ఫ్యాక్టరీ వద్ద రవీంద్రారెడ్డి, శ్రీనివాసులు, నరసింహులు ఉండగా టీడీపీ నేతలు పి.సిద్ధప్ప, ఎం.చిన్నరెడ్డెప్ప, రాజు, సి.చెన్నకృష్ణ, టి.గిరిధర్, ఎం.శివప్ప, జి.రవి, బి.రామాంజులు మరికొంతమంది దాడిచేశారు. రవీంద్రారెడ్డిని, శ్రీనివాసులును చంపాలన్న ఉద్దేశంతో ఇనుపరాడ్లు, కత్తులతో విరుచుకుపడ్డారు. తమపై ఎందుకు దాడిచేస్తున్నారని బాధితులు ప్రశ్నిస్తే మీరు వైఎస్సార్‌సీపీకి చెందిన వాళ్లు.. ఇప్పుడు మేం అధికార టీడీపీ వాళ్లం.. మా పవర్ ఇప్పటినుంచి చూపిస్తాం.. అని చెప్పారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రవీంద్రారెడ్డిని, శ్రీనివాసులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దాడి జరిగిన స్థలంలో దొరికిన టీడీపీ నేత పి.సిద్ధప్ప మొబైల్‌ను పోలీసులకు అప్పగించారు. తర్వాత వారిని వైద్యం కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. రవీంద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎనిమిదిమందిపై సెక్షన్ 118(1), 351(2) రెడ్‌విత్ 3 (5) ఆఫ్ బీఎన్ఎస్ కింద ఎస్.ఐ. తిప్పేస్వామి కేసు నమోదు చేశారు.

పోదొడ్డిలో బరితెగించిన టీడీపీ శ్రేణులు

- వైఎస్సార్‌సీపీ నేతలపై మారణాయుధాలతో దాడి
- నలుగురికి తీవ్ర గాయాలు
- మాజీ మంత్రి బుగ్గన బంధువుల క్రషర్ మూసివేతకు కుట్ర


పోదొడ్డిలోని కంకర క్రషర్



టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన ఆదినారాయణ, రామరంగడు

డోన్: నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పోదొడ్డి గ్రామంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ నాయకుల దౌర్జన్యాలు, దాడులు కొనసాగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ నాయకుడు కృష్ణమూర్తి తదితరులపై శుక్రవారం మారణాయుధాలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామ సమీపంలోని వశిష్ఠ క్రషర్ మిషన్‌లో పనులు జరగకుండా టీడీపీ నాయకులు, మాజీ సర్పంచ్ నారాయణ, ఆయన అనుచరులు కూలీలను అడ్డుకుంటూ దాడులకు తెగబడుతున్నారు. క్రషర్ నడవాలంటే స్థానిక ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అనుమతి తీసుకోవాలని, కప్పం కట్టాలని నిర్వాహకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. శుక్రవారం మూడోసారి క్రషర్ దగ్గరకు వెళ్లి మూసేయాలని బెదిరించారు. క్రషర్ మిషన్ ఏర్పాటుకు సహకరించిన వైఎస్సార్‌సీపీ నాయకుడు కృష్ణమూర్తిని దుర్భాషలాడటమేగాక ఆయన అంతు చూస్తామంటూ హెచ్చరించారు. ఈ విషయం తెలుసుకుని వైఎస్సార్‌సీపీ నాయకుడు కృష్ణమూర్తి తన అనుచరులతో కలిసి క్రషర్ మిషన్ వద్దకు వెళ్తుండగా గ్రామంలోని ఓ హోటల్ వద్ద ఉన్న టీడీపీ నాయకుడు నారాయణ, అతడి అనుచరులు మారణాయుధాలతో దాడిచేశారు. ఈ దాడిలో కృష్ణమూర్తి, రామరంగడు, శేషు, ఆదినారాయణ తీవ్రంగా గాయపడ్డారు. వారిని బంధువులు కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దాడి సందర్భంగా కృష్ణమూర్తి అనుచరులు ప్రతిఘటించడంతో టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ నారాయణ, నడిపి ఓబులేసు, శ్రీనివాసులు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని డోన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గ్రామ పంచాయతీ అనుమతులతోపాటు ప్రభుత్వపరమైన అనుమతులు ఉన్నా వశిష్ఠ క్రషర్ నిర్వాహకులు, కూలీలు భయం గుప్పిట్లో బతకాల్సి వస్తోంది. ఈ క్రషర్ నిర్వాహకులు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు బంధువులనే కారణంతో.. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రోద్బలంతో మండల, గ్రామ టీడీపీ నాయకులు క్రషర్‌పై దాడులకు దిగుతుండటం గమనార్హం.

చెలరేగుతున్న తెలుగుదేశం

గతంలో ఎన్నడూ లేనివిధంగా కోట్ల ఎమ్మెల్యేగా గెలిచిన నాటినుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. పలు గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడిచేస్తున్నారు. ఇటీవల డోన్ మండలం వెంకటనాయునిపల్లిలో రెండు కుటుంబాల మధ్య పొలం గట్టు తగాదాలో ఒక వర్గానికి చెందిన మాధవయ్యపై ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడిచేసి గాయపరిచారు. అతడు కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. మాధవయ్య అనుచరులు ప్రత్యర్థుల ఇళ్లపై దాడిచేసి ద్విచక్రవాహనాలు, టీవీలు, నిత్యావసర వస్తువులు ధ్వంసం చేయడమేగాక పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారికి గ్రామానికి చెందిన ఇద్దరు టీడీపీ నాయకులు మద్దతునిస్తున్నారు. అయినప్పటికీ ఈ నెపాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులపైకి నెట్టేందుకు ప్రయత్నించడం పట్ల గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఆ క్వారీ నాది కాదు...

- అయినా టీడీపీ గూండాలు దాడి చేస్తున్నారు
- క్వారీ అక్రమమో.. సక్రమమో? తేల్చాల్సింది ప్రభుత్వమే
- మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టీకరణ



సాక్షి, అమరావతి: నంద్యాల జిల్లాలో ప్యాపిలి మండలం పోదొడ్డిలోని కంకర క్వారీ తనది కాదని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తేల్చిచెప్పారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి స్థానిక టీడీపీ కార్యకర్తలు గూండాల మాదిరిగా వ్యవహరిస్తూ.. క్వారీపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం వేటకొడవళ్లతో క్వారీలోకి ప్రవేశించి దాడులు చేశారని.. వేయింగ్ బ్రిడ్జిని లాక్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తల తీరుతో పోదొడ్డి గ్రామంలో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోందన్నారు. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీంతో చివరకు గ్రామంలోని మరొక వర్గం టీడీపీ అరాచకాలను ప్రశ్నించడంతో ఘర్షణ తలెత్తిందని చెప్పారు. తనకు సంబంధం లేకపోయినా.. తప్పుడు రాతలు రాస్తూ బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్వారీ సక్రమమా? లేదా అక్రమమా? అన్నది తేల్చాల్సింది ప్రభుత్వమే గానీ స్థానికంగా ఉండే టీడీపీ నాయకులు, ఆ పార్టీకి చెందిన గూండాలు కాదన్నారు. హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి భయపెట్టాలని చూస్తున్న టీడీపీ గూండాల తప్పుడు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.

దళితులకు దగా... దర్జాగా కబ్జా

నెల్లూరు రూరల్‌లోని పెన్నా పోరంబోకు భూముల్లో టీడీపీ నేత అక్రమ లే అవుట్

- పేద దళితులు సాగు చేసుకుంటున్న 19ఎకరాలు ఆక్రమణ
- టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 1,400 ప్లాట్ల ఏర్పాటు
- అమ్మకాలు ప్రారంభం.. అయినా పట్టించుకోని అధికారులు


కోడూరుపాడు వద్ద పెన్నా పోరంబోకు భూమిని టీడీపీ నేత ఆక్రమించి ఏర్పాటుచేసిన ప్లాట్లు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: దశాబ్దాలుగా పేద దళితులు సాగు చేసుకుని జీవనోపాధి పొందుతున్న పెన్నా పోరంబోకు భూములను ఓ టీడీపీ నేత కబ్జా చేశాడు. ప్లాట్లు వేసి ఇస్తానని, అధిక ధరలు వస్తాయని నమ్మించి వారి నుంచి భూములు తీసుకుని మోసం చేశాడు. ఆక్రమిత భూముల్లో అనధికార లేఅవుట్ వేసి ప్లాట్లను విక్రయించుకుని కోట్ల రూపాయలు దోచుకుంటున్నాడు. నెల్లూరు రూరల్ మండలం గుడిపల్లిపాడు రెవెన్యూ పరిధిలో కోడూరుపాడులో బహిరంగంగానే ఈ కబ్జాపర్వం సాగుతున్నా అధికారులు కనీసం కన్నెత్తి చూడటం లేదు.

నాడు అడ్డుకున్నా... నేడు అమ్మకాలు

నెల్లూరు రూరల్ మండలం గుడిపల్లిపాడు రెవెన్యూ పరిధిలోని కోడూరుపాడు గ్రామంలో 10 సర్వే నంబర్లలో సుమారు 55 ఎకరాలు పెన్నా పోరంబోకు భూములున్నాయి. వాటిలో కొన్నింటిని దశాబ్దాలుగా పేద దళిత రైతులు సాగుచేసుకుంటున్నారు. వారిలో కొందరికి ప్రభుత్వం అసైన్డ్ పట్టాలు పంపిణీ చేసింది. రెండేళ్ల క్రితం స్థానికంగా ఉన్న టీడీపీ నాయకుడు ఆ భూములపై కన్నేశాడు. గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 550, 411, 435, 538, 539, 540లోని 19 ఎకరాలను సాగు చేసుకుంటున్న రైతులను కలిసి ప్లాట్లుగా మార్చి కొన్ని ఇస్తానని, అధిక ధరలు వస్తాయని నమ్మబలికాడు. వారు కూడా అధిక ధర వస్తుందని ఆశపడడంతో ఆయా భూములను చదును చేసి ప్లాట్లుగా విభజించాడు. అయితే తర్వాత దళితులకు ఎలాంటి పరిహారం గానీ, ప్లాట్లు గానీ ఇవ్వకపోవడంతో తాము మోసపోయామని గ్రహించి జిల్లా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన అధికారులు అవి ప్రభుత్వ భూములని గుర్తించి హద్దు రాళ్లు తొలగించి బోర్డు పెట్టారు. కానీ, నెల కిందట టీడీపీ అధికారంలోకి రావడంతో టీడీపీ నేత మళ్లీ రంగంలోకి దిగాడు. తాను గతంలో కబ్జా చేసిన మొత్తం 19 ఎకరాలను లే అవుట్‌గా మార్చాడు. పక్కా రోడ్లు, 1,400 ప్లాట్లు ఏర్పాటుచేసి రాళ్లు నాటాడు. యథేచ్ఛగా అమ్మకాలు ప్రారంభించాడు.

పేదల పేరుతో అనుచరులకే చీటీలు

పేదల నుంచి టీడీపీ నేత స్వాహా చేసిన భూమి ధర ఎకరం రూ.2కోట్ల వరకు ఉంది. ఈ భూముల్లో లేఅవుట్ వేసి అందులో రెండు సెంట్లు చొప్పున పేదలకు పంపిణీ చేస్తున్నట్లు ఆయన నమ్మించాడు. ఈ మేరకు కొందరికి ప్లాట్లు పంపిణీ పేరుతో చీటీలు అందజేశాడు. అయితే పేదల పేరుతో తన అనుచరులే 300మందికి చీటీలు ఇచ్చేశాడు. వారి నుంచి కూడా ఒక్కో ప్లాటుకు రూ.2లక్షల నుంచి రూ.4లక్షల వరకు వసూలు చేస్తున్నాడు.

నిబంధనలకు విరుద్ధమని తెలిసినా...

కోడూరుపాడు గ్రామంలో టీడీపీ నేత అక్రమంగా వేసిన లేఅవుట్‌లోని భూములు రెవెన్యూ రికార్డులో (ఆర్ఎస్ఆర్)లో పెన్నా పోరంబోకుగా నమోదయి ఉన్నాయి. వాస్తవంగా పోరంబోకు భూములను ఇంటి స్థలాలుగా పంపిణీ చేయకూడదు. గతంలో న్యాయస్థానం కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పింది. కానీ, టీడీపీ నేత బరితెగించి పోరంబోకు భూములను కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి కోట్లాది రూపాయలకు విక్రయిస్తున్నాడు. ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని తెలిసినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

పార్కులో 30 చెట్ల నరికివేత

పక్షులు రెట్టలు వేస్తున్నాయని రాజమహేంద్రవరంలో జనసేన కార్యకర్త దుశ్చర్య


రాజీవ్ గృహకల్ప సముదాయం పార్కులో నరికేసిన భారీ వృక్షాలు

రాజమహేంద్రవరం రూరల్: 'వృక్షో రక్షతి రక్షితః' అంటూ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర అటవీ, పర్యావరణ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ హితబోధ చేస్తుంటే... ఆ పార్టీ కార్యకర్త ఒకరు విచక్షణారహితంగా చెట్లు నరికేశారు. అది కూడా చెట్లపై నుంచి పక్షులు రెట్టలు వేస్తున్నాయని... ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి... తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీలో రాజీవ్ గృహకల్ప సముదాయాన్ని 2007లో నాటి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రారంభించారు. ఆ సందర్భంగా ఇక్కడ ఓ పార్కును ప్రారంభించి మొక్కలు నాటారు. నాడు వేసిన మొక్కలు నేడు భారీ వృక్షాలయ్యాయి. ఆ చెట్లపై కొంతకాలంగా విదేశీ పక్షులు వచ్చి వాలుతున్నాయి. అవి రెట్టలు వేయడంతో ఆ ప్రాంతంలో దుర్వాసన వస్తోందని స్థానిక జనసేన కార్యకర్త పి.హరిప్రసాద్ పంచాయతీ కార్యదర్శి టి.కృష్ణ దృష్టికి తీసుకువెళ్లాడు. చెట్ల కొమ్మలు నరికివేస్తే ఈ బాధ తప్పుతుందని చెప్పాడు. ఆ తరువాత ఎన్నికలు రావడంతో ఈ పనిలో జాప్యం జరిగింది. ఎన్నికల అనంతరం ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి రావడంతో హరిప్రసాద్ తమకిక అడ్డు లేదనుకున్నారో.. ఏమో కానీ.. ఆ పార్కులోని 30కి పైగా భారీ వృక్షాలను నరికి వేయించారు. దీనిపై స్థానికుడు పలివెల రాంబాబు పంచాయతీ కార్యదర్శికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ఇప్పటివరకూ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. చెట్ల నరికివేతపై ఉన్నతాధికారులకు నివేదించానని, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి కృష్ణ చెప్పారు.

టీడీపీ నేత గంజాయి సాగు

- మామిడి తోటలో గుట్టుగా పెంపకం
- అజ్ఞాత వ్యక్తి సమాచారంతో రంగంలోకి సెబ్
- గంజాయి మొక్కల స్వాధీనం


మామిడి తోటలో గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్న సెబ్ పోలీసులు

సాక్షి టాస్క్‌ఫోర్స్: గంజాయి మీద ఉక్కుపాదం మోపుతామని ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు నిత్యం ప్రచార పటాటోపం చేస్తుంటే.. మరోవైపు టీడీపీ నేతలే గంజాయి పండిస్తున్నారు. ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడైన టీడీపీ నేత స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్)కి చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. రాయదుర్గం మండలం టి.వీరాపురంలో టీడీపీ నాయకుడు చిలకరి వన్నూరుస్వామి మామిడి తోటలో గంజాయి మొక్కలు పెంచుతూ పట్టుబడ్డాడు. వన్నూరుస్వామి ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు ముఖ్య అనుచరుడు. టి.వీరాపురం గ్రామ సమీపాన కణేకల్లు క్రాస్‌కు చెందిన రవి అనే రైతు 9.5 ఎకరాల భూమిలో మామిడి, అల్ల నేరేడు పెంపకం చేపట్టాడు. ఈ తోట కాపరిగా టీడీపీ నాయకుడు వన్నూరుస్వామి కొంతకాలంగా ఉంటున్నాడు. పండ్ల తోటల మధ్య బంతి, కనకాంబరాల సాగు మొదలుపెట్టాడు. అందులోనే గుట్టుగా గంజాయి మొక్కల పెంపకం చేపట్టాడు. ఈ విషయాన్ని గ్రామానికి చెందిన ఓ అజ్ఞాత వ్యక్తి గుర్తించి.. జిల్లా టాస్క్‌ఫోర్స్ సీఐ వెంకటలక్ష్మమ్మకు సమాచారాన్ని చేరవేశాడు. ఆమె సెబ్ పోలీసులకు తెలపడంతో రంగంలోకి దిగారు. 7.25 కిలోల బరువు ఉన్న నాలుగు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని.. నిందితుణ్ని అరెస్ట్ చేశారు. శుక్రవారమే గంజాయి పట్టుబడగా 24 గంటల తర్వాత పోలీసులు కేసు నమోదు చేయడం విమర్శలకు తావిచ్చింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.21 వేలు ఉంటుందని సెబ్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణ తెలిపారు. నిందితుడికి గంజాయి తీసుకునే అలవాటు ఉందని, ఈ కారణంగానే నాలుగు మొక్కలు పెంచుకున్నాడనే విషయం తమ దర్యాప్తులో వెల్లడైందని ఆయన చెప్పారు.

బలవంతపు లోన్ రికవరీలు ఆపేయాలి

దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ డిమాండ్

సాక్షి, అమరావతి: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్‌లు పొందిన వారినుంచి బలవంతపు రుణ వసూళ్లను తక్షణం నిలిపివేయాలని దళిత ఇండస్ట్రియల్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్ఎఫ్‌డీసీ) లోన్‌లపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విధాన నిర్ణయం తీసుకోనప్పటికీ బలవంతంగా రికవరీ మొదలుపెట్టిన ఎస్సీ కార్పొరేషన్ ఎండీ అండ్ జనరల్ మేనేజర్, ఇతర అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మామిడి సుదర్శన్ శనివారం డిమాండ్ చేశారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎస్సీ లబ్ధిదారులను వేధించటం సరైన పద్ధతి కాదన్నారు. ఎస్సీ కార్పొరేషన్ లోన్స్, ట్రైకార్ లోన్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకునేంతవరకు లోన్ రికవరీ చేయడాన్ని ఆపేయాలని కోరారు.

సాక్షి ఫ్యామిలీ
విజయవాడ
ఆదివారం ॥ 14-7-2024

వైరల్



రోమాంచిత క్యాండిల్‌లైట్ డిన్నర్

'రొమాంటిక్ క్యాండిల్‌లైట్ డిన్నర్' అనే మాట మనకు తెలుసు. 'రోమాంచిత క్యాండిల్‌లైట్ డిన్నర్' అనే మాట విని ఉండం. దీని గురించి తెలియాలంటే ఈ వైరల్ వీడియో చూడాల్సిందే. రష్యాలో నవ దంపతులు తమ రొమాంటిక్ డిన్నర్‌ను వెరైటీగా ప్లాన్ చేశారు. ఒక లోయలో భూమికి ఆకాశానికి మధ్య డిన్నర్ ఏర్పాటు చేసుకున్నారు. కేబుల్ రోప్‌కు ఎటాచ్ చేసిన టేబుల్‌పై వీరి క్యాండిల్‌లైట్ డిన్నర్ జరిగింది.







స్నేహ హస్తం

తాము అభిమానించే హీరో లేదా హీరోయిన్‌తో మాట్లాడాలని, సెల్ఫీ దిగాలని అనుకోని ఫ్యాన్స్ ఉండరు. మాట్లాడడమే కాదు ఏకంగా డ్యాన్స్ చేసే అవకాశమే వస్తే... ఎంత సంతోషం!

టీవీ షో 'డ్యాన్స్ జోడీ డ్యాన్స్ రీ లోడెడ్2' జడ్జీలలో నటి స్నేహ ఒకరు. ఈ షో కంటెస్టెంట్ నాగరాజు స్నేహకు వీరాభిమాని. ఈ షో పుణ్యమా అని నాగరాజుకు తన అభిమాన నటిని దగ్గర నుంచి చూసే అవకాశం వచ్చింది. ఆ ఆనందంలో...'స్నేహ మేడమ్, మీతో కలిసి డ్యాన్స్ చేయాలని ఎప్పటి నుంచో కల కంటున్నాను' అన్నాడు. 'సారీ' అనలేదు స్నేహ. అభిమానితో కలిసి 'తంగ తమరి మగలే' అనే పాటకు డ్యాన్స్ చేసింది. అభిమానితో కలిసి 'స్మైల్ క్వీన్' స్నేహ చేసిన డ్యాన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. నెటిజనులు 'అద్భుతం' అంటున్నారు.



అరరే... ఇట్లయితే ఎట్లా!



'మడిసన్నాక కాస్త కళాపోషణే కాదు కాస్తో కూస్తో జనరల్ నాలెడ్జ్ కూడా ఉండాలి' అనిపిస్తుంది ఈ వైరల్ వీడియోను చూస్తే. 'మన జాతిపిత ఎవరు?' అనే ప్రశ్నకు ఎంతోమంది యంగ్‌స్టర్స్ చెప్పిన జవాబులు 'అయ్ బాబోయ్' అనిపిస్తాయి. 'మా జాతి పిత సర్దార్ వల్లభ్‌భాయి పటేల్' అని సమాధానం చెప్పింది ఒక అమ్మాయి. మరో అమ్మాయి... 'నరేంద్ర మోదీ' అని చెప్పి నాలుక కర్చుకొని 'కాదు...కాదు...నిజంగా చెప్పాలంటే ఐ హ్యావ్ నో ఐడియా' అన్నది. 'నాకు తెలుసు గానీ మీరు సడన్‌గా అడిగే సరికి గుర్తు రావడం లేదు' అని నైస్‌గా తప్పించుకున్నారు ఒకరు.

లోకల్ టాలెంట్ కాదు అమెరికాస్ గాట్ టాలెంట్

కాళ్ల కింద రెండు గ్లాసులు, తల మీద గ్లాస్‌పై గ్లాస్ పద్దెనిమిది గ్లాస్‌లు పెట్టుకొని వాటిపై కుండ పెట్టుకొని రెండడుగులు వేయడమే కష్టం. అలాంటిది డ్యాన్స్ చేయడం అంటే మాటలు కాదు కదా! రాజస్థాన్‌కు చెందిన ప్రవీణ్ ప్రజాపత్ నిన్న మొన్నటి వరకు లోకల్ టాలెంట్. ఇప్పుడు మాత్రం అమెరికాస్ గాట్ టాలెంట్. ఫోక్ డ్యాన్సర్ అయిన ప్రవీణ్‌కు అమెరికాస్ గాట్ టాలెంట్ (ఏజీటి)లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకొని 'స్టాండింగ్ ఒవేషన్' అందుకున్నాడు. కాళ్ల కింద 2 గ్లాసులు(డ్యాన్స్ ప్రారంభంలో) తల మీద 18 గ్లాస్‌లు వాటిపై ఒక కుండతో ప్రవీణ్ చేసిన 'మట్కా భవ' డ్యాన్స్ ఆడిటోరియంను ఉర్రూతలూగించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది.



స్టార్ట్-కెమెరా-యాక్షన్ ఆధార్ కార్డ్

పిల్లల అమాయకత్వం అందంగా ఉంటుంది. నవ్వుల జల్లులు కురిపిస్తుంది. ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతూ నవ్వుల పువ్వులు పూయిస్తున్న ఈ వీడియో విషయానికి వస్తే... ఆధార్ కార్డ్ ఫొటో కోసం కెమెరా ముందు నిల్చున్న చిన్నారి చెంపకు చెయ్యి ఆనించి 'ఇక మీరు ఫొటో తీసుకోవచ్చు' అన్నట్లు ముఖం పెట్టింది.

'అలా కాదమ్మా' అని తల్లి చెప్పగానే- డ్యాన్స్ పోజ్ ఇచ్చింది. ఆ తరువాత చప్పట్లు కొడుతూ ఇంకో పోజ్ ఇచ్చింది. మామూలు ఫొటోకు, ఆధార్ కార్డ్ ఫొటోకు తేడా తెలియని ఆ చిన్నారి ఇచ్చిన పొజ్‌లు ఇన్నీ అన్నీ కావు!

'ఆధార్ ఫొటో షూట్ గాన్ రాంగ్' కాప్షన్‌తో ఆ చిన్నారి తల్లి పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. 18.3 మిలియన్‌ల వ్యూస్ సొంతం చేసుకుంది.



'టైగర్' డాగ్‌కు 2.5 లక్షల గోల్డ్ చైన్

'నా కుక్క నా ఇష్టం' అనే పాలసీలో భాగంగా ముంబైకి చెందిన సరిత సల్దాన్హ తన పెంపుడు శునకం 'టైగర్'కు 2.5 లక్షల గోల్డ్ చైన్‌ను గిఫ్ట్‌గా మెడలో వేసింది. గోల్డ్ చైన్ కొనడానికి సరిత నగల దుకాణానికి వెళ్లడం, స్టోర్‌లో టైగర్ వెయిట్ చేయడం, గోల్డ్ చైన్‌ను మెడలో వేస్తున్నప్పుడు టైగర్ సంతోషంగా తోక ఊపడం లాంటి దృశ్యాలు ఈ వైరల్ వీడియోలో ఉన్నాయి. 'పెంపుడు జంతువులు, మనుషులకు మధ్య ఉండే అందమైన అనుబంధానికి అద్దం పట్టే దృశ్యం' అంటూ నగల షాపు వాళ్లు ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

బుల్ డోజర్ బండెక్కి నేనొస్తా పా....నేనొస్త పా



వైరల్ అవుతున్న ఈ వరుడి వీడియోనుచూస్తే 'బుల్‌డోజర్ బండెక్కి నేనొస్త పా....నేనొస్త పా' అని పాడుకుంటాం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఒక వరుడు బుల్‌డోజర్ బ్లేడ్‌పై కూర్చొని బ్యాండ్‌బాజాలతో ఊరేగింపుగా బయలుదేరాడు. ఈ పెళ్లి ఊరేగింపుకు 'బుల్ డోజర్ బరాత్' అని పేరు పెట్టారు.

ఇంగ్లిష్ యాదవ్ చాచా



ఆంగ్లంలో మాట్లాడితే ఆశ్చర్యపోయి, అబ్బురపడే రోజులు కావు ఇవి.. ఇంగ్లిష్‌లో మాట్లాడడం ఈరోజుల్లో చాలా సహజం. అయితే ఒక ఆటో డ్రైవర్ ఇంగ్లిష్‌లో మాట్లాడిన వీడియో వైరల్ అయింది. మూడు మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

మహారాష్ట్రలోని అమరావతిలో యాదవ్ చాచా అనే ఆటో డ్రైవర్ ఉన్నాడు. ఇతడిని 'ఆటోడ్రైవర్ యాదవ్ చాచా' అని పిలిచే వారు చాలా తక్కువ. 'ఇంగ్లిష్ యాదవ్ చాచా' అనే పిలిచేవారే ఎక్కువ. దీనికి కారణం యాదవ్ ఇంగ్లిష్ బాగా మాట్లాడుతాడు. తాజా వైరల్ వీడియోలో భూషణ్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ యాదవ్‌తో ఇంగ్లిష్‌లో మాట్లాడించాడు. 'ఇంగ్లిష్ తెలిస్తే ఇంగ్లాండ్, అమెరికాలాంటి ఎన్నో దేశాలకు వెళ్లవచ్చు. ఇంగ్లిష్ నేర్చుకోండి. ఇది అంతర్జాతీయ భాష' అంటూ మాట్లాడాడు యాదవ్.

హెల్త్



పరిపరిశోధన

వాసన పసిగట్టడం కష్టమౌతోందా?

హార్ట్ ఫెయిల్యూర్‌కు సూచన కావచ్చు!

వాసన పసిగట్టడం కష్టమవుతుంటే అది గుండె బలహీనమవుతున్నదనడానికి ఒక ముందస్తు సూచన కావచ్చు. జాహ (జర్నల్ ఆఫ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్)లో ప్రచురితమైన ఓ అధ్యయనం ఆధారంగా ఈ విషయం తెలిసింది. అలా జరుగుతున్నప్పుడు అందుకు కారణాలు ఏమిటో కనుగొనాలంటున్నారు బెంగళూరుకు చెందిన మన డాక్టర్లు.



వాసన తెలియడం లేదంటే క్రమేణా వాసన పసిగట్టే నరాలు బలహీనపడటమైనా జరిగి ఉండవచ్చు. కార్డియో వాస్క్యులార్ పాథాలజీస్ వల్ల ఇలా జరుగుతుండవచ్చు. ఈ మేరకు బెంగళూరులోని యాస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్స్‌లోని ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ చిరాగ్ డీ మాట్లాడుతూ ''మెదడు కింది భాగంలో ఉండే 'ఆల్ఫాక్టరీ బల్బ్స్' అనేవి వాసన పసిగట్టడానికి ఉపయోగపడుతుంటాయి.గుండె బలహీనమవుతూ వాసన పసిగట్టే యంత్రాంగానికి సరిగా రక్తసరఫరా కాకపోవడం ఇలా జరగవచ్చ''ని పేర్కొన్నారు. ఇవే అంశాలను ధ్రువపరుస్తున్న యాస్టర్ ఆర్వీ హాస్పిటల్స్ కార్డియో థొరాసిక్ వాస్క్యులార్ సర్జన్ డా. దివాకర్ భట్ మాట్లాడుతూ... ''బలహీనమైన గుండె స్పందనల కారణంగా వాసన తెలిపే నాడీకణాలకు రక్తం తక్కువగా సరఫరా అవుతుంటే వాసన పసిగట్టే శక్తి తగ్గుతుంది'' అని తెలిపారు.


''అప్సిట్ (యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా స్మెల్ ఐడెంటిఫికేషన్ టెస్ట్) లేదా స్నిఫింగ్ స్టిక్స్ వల్ల స్మెల్లింగ్ ఎంత తగ్గిందనే (హైపాస్మియా) అంశం తెలుస్తుంది. ఈ పరీక్షల స్కోర్స్‌తో 'స్మెల్ డిజార్డర్స్' ఉన్నాయా అనే విషయాలూ తెలుస్తాయి'' అంటున్నారు డా. చిరాగ్.

న్యూరో డీజనరేటివ్ వ్యాధులైన అల్జైమర్స్, పార్కిన్‌సన్స్ వ్యాధుల్లో వయసు పెరుగుతున్నకొద్దీ వాసన పసిగట్టే సామర్థ్యాలు తగ్గినట్టే దీర్ఘకాలిక సైనస్ లేదా ముక్కులు దిబ్బడ వేసినవారిలో, కొన్ని జన్యుసమస్యలున్నవారిలో, పొగతాగేవారిలో వాసన పసిగట్టే సామర్థ్యం తగ్గినట్టే గుండెజబ్బులతోనూ ఇలా జరిగే అవకాశముందనీ, అయితే వీళ్లకి సైనస్ ఇన్ఫెక్షన్లకు చికిత్స ఇప్పించడం, అండర్‌లైయింగ్ సమస్యలకు వైద్యం అందించడమూ, కార్డియో ఫిట్‌నెస్ పెంచడం ద్వారా సమస్యను చక్కదిద్దవచ్చంటున్నారు డాక్టర్ చిరాగ్.

అరిథ్మియా గుండె లయ తప్పుతోందా?

లయబద్ధమైన గుండె స్పందనలు లయ తప్పడాన్ని అరిథ్మియా అంటారు. తీవ్రమైన ఒత్తిడితో కూడిన జీవనశైలి వల్ల గుండె స్పందనల్లో ఇలా తేడా రావచ్చు.

వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య చాలా సాధారణం. పుట్టుకతో వచ్చే గుండెజబ్బులు ఉన్నట్లయితే వారిలో చిన్నవయసులోనే ఇది కనిపించే అవకాశాలున్నాయి. అందులో రకాలివి...



డాక్టర్ కుమార్ నారాయణ్
సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ & ఎలక్ట్రోఫిజియాలజిస్ట్

అరిథ్మియాలో రకాలు...

ముఖ్యంగా అరిథ్మియాను రెండు రకాలుగా విభజించవచ్చు. 1) బ్రాడికార్డియా : గుండె స్పందనలు (హార్ట్‌రేట్) బాగా తగ్గడం. 2) ట్యాకీకార్డియా : గుండె స్పందనలు వేగవంతం కావడం.

ట్యాకీ కార్డియాను మళ్లీ రెండుగా విభజించవచ్చు. మొదటి రకం... స్పందనలు వేగవంతం కావడం గుండె పైగదులలో జరిగితే దాన్ని ఏట్రియల్ అరిథ్మియా అంటారు. (ఉదాహరణకు ఏట్రియల్ డీ-ఫిబ్రిలేషన్, ఏట్రియల్ ఫ్లట్టర్). రెండో రకం... గుండె కింది గదులు విపరీతంగా స్పందిస్తుండటం. ఇలా జరగడాన్ని వెంట్రిక్యులార్ అరిథ్మియా అంటారు.

లక్షణాలు : అరిథ్మియా రకాన్నీ, తీవ్రతను బట్టి అనేక లక్షణాలు కనిపిస్తుంటాయి. ఉదాహరణకు..

గుండె దడ (పాల్పిటేషన్స్) : గుండె తీవ్రంగా స్పందిస్తుంది. స్పందనల్లో కొన్ని లయ తప్పుతాయి. కొందరిలో ఇవి అప్పుడప్పుడూ, మరికొందరిలో నిత్యం కనిపిస్తుంటాయి.

డిజ్జీనెస్ – లైట్ హెడెడ్‌నెస్ : గుండె స్పందనలు వేగవంతం కావడంతో పాటు తలలోకి రక్తసరఫరా సాఫీగా సాగకపోవడంతో తల తిరగడం లేదా తల తేలికైనట్టుగా అనిపించడం లేదా కొందరు స్పృహ తప్పడం (సింకోప్) జరగవచ్చు.

శ్వాస అందడం కష్టం కావడం (షార్ట్‌నెస్ ఆఫ్ బ్రీతింగ్) : రక్తసరఫరా తగ్గడంతో గుండె లయ తప్పడంతో పాటు శ్వాస సరిగా అందకపోవచ్చు. దాంతో కొద్దిపాటి శారీరక శ్రమతోనూ తీవ్రంగా ఆయాసం.

ఛాతీలో నొప్పి / ఇబ్బంది : కొందరిలో ఛాతీ నొప్పి లేదా ఛాతీలో ఇబ్బందితో పాటు గుండెపోటు సమయంలో వచ్చినట్లుగా (యాంజైనా) నొప్పి.

తీవ్రమైన అలసట (ఫెటీగ్) : తీవ్రమైన అలసట, నిస్సత్తువ, నీరసం.

స్వెటింగ్ : గుండెదడ, తలతిరగడంతో పాటు కొందరిలో ఎలాంటి శ్రమపడనప్పటికీ విపరీతమైన చెమటలూ, ఒళ్లంతా తడిసిపోవడం.

అయితే కొందరిలో అసలు ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు. లక్షణాలు లేకపోయినప్పటికీ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వంటి అరిథ్మియాలు పక్షవాతానికి దారితీసే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ బాధితులు గుండెజబ్బు ఉన్నవారైతే ఇది మరింత ముప్పు తెచ్చిపెట్టవచ్చు. అందుకే ఏ చిన్న లక్షణం కనిపించినా వెంటనే గుండెనిపుణుల చేత పరీక్షలు చేయించుకుని, అవసరమైన చికిత్స తీసుకోవాలి.

(ఉదా: వెంట్రిక్యులార్ టాకీకార్డియా, వెంట్రిక్యులార్ ఫిబ్రిలేషన్). వెంట్రిక్యులార్ అరిథ్మియాస్ తీవ్రంగా ఉంటాయి.

నిర్ధారణ : ఈసీజీ, హోల్టర్ మానిటరింగ్, ఈవెంట్ రికార్డర్, ఎకోకార్డియోగ్రామ్ వంటిపరీక్షలతో అరిథ్మియాను నిర్ధారణ చేస్తారు. అయితే అరిథ్మియాలు అప్పుడప్పుడూ కనిపించేవి కాబట్టి ఒక్కోసారి 'ఈసీజీ'తో సమస్య నిర్ధారణ జరగకపోవచ్చు. అప్పుడు దీర్ఘకాలిక హోల్టర్ పర్యవేక్షణ అవసరం.

గుండెదడ వచ్చినప్పుడు గుండె స్పందనల వేగాన్ని తెలుసుకోవడం కోసం ఇంట్లోనే పల్స్ ఆక్సీమీటర్ లేదా ఎలక్ట్రానిక్ బీపీ మెషిన్‌ను వాడుకోవచ్చు.

నివారణ / చికిత్స : ● ఆరోగ్యకరమైన జీవనశైలితో ఈ సమస్యను కొంతమేర నివారించవచ్చు. అరిథ్మియా నిర్ధారణ అయ్యాక ఎలక్ట్రోఫిజియాలజిస్టులను సంప్రదించడం మంచిది ● కొన్ని సందర్భాల్లో మందులు. ● మరికొన్ని సందర్భాల్లో గుండె స్పందనలు తక్కువగా ఉన్నప్పుడు (బ్రాడీకార్డియాలో) పేస్ మేకర్. ● గుండె స్పందనలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు (టాకీకార్డియాలో) అబ్లేషన్ అనే చికిత్స. ● డీ-ఫిబ్రిలేటర్ డివైస్ థెరపీ అనేది వెంట్రిక్యులార్ అరిథ్మియా కారణంగా వచ్చే ఆకస్మిక మరణాన్ని నివారించడానికి ఉపయోగపడుతుంది.

చివరగా... సమస్య ఉన్నవారు ఎంత త్వరగా చికిత్స తీసుకుంటే అనర్థాలు అంతగా తప్పుతాయి.



ట్రైగ్లిజరైడ్స్‌ను పెరగకుండా చూసుకోండిలా!

మన రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ అనేవి కొలెస్ట్రాల్‌లాగే ఒక రకం కొవ్వులు. చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండెకు హాని జరిగినట్టే... ఇవి పెరిగినా గుండెజబ్బులకు దారితీయవచ్చు. అందుకే వీటిని ఉండాల్సిన మోతాదులో ఉండేలా నియంత్రించుకోవాలి. ఇవి పెరిగిన కండిషన్‌ను 'హైపర్ ట్రైగ్లిజరైడెమియా' అంటారు. ట్రైగ్లిజరైడ్స్‌ను నియంత్రించుకోవడమిలా...





✔ చేయాల్సినవి...




✔ తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పీచు ఎక్కువగాఉండే ఆహారాలు (ఉదా: పొట్టుతీయని ధాన్యాలు ఉదాహరణకు దంపుడు బియ్యం, మొక్కజొన్న, పొట్టుతీయని రాగులు, గోధుమలు, ఓట్స్, పొట్టుతీయని పప్పులతో పాటు వెజిటబుల్ సలాడ్స్, స్ప్రౌట్స్, ఉడికించిన కాయగూరలు తీసుకోవాలి.

✔ గ్రీన్ టీ, నట్స్ ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ను పెంచుతాయి.

✔ ఎత్తుకు తగినట్లు ఉండేలా (బీఎమ్ఐ) బరువును నియంత్రించుకోవాలి.

✔ ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రమ / వాకింగ్ వంటి వ్యాయామాలు చేయాలి.

✔ ఆహారంలో నెయ్యి వంటి శాచ్యురేటెడ్ ఫ్యాట్‌ను, వేపుళ్లు, రొయ్యలు, చికెన్ స్కిన్ తగ్గించాలి.



డాక్టర్ ఆర్. శ్రీకాంత్‌రెడ్డి
ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్

✗ చేయకూడనివి...

✗ స్వీట్స్ తీసుకోకపోవడమే మంచిది.
✗ జంక్ ఫుడ్, బేకరీ ఐటమ్స్ తీసుకోకూడదు.
✗ పొగతాగడం పూర్తిగా మానేయాలి.
✗ ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి.

అపోహ | వాస్తవం

వైన్ ఒక్క గ్లాసే అయినా... గుండె జబ్బు ఖాయం!

అపోహ : తక్కువ మోతాదులో రెడ్‌వైన్‌తో గుండెజబ్బుల నివారణ జరుగుతుంది.

వాస్తవం : ఇది కేవలం అపోహ మాత్రమే. రోజూ కేవలం ఒక గ్లాసు వైన్ తీసుకున్నా అది గుండె జబ్బుల లయ (రిథమ్) దెబ్బతినే సమస్యకు కారణం కావచ్చు. ఆల్కహాల్ అలవాటు లేని ఆరోగ్యకరమైన వ్యక్తులతో పోలిస్తే ఇలా రోజూ ఒక గ్లాసు వైన్ తీసుకునే వారిలో గుండె లయ దెబ్బతినే ముప్పు ఎనిమిది శాతం ఎక్కువ. ఇక మామూలుగా తాగేవారితో పోలిస్తే ఎప్పుడో ఒకసారి తాగే 65 ఏళ్ల పైబడిన ప్రతి 100 లోనూ ఏడుగురికి గుండె లయకు సంబంధించిన సమస్యలు రావచ్చునేది అమెరికన్ సైంటిస్టుల పరిశోధనల్లో తేలింది. అధ్యయన ఫలితాలు అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ వాళ్ల జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి.



భారత ఆటగాడు రాజా రిత్విక్‌కు రజతం

ఫ్రాన్స్‌లో జరిగిన 'లా ప్లాన్' ఓపెన్ ఇంటర్నేషనల్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ రజత పతకం సాధించాడు. 9 రౌండ్ల పాటు జరిగిన ఈ ఈవెంట్‌లో తెలంగాణకు చెందిన రిత్విక్ తొమ్మిదో సీడ్‌లో బరిలోకి దిగి 5 విజయాలు, 4 'డ్రా'ల తర్వాత మొత్తం 7 పాయింట్లు సాధించాడు. మరో ముగ్గురు ఆటగాళ్లు ఇన్నియాన్ పన్నీర్‌సెల్వం, ప్రణీత్ ఉప్పల, ధూళిపాళ బాలచంద్రప్రసాద్‌లతో సమంగా నిలిచాడు. అయితే టైబ్రేక్ ఆధారంగా రిత్విక్‌కు రెండో స్థానం దక్కగా, ఇన్నియాన్‌కు కాంస్యం లభించింది. ఫ్రెంచ్ జీఎం జూల్స్ మౌసర్డ్ 7.5 పాయింట్లతో స్వర్ణం గెలుచుకున్నాడు. జూల్స్, రిత్విక్ మధ్యే జరిగిన 9వ రౌండ్ పోరు 28 ఎత్తుల తర్వాత డ్రాగా ముగిసింది. ఈ టోర్నీలో 17 దేశాలకు చెందిన 184 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. ఇందులో 17 మంది గ్రాండ్‌మాస్టర్లు, 40 మంది ఇంటర్నేషనల్ మాస్టర్లు ఉన్నారు. రాజా రిత్విక్ ఇటీవలే జాతీయ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, జాతీయ బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో రజతం గెలుచుకున్నాడు.

జైస్వాల్, గిల్ ఘనంగా...

- భారత్‌ను గెలిపించిన ఓపెనర్లు
- 10 వికెట్లతో జింబాబ్వే చిత్తు
- 3–1తో టి20 సిరీస్ టీమిండియా సొంతం
- నేడు చివరి మ్యాచ్



ఐపీఎల్‌లో సత్తా చాటిన కుర్రాళ్లు ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై కూడా తమకు లభించిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. రెగ్యులర్ ఆటగాళ్లు లేకుండా వెళ్లిన యువ జట్టు అంచనాలకు అనుగుణంగా సత్తా చాటి జింబాబ్వేపై టి20 సిరీస్ విజయాన్ని అందుకుంది. తొలి మూడు మ్యాచ్‌లతో పోలిస్తే ఈ సారి సంపూర్ణ ఆధిపత్యంతో చెలరేగిన టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. నాలుగో మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ దూకుడైన బ్యాటింగ్ ముందు జింబాబ్వే ఏమాత్రం పోటీనివ్వలేకపోవడంతో జట్టు అలవోకగా లక్ష్యం చేరింది.

విజయానంతరం జైస్వాల్, గిల్‌కు ముజరబాని అభినందన

హరారే: టి20 వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచిన తర్వాత జరిగిన తొలి సిరీస్ కూడా భారత్ ఖాతాలో చేరింది. జింబాబ్వే గడ్డపై జరిగిన ఈ ఐదు మ్యాచ్‌ల పోరులో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 3–1తో సిరీస్ సొంతం చేసుకుంది. శనివారం జరిగిన నాలుగో టి20లో భారత్ 10 వికెట్ల తేడాతో జింబాబ్వే ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెప్టెన్ సికందర్ రజా (28 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా...మరుమని (31 బంతుల్లో 32; 3 ఫోర్లు), మదివెరె (24 బంతుల్లో 25; 4 ఫోర్లు) రాణించారు. అనంతరం భారత్ 15.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 156 పరుగులు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' యశస్వి జైస్వాల్ (53 బంతుల్లో 93 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (39 బంతుల్లో 58 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయంగా జట్టును గెలిపించారు. సిరీస్‌లో చివరిదైన ఐదో మ్యాచ్ నేడు ఇక్కడే జరుగుతుంది.

రజా రాణించినా...

జింబాబ్వేకు ఓపెనర్లు మరుమని, మదివెరె కొన్ని చక్కటి షాట్లతో మెరుగైన ఆరంభాన్ని అందించారు. సిరీస్‌లో తొలిసారి ఆ జట్టు పవర్‌ప్లేలో ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. భారత పేసర్లు ఆరంభంలో కట్టు తప్పడం జింబాబ్వేకు కలిసొచ్చింది. తొలి వికెట్‌కు 52 బంతుల్లో 63 పరుగులు జోడించిన తర్వాత అభిషేక్ తన తొలి అంతర్జాతీయ వికెట్‌గా మరుమనిని వెనక్కి పంపించాడు. తర్వాతి ఓవర్లో మదివెరె కూడా అవుట్ కాగా...10 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 67/2కు చేరింది. ఈ దశలో భారత స్పిన్నర్లు ప్రత్యర్థిని కట్టి పడేశారు. నాలుగు పరుగుల వ్యవధిలో బెన్నెట్ (9), క్యాంప్‌బెల్ (3) అవుట్ కావడం జట్టును దెబ్బ తీసింది. అయితే రజా దూకుడుగా ఆడటంతో స్కోరు 150 పరుగులు దాటింది. ఆఖరి 5 ఓవర్లలో జింబాబ్వే 54 పరుగులు సాధించింది. దూబే, రుతురాజ్ ఒక్కో క్యాచ్ వదిలేసినా...భారత్‌కు వాటి వల్ల పెద్దగా నష్టం జరగలేదు.

ఆడుతూ పాడుతూ...

జింబాబ్వే ఇన్నింగ్స్ మొత్తంలో 10 ఫోర్లు ఉండగా... భారత ఓపెనర్లు తొలి 4 ఓవర్లలోనే 10 ఫోర్లు బాదారు. ఎన్‌గరవ వేసిన తొలి ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన జైస్వాల్...చటారా ఓవర్లో 4 ఫోర్లు బాదాడు. పవర్‌ప్లేలో భారత్ 61 పరుగులు చేసింది. ఆ తర్వాత 29 బంతుల్లో జైస్వాల్ అర్ధసెంచరీ పూర్తయింది. అక్రమ్ ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన గిల్ 35 బంతుల్లో సిరీస్‌లో వరుసగా రెండో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. బెన్నెట్ ఓవర్లో గిల్ 2 సిక్స్‌లు బాదడంతో మరో ఎండ్‌లో జైస్వాల్‌కు సెంచరీ అవకాశం దక్కలేదు. ఐపీఎల్‌లో చెన్నై జట్టు తరఫున రాణించి గుర్తింపు తెచ్చుకున్న పేసర్ తుషార్ దేశ్‌పాండే ఈ మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున టి20లు ఆడిన 115వ ఆటగాడిగా గుర్తింపు పొందాడు.

స్కోరు వివరాలు:

జింబాబ్వే ఇన్నింగ్స్: మదివెరె (సి) రింకూ సింగ్ (బి) దూబే 25; మరుమని (సి) రింకూ సింగ్ (బి) అభిషేక్ 32; బెన్నెట్ (సి) జైస్వాల్ (బి) సుందర్ 9; రజా (సి) గిల్ (బి) దేశ్‌పాండే 46; క్యాంప్‌బెల్ (రనౌట్) 3; మయర్స్ (సి) అండ్ (బి) ఖలీల్ 12; మదాండె (సి) రింకూ సింగ్ (బి) ఖలీల్ 7; అక్రమ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 14; **మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 152. వికెట్ల పతనం:** 1–63, 2–67, 3–92, 4–96, 5–141, 6–147, 7–152.

బౌలింగ్: ఖలీల్ 4–0–32–2, దేశ్‌పాండే 3–0–30–1, బిష్ణోయ్ 4–0–22–0, సుందర్ 4–0–32–1, అభిషేక్ 3–0–20–1, దూబే 2–0–11–1.

భారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ (నాటౌట్) 93; గిల్ (నాటౌట్) 58; ఎక్స్‌ట్రాలు 5; **మొత్తం (15.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 156. బౌలింగ్:** ఎన్‌గరవ 3–0–27–0, ముజరబాని 3.2–0–25–0, చటారా 2–0–23–0, అక్రమ్ 4–0–41–0, రజా 2–0–24–0, బెన్నెట్ 1–0–16–0.

క్రెజికోవాకు కిరీటం

- వింబుల్డన్ విజేతగా చెక్ రిపబ్లిక్ ప్లేయర్
- ఫైనల్లో ఓడిన జాస్మిన్ పావొలిని



లండన్: ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీలో వింబుల్డన్ మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త విజేత అవతరించింది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన బార్బరా క్రెజికోవా తన తొలి వింబుల్డన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. తొలి సారి వింబుల్డన్ ఫైనల్ చేరిన ఇద్దరు ప్లేయర్ల మధ్య శనివారం జరిగిన ఫైనల్లో క్రెజికోవా 6–2, 2–6, 6–4 స్కోరులో ఏడో సీడ్ జాస్మిన్ పావొలిని (ఇటలీ)పై విజయం సాధించింది. 1 గంటా 56 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మూడు సెట్‌ల సమరంలో 28 ఏళ్ల చెక్ ప్లేయర్ పైచేయి సాధించింది. 2021లో ఫ్రెంచ్ ఓపెన్‌ను గెలుచుకున్న క్రెజికోవా కెరీర్‌లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్.



వింబుల్డన్‌లో 31వ సీడ్‌గా ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన క్రెజికోవా చివరకు టైటిల్‌తో ముగించింది. ఫైనల్ పోరులో ఆరంభంలో జాస్మిన్‌పై ఆమె ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి 11 పాయింట్లలో 10 గెలుచుకొని ముందంజ వేసింది. ఆ తర్వాత డబుల్ బ్రేక్‌తో 5–1తో ఆధిక్యంలో నిలిచిన ఆమె సునాయాసంగా సెట్‌ను ముగించింది. ఆమె జోరు చూస్తే రెండో సెట్‌లోనే మ్యాచ్ గెలిచేస్తుందని అనిపించింది. అయితే విరామ సమయంలో పావొలిని ఆట మారింది. చక్కటి గ్రౌండ్‌స్ట్రోక్స్‌తో దూసుకుపోయి 3–0తో నిలిచి ఇటలీ ప్లేయర్ ప్రత్యర్థిని కోలుకోనీయకుండా సెట్‌ను ముగించింది. చివరి సెట్‌లో ఆట ఆసక్తికరంగా సాగింది. క్రెజికోవా 5–3 వద్ద ఉన్న దశలో పావొలిని గేమ్ గెలిచి కొంత పోటీనిచ్చినా...పదో గేమ్‌లో క్రెజికోవా తన సర్వీస్‌ను నిలబెట్టుకొని విజేతగా అవతరించింది. క్రెజికోవా ఖాతాలో రెండు సింగిల్స్ టైటిల్స్‌తో పాటు 7 డబుల్స్, 3 మిక్స్‌డ్ డబుల్స్ ట్రోఫీలు ఉన్నాయి.

నేడు పురుషుల ఫైనల్
జొకోవిచ్ (సెర్బియా) X అల్‌కరాజ్ (స్పెయిన్)
సా.గం.6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం

పాంటింగ్‌తో ఢిల్లీ కటీఫ్!

కోచ్ పదవినుంచి తప్పించిన క్యాపిటల్స్



న్యూఢిల్లీ: ఐపీఎల్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో హెడ్ కోచ్ రికీ పాంటింగ్ బంధం ముగిసింది. పాంటింగ్‌ను హెడ్ కోచ్ పదవి నుంచి తప్పిస్తున్నట్లు క్యాపిటల్స్ యాజమాన్యం ప్రకటించింది. ఐపీఎల్‌లో ఆశించిన ఫలితాలు అతను అందించకపోవడంతో ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే సీజన్ కోసం జరిగే మెగా వేలానికి ముందు ఢిల్లీ కొత్త కోచ్‌ను ఎంపిక చేయనుంది. దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 2018 నుంచి 2024 వరకు 7 సీజన్ల పాటు ఢిల్లీ టీమ్‌కు కోచ్‌గా వ్యవహరించాడు. పాంటింగ్ బాధ్యతలు స్వీకరించాక ఢిల్లీ డేర్‌డెవిల్స్ పేరుతో చివరిసారి బరిలోకి దిగిన 2018లో జట్టు విఫలమై ఆఖరి స్థానంలో నిలిచింది. అనంతరం తర్వాతి మూడు సీజన్లు జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చింది. క్యాపిటల్స్ టీమ్ వరుసగా మూడు సార్లు 'ప్లే ఆఫ్స్'కు చేరడమే కాకుండా 2020లో ఫైనల్‌కు కూడా వెళ్లి రన్నరప్‌గా ముగించింది. అయితే గత మూడేళ్లు మాత్రం జట్టు పరిస్థితి మరింత దిగజారింది. క్యాపిటల్స్ వరుసగా ఐదు, తొమ్మిదో, ఆరో స్థానాల్లో నిలిచింది.

కోనేరు హంపి లేకుండా...

భారత ఒలింపియాడ్ జట్ల ప్రకటన

చెన్నై: చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్ల వివరాలను అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో హంగేరీలోని బుడాపెస్ట్‌లో ఈ ఈవెంట్ జరుగుతుంది. గత కొంత కాలంగా నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న క్యాండిడేట్స్ టోర్నీ చాంపియన్ డి.గుకేశ్, ఆర్.ప్రజ్ఞానంద తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఐదుగురు సభ్యుల పురుషుల జట్టులో విదిత్ గుజరాతీ, తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఇరిగేశి అర్జున్‌తో పాటు సీనియర్ ఆటగాడు పెంటేల హరికృష్ణ కూడా ఉన్నాడు. భారత మహిళల టీమ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ద్రోణవల్లి హారిక, వైశాలి రమేశ్‌బాబు, దివ్య దేశ్‌ముఖ్, వంతిక అగర్వాల్, తానియ సచ్‌దేవ్ ఉన్నారు. అయితే అనూహ్యంగా మరో సీనియర్ గ్రాండ్‌మాస్టర్, 2022 ఒలింపియాడ్‌లో కాంస్యం గెలుచుకున్న కోనేరు హంపి పేరు మాత్రం ఇందులో కనిపించలేదు. మహిళల టీమ్‌లో హంపి లేకపోవడానికి ఎలాంటి కారణాన్ని అధికారికంగా ఏఐసీఎఫ్ వెల్లడించలేదు.

ఫుట్‌బాల్ జోష్



యూరో కప్ ఫైనల్
ఇంగ్లండ్ X స్పెయిన్
నేడు అర్ధ రాత్రి 12.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

కోపా అమెరికా ఫైనల్
అర్జెంటీనా X కొలంబియా
రేపు ఉ.గం.5.30 నుంచి

ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులను గంటల వ్యవధిలో రెండు ఆసక్తికర సమరాలు అలరించబోతున్నాయి. జర్మనీలోని బెర్లిన్ వేదికగా జరిగే యూరో కప్ ఫైనల్లో ఇంగ్లండ్, స్పెయిన్ తలపడనున్నాయి. స్పెయిన్ గతంలో మూడు సార్లు విజేతగా నిలవగా...ఇంగ్లండ్ ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేదు. మరో వైపు అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరిగే కోపా అమెరికా కప్ ఫైనల్లో అర్జెంటీనాను కొలంబియా ఎదుర్కొంటుంది. ఈ టోర్నీలో అర్జెంటీనా ఏకంగా 15 సార్లు టైటిల్ నెగ్గగా...కొలంబియా ఒక సారి ట్రోఫీని సొంతం చేసుకుంది.

సినిమా

రాగాలాపనలో...



చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'విశ్వంభర'. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథన్, కునాల్ కపూర్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఒకవైపు చిత్రీకరణ జరుపుతూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ను కూడా ఈ చిత్రయూనిట్ ఆరంభించింది. ఇందులో భాగంగా ఇటీవల డబ్బింగ్ మొదలైంది. ఇక ప్రస్తుతం 'విశ్వంభర' రాగాలాపనలో ఉన్నాడు. ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ బెంగళూరులో జరుగుతున్నాయి. చిరంజీవి, ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, దర్శకుడు వశిష్ఠ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తదితరులు ఈ సిట్టింగ్స్‌లో పాల్గొంటున్నారు. యూవీ క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న 'విశ్వంభర' చిత్రం జనవరి 10న విడుదల కానుంది.

• చిరంజీవి

మనకే మనమే ఎవరో..!

'అరె ఏమైయ్యింది ఉన్నట్టుండి ఇవ్వాళే... అలవాటే లేని ఏవో ఆనందాలే..' అంటూ మొదలవుతుంది 'సరిపోదా శనివారం' సినిమాలోని 'ఉల్లాసం' పాట. నాని, ప్రియాంకా అరుళ్ మోహనన్ హీరో హీరోయిన్లుగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'సరిపోదా శనివారం'. డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా 'సరిపోదా శనివారం' సినిమాలోని 'ఉల్లాసం' పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ''ఉల్లాసం ఉరికే ఎదలో... ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో... ఉప్పొంగే ఊహల జడిలో... మనకే మనమే ఎవరో...' అంటూ సాగే 'ఉల్లాసం' పాటను సినరే రాయగా, సంజిత్ హెగ్డే–ముత్యాల కృష్ణ లాస్య పాడారు. ఈ సినిమాకు సంగీతం: జేక్స్ బిజోయ్.



• ప్రియాంకా అరుళ్ మోహనన్, నాని

బ్రిటిష్ సైనికుడు?



• ప్రభాస్

సైనికుడిగా కనిపించనున్నారట ప్రభాస్. ఆయన హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ లవ్‌స్టోరీ 'ఫౌజీ' (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణను ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబరు మొదట్లో ప్రారంభించాలనుకుంటున్నారని తెలిసింది. యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథగా రూపొందనున్న ఈ సినిమా కథనం భారతదేశ స్వాతంత్య్రం పూర్వానికి ముందు జరుగుతుందని, బ్రిటిష్ సైన్యంలో పని చేసే సైనికుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ పాత్ర కోసం ప్రభాస్ స్పెషల్‌గా మేకోవర్ కానున్నారట. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమా గత నెల 27న విడుదలైన విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించినట్లుగా చిత్రబృందం శనివారం అధికారికంగా ప్రకటించింది.

డబుల్ ధమాకా?



కన్నడ హిట్ ఫ్రాంచైజీ 'కేజీఎఫ్'లో హీరోయిన్‌గా నటించిన శ్రీనిధీ శెట్టి మంచి నటన కనబరచి ప్రేక్షకుల మెప్పు పొందారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'తెలుసు కదా' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ బ్యూటీ పరిచయం కానున్నారు. అయితే 'తెలుసు కదా' విడుదల కాకముందే డబుల్ ధమాకాలా మరో రెండు తెలుగు సినిమాల్లో శ్రీనిధికి ఆఫర్స్ దక్కాయట. రానా హీరోగా నటించనున్న ఓ సినిమాలో శ్రీనిధి హీరోయిన్‌గా ఎంపికయ్యారని ప్రచారం జరుగుతోంది. తాజాగా నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందనున్న 'హిట్ 3' సినిమాలోనూ హీరోయిన్‌గా శ్రీనిధీ శెట్టిని తీసుకున్నారని సమాచారం. ప్రస్తుతం నాని 'సరిపోదా శనివారం' మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 29న విడుదల కానుంది. ఆ తర్వాత 'హిట్ 3'ని ఆరంభించే ఆలోచనలో ఉన్నారట. సో... 'సరిపోదా శనివారం' రిలీజ్ తర్వాత కానీ 'హిట్ 3' సినిమాలో ఎవరు హీరోయిన్‌గా నటిస్తారనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

• శ్రీనిధీ శెట్టి

ఒక ప్రమాదంతో అంతా అయిపోదు!

''**నా**కు జరిగిన ప్రమాదంలో భుజానికి గాయమైంది. కెరీర్ సజావుగా సాగుతున్న సమయంలో ఇలా జరగడంతో కాస్త బాధపడ్డాను. ఆ బాధ సహజమే. అయితే ఇంతటితో నా కెరీర్ ముగిసిపోయిందని మాత్రం అనుకోలేదు. ఒక్క ప్రమాదంతో అంతా అయిపోతుందని నిరుత్సాహపడలేదు. ప్రమాదం జరిగాక ఇంటికే పరిమితం అయిన నేను సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ షేర్ చేసినప్పుడు నెటిజన్లు బాగా స్పందించేవారు. నన్ను సిల్వర్ స్క్రీన్‌పై చూడాలని ఉందని కామెంట్స్ పెట్టేవారు. దీంతో నా ప్రేక్షకులు నన్ను చూడటానికి ఎదురు చూస్తున్నారని అర్థమైంది. వారి మాటలు నాలో ఆత్మవిశ్వాసం కలిగించాయి. అలాగే యాక్సిడెంట్ తర్వాత కూడా అవకాశాలు వచ్చాయి. ఆ అవకాశాలు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. కానీ నేను పూర్తిగా ఫిట్‌గా ఉన్నప్పుడే సినిమాలు చేయాలని ఆ చాన్స్‌లు వదులుకున్నాను. దాదాపు మూడేళ్ల తర్వాత 'డార్లింగ్' సినిమాతో నన్ను నేను థియేటర్స్‌లో చూసుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా'' అన్నారు. ప్రియదర్శి, నభా నటేశ్ లీడ్ రోల్స్‌లో అశ్విన్ రామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'డార్లింగ్'. కె. నిరంజన్ రెడ్డి, చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నభా మాట్లాడుతూ– ''ఈ సినిమాలో నేను స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న ఆనంది పాత్ర చేశాను. ఒకే సినిమాలో రెండు పాత్రలు చేసినట్లనిపించింది. సవాలుగా తీసుకుని చేశాను. ప్రస్తుతం నిఖిల్ పీరియాడికల్ మూవీ 'స్వయంభూ'లో ఓ పాత్ర చేస్తున్నాను'' అన్నారు.



• నభా నటేశ్

హౌస్‌ఫుల్ ఫ్యామిలీలో...



హిందీ హిట్ ఫ్రాంచైజీ 'హౌస్‌ఫుల్'లో 'హౌస్‌ఫుల్ 5' రూపొందుతున్న సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్, కృతీ సనన్, అనిల్ కపూర్ ఈ సినిమాలో లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో సంజయ్ దత్ నటించనున్నట్లు చిత్రయూనిట్ శనివారం అధికారికంగా ప్రకటించింది. హౌస్‌ఫుల్ ఫ్యామిలీలోకి స్వాగతం అంటూ సంజయ్ దత్‌ను ఈ ఫ్రాంచైజీలోకి స్వాగతించారు నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా. కాగా 'హౌస్‌ఫుల్ 5' సినిమాను తొలుత ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చే ఏడాది జూన్ 6న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ తెలిపారు.

• సంజయ్ దత్

రామచంద్రుడు వస్తున్నాడు

నటుడు కృష్ణవంశీని హీరోగా పరిచయం చేస్తూ, ఆకాష్ రెడ్డి దర్శకత్వంలో హైమావతి, శ్రీ రామ్ జడపోలు నిర్మించిన ప్రేమకథా చిత్రం 'అలనాటి రామచంద్రుడు'. ఈ చిత్రంలో మోక్ష హీరోయిన్. ఈ సినిమాను ఆగస్టు 2న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ శనివారం ప్రకటించారు. ఎస్‌వీసీ (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్) ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. బ్రహ్మాజీ, సుధ, ప్రమోదిని, కేశవ్ దీపక్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శశాంక్ తిరుపతి సంగీతం అందించారు.



• మోక్ష, కృష్ణవంశీ

ఫుల్ ఫన్

అభిషేక్ పచ్చిపాల హీరోగా, నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్ హీరోయిన్లుగా నటించిన చిత్రం 'జస్ట్ ఏ మినిట్'. కామెడీ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను యశ్వంత్ దర్శకత్వంలో తన్వీర్, ప్రకాశ్ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో హీరో అభిషేక్ మాట్లాడుతూ –''సినిమా మొత్తం ఫన్ ఉంటుంది. ఈ చిత్రం ప్రేక్షకులను నిరుత్సాహపరచదు. బాజీ మ్యూజిక్ ఓ హైలైట్‌గా ఉంటుంది'' అన్నారు. ''ఈ సినిమాను ప్రేక్షకులు ఆశీర్వదించాలి'' అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ వేడుకలో నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్, సారిపల్లి సతీష్, జబర్దస్త్ ఫణి మాట్లాడారు.



• నజియా, అభిషేక్

గమనిక

సాక్షి పెళ్ళిచూపులు ఒక వివాహ వేదిక మాత్రమే. ప్రకటనదారులకు సంబంధించి ఎట్టి హామీలకు పత్రిక సాక్ష్యం కాదు. ఈ వేదికలో వచ్చే ప్రకటనల సాధ్యాసాధ్యాలు, వధూవరుల వివరాలను పెండ్లి పెద్దలు స్వయముగా వెళ్ళి పరిశీలించిన తరువాత నిర్ణయాలు తీసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ల ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ / డిపాజిట్ చేయవద్దు. కావున పాఠకులు ఈ విషయాన్ని గమనించి మీకు తగిన సంబంధాన్ని నిర్ణయించుకోండి.

వధువు కావలెను



SC మాల హిందూ/B.Tech, MS/30/USA H1B వీసా and 140MNC/130K USD జీతం/ 6'0"/బాగా స్థిరపడిన కుటుంబానికి చెందిన వరుడికి తగిన వధువు కావలెను. Ph: 9705960270 [H-796319]

ముదిరాజ్/B.Tech/ C.Govt. Asst. మేనేజర్/ SBI / 82,000/-pm/ 5'10" ఎత్తు / 28 సం॥ల వరుడికి వధువు కావలెను. Ph: 9515942275 [HA-16307]

SC హిందుమాల/కట్నం ప్రసక్తిలేదు/ M.Tech, IIT/ C.Govt. ఇన్‌స్పెక్టర్/ GST Dept./1 Lakh pm/ 5'11" ఎత్తు / 29 సం॥ల వరుడికి వధువు కావలెను. Ph: 9908222406 [HA-16307]

క్రిస్టియన్ మాదిగ/M.Tech, IIT/ C.Govt. Asst. మేనేజర్/ IOCL/ 16 Lakhs PA / 5'10" ఎత్తు / 29 సం॥ల అందమైన వరుడికి వధువు కావలెను. Ph: 6305007091 [HA-16307]

వడ్డెర/కట్నం ప్రసక్తిలేదు/M.Tech/ C.Govt. ఎలక్ట్రికల్ ఇంజినీర్/ రైల్వే/ 90,000/- pm/ 5'10" ఎత్తు / 29 సం॥ల అందమైన వరుడికి వధువు కావలెను. Ph: 8341650195 [HA-16307]

36 సం॥ల బిజినెస్ చేస్తున్న వరుడికి రెండవ/విడో పిల్లలు ఉన్న వారు అయిన సంప్రదించండి. డౌరీ, కుల ప్రసక్తి లేదు. ఫోన్: 6301943220, 9866724586 [HA-97924]

డైరెక్ట్ కాంటాక్ట్: ఆర్యవైశ్య, 46Yrs/5'.5"/ బిజినెస్, జాబ్, 30 కోట్ల స్థిరాస్తి గల ఏకైక అబ్బాయికి అందమైన అమ్మాయి కావలెను. (నో బ్రోకర్స్). 7995585722, 9848817137. [T-2181]

★★

రాజులు, యూనియన్ బ్యాంక్‌లో ఉద్యోగం, సొంత ఇల్లు, 2వ పెళ్ళి, 46 సం॥లు గల వరుడికి కులప్రసక్తిలేని సంప్రదాయమైన వధువు కావలెను. డైరెక్ట్ ✆ 96520 16569. [B-782126]

బ్రాహ్మణ/53/4'2"/ వరుడికి మొదటి పెళ్ళి విడో వధువు కావలెను. 50 వయసు ఇల్లరికం ఉన్నవారు మాత్రం వాట్ సప్ చెయ్యండి. నో బ్రోకర్ ✆ 6360106137 [B-1239461]


డైరెక్ట్/ 45 / ప్రభుత్వ ఉద్యోగము చేయు చున్న వరుడికి కుల, మత, వయసు, ఆస్తి, ప్రసక్తి లేని వధువు పెళ్ళి లేదా తోడు కొరకు కావలెను. డైరెక్ట్-Ph: 85199 34926. [L-796404]

వధువు కావలెను.కాపు, నెల్లూరు 42Y / 2వ మ్యాచ్ వరునకు కులపట్టింపు లేని ఉద్యోగ వధువు కావలెను. డైరెక్ట్ వరుడు సెల్: 96039 59855. [N-1249346]

OC వయస్సు : 50, బిజినెస్ వెల్ సెటిల్ వరుడుకు 45 టు 50 అందమైన OC వెల్‌సెటిల్ వధువు కావలెను. (డైరెక్ట్) సంప్రదించండి : 9490878646 [P-749607]

REDDY, 34 y, MS (Civil USA) Civil Engineer in USA, 5'11", Fair, 5C, Looking for Graduate Bride Pls Cont: 9493242896/ 5 [G-795924]

వరుడు కావలెను



రెండవ పెళ్ళి/విడో/45y/Housing ఇంజినీర్ /1L PM/18ఎ॥ Lands/కోట్ల ఆస్తి గల ఆర్థికంగా స్థిరపడిన అందమైన వధువుకు కుల ప్రసక్తి లేని వరుడు కావలెను. Ph: 9100818693 [H-796097]

రెండో పెళ్ళి/విడో/52y/Fair/College Job/వెల్ సెటిల్/పిల్లలులేని ఏ బాదర బందీలేని అందమైన ఏకైక వధువుకు FC/ BC వరుడు కావలెను. Ph: 8519803423 [H-796097]

రెడ్డి/2nd మ్యారేజ్/B.Com/5'4"/Own బిజినెస్/వెల్ సెటిల్ అందమైన వధువుకు వరుడు కావలెను (కుల, మత, ఆస్తి ప్రసక్తి లేదు) 1st/2nd (ఇల్లరికం OK) Ph: 8143011223 [H-796097]

రెడ్డి/విడో/2nd మ్యారేజ్/30y (కుల, మత, ఆస్తి) ప్రసక్తి లేదు/B.Com/Own House/ Agriculture Land గల అందమైన వధువుకు 1వ/2వ వరుడు కావలెను (ఇల్లరికము OK) Ph: 9573797905 [H-796097]

కమ్మ/48y / విడో / Govt.Lecturer / Own Auto Mobile Show Room/50Acres Land/18 Lac Income గల వధువుకి FC/BC వరుడు కావలెను. Ph: 8374415657 [H-796319]

వైశ్య/60/విడో/5'4"/Govt.టీచర్/80,000/- PM/2 సొంత ఇల్లులు/ట్యూషన్స్/50K/PM ఆస్తి, కుల పట్టింపు లేని వధువుకి వరుడు కావలెను. పిల్లలు లేరు. Ph: 9618513615 [H-796319]

రెడ్డి/ విడో /60y /ఎర్రనిదాయ/ప్రభుత్వ రిటైర్డ్/Own House గల ఒంటరి వధువుకు స్నేహపూర్వకమైన కులప్రసక్తి లేని వరుడు కావలెను. Ph: 9705889182 [H-796319]

FC/60y/విడో/5'4"/Fair/RMP డాక్టర్/ Own Medical Shop గల ఒంటరి వధువుకు కుల, ఆస్తి ప్రసక్తి లేని స్నేహ పూర్వకమైన వరుడు కావలెను. Ph: 7288012534 [H-796319]

రెడ్డి/విడో/54Y/ప్రొఫెసర్ Ongole/ సొంత అపార్ట్ మెంట్స్ /సొంత హాస్టల్స్/రెంట్స్ మంచి ఆస్తి గల వధువుకి కుల, ఆస్తి ప్రసక్తి లేని వరుడు కావలెను (అర్జెంట్) (నో బ్రోకర్స్) (ఇల్లరికం OK) ఫోన్: 7799083500, 7386660643 [H-778895]

2వ పెళ్ళి /4,00,000PM / బాగా స్థిరపడిన అందమైన అమ్మాయికి, అందమైన వరుడు కావలెను. కుల ప్రసక్తి లేదు. ఇల్లరికం. పిల్లలు ఉన్నా OK కోట్ల ప్రాపర్టీ ఉంది. సంప్ర : 9381696641 [H-778895]

రెడ్డి/విడో/60year's/5'5"/Very Fair, Govt H.M. Rtd, సొంత ఇల్లు, రెంట్స్, 28 ఎకరాల పంట పొలం, 3Lakh PM, ఏ బాదరబంధీ లేని వెల్‌సెటిల్డ్ వధువుకు వరుడు కావలెను. కుల ఆస్తి ప్రసక్తి లేదు. 7095001526 [H-778895]

రెడ్డి/కుల పట్టింపు లేదు/49yr/విడో/సిటీకి దగ్గరలో 6 ఎకరాల పొలం తక్కువ చదువు చిన్న ఇల్లు ఏ బాదరబంధీలేని వధువుకు వరుడు కావలెను (అర్జెంట్) ఇల్లరికం OK. 8367233524 [H-778895]

గౌడ్/34/5'5"/MS Gen Surgeon "29/5'5"/MDS "35/5'3"/MS MCH DNB Pediatric Surgeon "32/5'3"/MCH Surgical Oncology "29/5'5"/ MS/Gene-Surgeon 2nd Year "34/5'7"/MS Paediatrics Critical care "30/5'4"/MD Radiology "42/5'4"/MD Microbiology 1st year అమ్మాయిలకు తగిన గౌడ్ అబ్బాయిలు కావలెను. సంప్ర॥ 'శుభమస్తు' DSNR, Hyd, S.రాములు గౌడ్ Ph: 8790690309 [H-796320]

క్రిస్టియన్ మాల / B.Tech / Govt. PO/ C.G.G.B బ్యాంక్/ 60,000/-pm/ 5'5" ఎత్తు/ 25 సం॥ల అందమైన వెల్‌సెటిల్డ్ వధువుకు వరుడు కావలెను. Ph: 9908222406 [HA-16307]

యాదవ/B.Tech, IIT/ C.Govt. కస్టమ్స్ ఆఫీసర్/ 65,000/-pm/ 5'4" ఎత్తు/ 25 సం॥ల అందమైన వధువుకు వరుడు కావలెను. Ph: 9515755529 [HA-16307]

SC మాదిగ/M.Tech (EEE)/ C.Govt. డిప్యూటీ మేనేజర్/ SBI / 75,000/-pm/ 5'4" ఎత్తు/ 25 సం॥ల అందమైన వధువుకు వరుడు కావలెను. Ph: 9676995093 [HA-16307]

రజక/B.Tech/ C.Govt. Asst. మేనేజర్/ కెనరా బ్యాంక్/ 60,000/-pm/ 5'4" ఎత్తు/ 25 సం॥ల అందమైన వధువుకు వరుడు కావలెను. Ph: 8341650195 [HA-16307]

ముదిరాజ్/M.Sc (Agri)/ Govt. A.E.O/ అగ్రికల్చర్ Dept / 48,000/-pm/ 5'4" ఎత్తు/ 25 సం॥ల అందమైన వధువుకు వరుడు కావలెను. Ph: 9618007652 [HA-16307]

వడ్డెర/50 లక్షల ఆస్తి/ M.Sc/ Govt. Jr. అకౌంటెంట్/ R.T.O ఆఫీస్/ 40,000/-pm/ 5'4" ఎత్తు/ 25 సం॥ల అందమైన వధువుకు వరుడు కావలెను. Ph: 9618008271 [HA-16307]

క్రిస్టియన్ మాల /27 / 5'4" / MBBS/ Govt. డాక్టర్, అందమైన వధువుకు తగిన Govt/SWE/డాక్టర్ వరుడు కావలెను. Ph: 8919759359 [HA-16310]

2వ పెళ్ళి/కుల ప్రసక్తి లేదు/39Yrs, MBA, Govt. ఆఫీసర్, 3 లక్షలు PM, సొంత ఇల్లు, రెంట్స్, కార్, 100 కోట్ల ఆస్తి/పిల్లలు లేని అందమైన వెల్‌సెటిల్డ్ వధువుకు వరుడు కావలెను. Ph: 7396213324 [HA-16310]

BC /43/5'2"/ డిగ్రీ, వ్యాపారం 3L. PM, Hyd లో సొంత బంగ్లా కల్గి బాగా స్థిరపడిన అందమైన విడో వధువుకు వరుడు కావలెను. ఆధార్‌తో సంప్ర: Ph: 9573943211, 8125132949 [HA-16310]

2వ పెళ్ళి/48Y, విడో/ఫ్యామిలీ పెన్షనర్, 65000/-PM, సొంత ప్రాపర్టీ గల వధువుకు వరుడు కావలెను. Any FC/BC Only-60Y వరకు OK. Ph: 9666498650 [HA-16310]

యాదవ /ఎర్ర శాఖ అప్పర్ మిడిల్, 37Y/ 5'4"/ M.ఫార్మసీ వధువుకి Hydలో జాబ్ కలిగి లక్ష రూ॥ P/M ఆపై ఆదాయం కలిగిన యాదవ వరుడు మాత్రమే కావలెను. డైరెక్ట్ Father సంప్ర : 9989597799 [H-778746]

బ్రాహ్మణ /24/5'3"/B.Sc "27/5'4"/MBA "30/ 5'3"/ B.Sc "27/5'2"/ ఇంటర్/32/5'2"/ఇంటర్ వధువులకు వరులు కావలెను. జాబ్/ బిజినెస్/ పురోహితులకు త్వరగా కుదుర్చబడును. Ph : 7842635086 [HA-16313]

★★

రెడ్డి/విడో/Age: 32, MBA, Fair సొంత వ్యాపారములు గల అందమైన వధువుకి వరుడు కావలెను/కుల, మత, ఆస్తి పట్టింపు లేదు/(ఇల్లరికం OK) Ph: 8121347478 [HA-16314]

వేదికలు



కుల పట్టింపు లేని అన్ని కులాల వారికి 1వ/ 2వ/ లేట్ విడో/విడోయర్/పెన్షనర్స్/ఒంటరి స్త్రీలకు మరియు పురుషులకు వ॥ 21-80 సం॥ పెళ్లి సంబంధాలు త్వరగా చూడబడును. సంప్ర : 8374802603 [H-778895]

కావ్య మ్యారేజ్ లింక్స్! 1వ, 2వ లేట్ మ్యారేజెస్, డైవర్స్, విడోస్, విడోయర్స్, పెన్షనర్లకు అన్ని కులాల వారికి ఫాస్ట్ సెటిల్‌మెంట్ స్త్రీలకు ఫ్రీ. Ph: 7702526428 [H-796097]

Reddy పెళ్ళి సంబంధాలకై సంప్ర: Verified Profilesతో నమ్మకమైన సంస్థ. Srinivas, Ph: 9000487865/ Blue Trend Matrimonial (P) Ltd. [HA-16311]

Brahmin, Padmashali పెళ్ళి సంబంధాలకై సంప్ర: Verified Profilesతో నమ్మకమైన సంస్థ. Srinivas, Ph: 9000487865/ Blue Trend Matrimonial (P) Ltd. [HA-16311]

Christian పెళ్ళి సంబంధాలకై సంప్ర: Verified Profilesతో నమ్మకమైన సంస్థ. Shyam, Ph: 8522047149/ Blue Trend Matrimonial (P) Ltd. [HA-16311]

Kamma, Kapu పెళ్ళి సంబంధాలకై సంప్ర: Verified Profilesతో నమ్మకమైన సంస్థ. Srinivas, Ph: 9000487865/ Blue Trend Matrimonial (P) Ltd. [HA-16311]

Madiga - Mala పెళ్ళి సంబంధాలకై సంప్ర: Verified Profilesతో నమ్మకమైన సంస్థ. Shyam, Ph: 8522047149/ Blue Trend Matrimonial (P) Ltd. [HA-16311]

ధ్రువ మ్యారేజెస్ అన్ని కులాల వారికి 1వ, 2వ, లేటు, విడో, డైవర్స్ వారికి తగిన సంబంధాలు చూడబడును. Age: 18-70 సం॥లు. Ph: 7702955854 [HA-15721]

www.christianholymatrimony.com ద్వారా క్రైస్తవ వివాహ పరిచయవేదిక జూలై 17, (బుధవారం) ఉ. 10- సా. 4 వరకు సికింద్రాబాద్ YMCAలో, ప్రొఫైల్స్ వాట్సాప్ చేయండి. 7330957771 [HA-97698]

ఫ్రీ రిజిస్ట్రేషన్ అన్ని కులము వారికి Govt/ సాఫ్ట్‌వేర్ /గెజిటెడ్ / MBBS / PG/NRI/ Pvt / బిజినెస్/1వ/2వ/లేట్/AP/TS 15 సం॥ Exp: Ph: 9989140444 [H-32366]

మాల మాదిగ స్పెషల్ IAS, IPS, IFS, IRS, గ్రూప్-I, II, PG, డాక్టర్స్, బ్యాంక్ PO, Govt.ఆఫీసర్స్, USA, UK. Ph: 7396915712 [HA-16310]

వాసవి విజయవాడ వారి ఆధ్వర్యంలో 14-07-2024న ఉ॥ 9 గం॥లకు 65వ ఆర్య వైశ్య వధూవరుల ఉచిత వివాహ పరిచయ వేదిక మరియు మ॥ 2 గం॥లకు 20వ పునర్ వివాహ పరిచయ వేదిక, విజయవాడ, K.B.N. కాలేజీలో జరుగును. మరియు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ కూడా కలదు. ✆ 99895 00130 [B-284]

★★

సెకండ్ మ్యారేజ్‌లకు మాత్రమే. అన్ని కులాల వారికి వయస్సుతో నిమిత్తం లేకుండా ఫాస్ట్ సెటిల్‌మెంట్ చేయబడును. సంప్ర : 8555980066, 9885144375 [HA-10860]

నమ్మించి గొంతు కోశారు

కూటమి ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం

- జీపీఎస్ గెజిట్ విడుదల దుర్మార్గమంటూ మండిపాటు
- వెంటనే దానిని రద్దు చేయాలని డిమాండ్
- పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించకపోతే పోరుబాట పడతామని హెచ్చరిక

సాక్షి, అమరావతి/మార్కాపురం/గుంటూరు ఎడ్యుకేషన్/చిలకలూరిపేట: ఎన్నికలకు ముందు సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు గ్యారెంటీడ్ పెన్షన్ పథకం(జీపీఎస్) గెజిట్ జారీ ద్వారా తమను నిలువునా మోసం చేసిందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. జీపీఎస్ విధానం దుర్మాగమంటూ ప్రచారం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు అదే జీపీఎస్ అమలుకు గెజిట్ విడుదల చేసి తమను నమ్మించి గొంతు కోశారని మండిపడ్డాయి. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించకపోతే పోరుబాట పడతామని హెచ్చరించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆందోళనకు దిగి.. గెజిట్ ప్రతులను దహనం చేశాయి. ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్ శనివారం ఒక ప్రకటనలో కూటమి ప్రభుత్వ తీరును ఖండించింది. 'జీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు గత ప్రభుత్వం తెచ్చిన విధానాన్ని కొనసాగించడం సరికాదు. ఇది ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనం. గెజిట్ నోటిఫికేషన్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలి. గత ప్రభుత్వం మెడకు తాడు తగిలిస్తే.. ఈ ప్రభుత్వం దానిని బిగించి ప్రాణం తీస్తామనే విధంగా వ్యవహరిస్తోంది. నమ్మించి మోసం చేశారు' అని ఆగ్రహం వ్యక్తం చేసింది.



మాట్లాడుతున్న ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కోటేశ్వరరావు

ఇది దుర్మార్గమైన చర్య: ఎస్టీయూ

జీపీఎస్‌పై ప్రభుత్వ నిర్ణయం ఏ మాత్రం సమంజసం కాదని ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు మండిపడ్డారు. శనివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆయన మాట్లాడుతూ.. 'గెజిట్ జారీ చేయడాన్ని ఖండిస్తున్నాం. ఈ నిర్ణయంతో లక్షలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు నష్టపోతారు. ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం అన్యాయం. వెంటనే గెజిట్ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలి' అని డిమాండ్ చేశారు. లేకపోతే పోరాడుతామని హెచ్చరించారు. సమావేశంలో సంఘం పూర్వ రాష్ట్ర కార్యదర్శి పోటు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలి: పండిత పరిషత్

పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తాము కోరుతుంటే.. జీపీఎస్ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడం దారుణమని పండిత పరిషత్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సంపత్ కృష్ణ, ఎం.రవిచంద్రకుమార్ మండిపడ్డారు. తక్షణమే ఆ గెజిట్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

వెంటనే ఉపసంహరించుకోవాలి: ఏపీటీఎఫ్

జీపీఎస్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏపీటీఎఫ్ (1938) రాష్ట్ర కార్యదర్శి మేకల సుబ్బారావు శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇప్పుడు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి.. గతేడాది అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుందనడం దారుణమని ఆయన మండిపడ్డారు. ఇది అర్థం పర్థం లేని పని అని విమర్శించారు. పాత జీవోకు అనుగుణంగా కొత్త ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం బాధాకరమన్నారు. జీపీఎస్ అమలుకు ఇప్పటి వరకు మార్గదర్శకాలే రూపొందించలేదన్నారు.

జీపీఎస్ గెజిట్‌ను రద్దు చేయాలి

పాత పెన్షన్ విధానాన్నే పునరుద్ధరించాలి

- ఉపాధ్యాయులు, ఉద్యోగులు చేసే పోరాటాలకు మా మద్దతు
- పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీపీఎం తీర్మానం

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గ్యారంటీడ్ పెన్షన్ పథకం(జీపీఎస్) గెజిట్‌ను రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. శనివారం గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో సీపీఎం పలు తీర్మానాలను ఆమోదించింది. 'గత ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్‌ను ఉద్యోగులు, ఉపాధ్యాయులు వ్యతిరేకించారు. అదే జీపీఎస్‌ను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసేందుకు ప్రయత్నించడం దారుణం. దీనిపై ఉపాధ్యాయులు, ఉద్యోగులు చేసే పోరాటాలకు మా మద్దతు ఉంటుంది. ప్రత్యక్ష పోరాటాల్లోనూ పాల్గొంటాం' అని సీపీఎం స్పష్టం చేసింది. అలాగే ఎన్నికల హామీల అమలు తేదీలను ప్రకటించాలని కూటమి ప్రభుత్వాన్ని సీపీఎం డిమాండ్ చేసింది. 'నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, ప్రతి రైతుకు రూ.20 వేలు, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు, మహిళలకు నెలకు రూ.1,500, ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి హామీల అమలుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేసేలా ప్రధానిని సీఎం చంద్రబాబు ఒప్పించాలి. మద్యాన్ని, మత్తు పదార్థాలను అరికట్టాలి. గత ప్రభుత్వం మద్యం షాపులను 33 శాతం తగ్గించింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా మద్యాన్ని ఆదాయవనరుగా కాకుండా అరికట్టేందుకు చర్యలు చేపట్టాలి. యూట్యూబ్ ట్రోలర్స్‌పై చర్యలు తీసుకోవాలి. ఉపాధి హామీ పథకంలో పనిదినాలు, వేతనాలను పెంచాలి. పట్టణ ప్రాంతాల్లోనూ దీన్ని అమలు చేయాలి' అని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో సీపీఎం నేతలు ఎంఏ బేబీ, బీవీ రాఘవులు, వి.శ్రీనివాసరావు, ఎంఏ గఫూర్, డి.రమాదేవి, కె.లోకనాథం, పి.అప్పలనర్స తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు సర్కారుపై.. ఉపాధ్యాయుల ఆగ్రహజ్వాల

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సర్కార్ మోసం చేసిందని ఫైర్

సాక్షి నెట్‌వర్క్: గ్యారంటీడ్ పెన్షన్ స్కీం (జీపీఎస్)ను రద్దుచేసి ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలను నెరవేరుస్తామని మాటిచ్చి ఇప్పుడు నాలుక మడతేయడంపై ఆయా సంఘాలు రాష్ట్ర ప్రభుత్వంపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. ఎన్నికల ముందు ఒకలా.. ఎన్నికల తర్వాత మరోలా వ్యవహరిస్తున్న టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వంపై అవి తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. దొడ్డిదారిన ఉత్తర్వులు జారీచేయడంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాలలు రేగుతున్నాయి. జీపీఎస్ అమలుపై జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా జిల్లాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో శనివారం పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. విశాఖ నగరంలోని ఎస్ఏడీ సెంటర్‌లో గెజిట్ ప్రతులను దగ్ధం చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గత ప్రభుత్వాన్ని సీపీఎస్ రద్దుచేయాలని కోరితే జీపీఎస్ అమలుచేస్తామని చెప్పిందని, కానీ.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పార్టీలు మాత్రం రద్దుచేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక జీపీఎస్‌ను అమలుచేస్తూ రాజపత్రాన్ని విడుదల చేయటం.. అది కూడా 2023 అక్టోబరు నుంచి అమలుచేస్తున్నట్లు పేర్కొనడం ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేయడమేనని నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ గెజిట్‌ను తక్షణమే రద్దుచేయాలని, పాత పెన్షన్ విధానమే అమలుచేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమబాట పడతామని హెచ్చరించారు. అల్లూరి జిల్లా చింతూరు, పాడేరుల్లోనూ ఉపాధ్యాయులు జీఓ కాపీని దగ్ధంచేశారు.

- కూటమి ప్రభుత్వం గురువులను మోసం చేసిందని విజయనగరం కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు ఆరోపించి గెజిట్ కాపీలను దగ్ధంచేశారు. పాత పెన్షన్ విధానాన్ని తమతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటారని ఆశించామని.. బాబు ఎప్పటిలాగే మోసం చేశారని మండిపడ్డారు.
- శ్రీకాకుళం జిల్లాలోనూ పలుచోట్ల ఆందోళనలు నిర్వహించారు. సోంపేటలో గెజిట్ కాపీలు దగ్ధం చేశారు. రాజపత్రాన్ని విడుదల చేయటం దుర్మార్గమని నేతలన్నారు.
- ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా కూడా ఆందోళనలు జరిగాయి. అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి జీపీఎస్ గెజిట్ కాపీలను దగ్ధం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నెలరోజుల్లోనే పోరాటం చేయాల్సి వస్తోందన్నారు.
- ఏలూరులోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతుంటే పాత తేదీతో జీఓ విడుదల చేయడం దుర్మార్గమన్నారు.



విశాఖలో గెజిట్ ప్రతులను దగ్ధం చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు



ఏలూరులో జీపీఎస్ గెజిట్ కాపీలను దహనం చేస్తున్న యూటీఎఫ్ నాయికులు

- కృష్ణాజిల్లా అవనిగడ్డలోని యూటీఎఫ్ కార్యాలయం ముందు నేతలు గెటిజ్ పత్రాలను దగ్ధం చేశారు. కూటిమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారం రోజుల్లో సీపీఎస్ అమలుచేస్తామని చెప్పారని.. కానీ, ఇప్పుడిలా చేయడం చాలా దుర్మార్గమని నాయకులు ఫైర్ అయి పెద్దఎత్తున నినాదాలు చేశారు.
- గుంటూరు యూటీఎఫ్ జిల్లా కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు జీఓ జీవో ప్రతులను దగ్ధం చేశారు. జీపీఎస్ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం. హనుమంతరావు ఇందులో పాల్గొన్నారు.
- శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించి గెజిట్ ప్రతులను దగ్ధం చేశారు. కూటమి ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని నేతలు డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చలేకుంటే ఇవ్వడం ఎందుకని వారు ప్రశ్నించారు.
- కర్నూలు కలెక్టరేట్, మహాత్మగాంధీ విగ్రహం దగ్గర జీపీఎస్ గెజిట్ పత్రాలను యూటీఎఫ్ నాయకులు దగ్ధంచేశారు. సంఘం రాష్ట్ర సహాధ్యక్షులు సురేష్‌కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఉద్యోగుల కోసం మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పిన వారు ఇప్పుడు మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. తక్షణమే జీపీఎస్ గెజిట్‌ను వెనక్కి తీసుకోవాలన్నారు. నంద్యాలలోనూ గెజిట్ పత్రాలను కాల్చివేశారు.
- వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లోనూ పలుచోట్ల ఆందోళనలు చేశారు. కడపలోని కలెక్టరేట్ ఎదుట యూటీఎఫ్ నాయకులు జీపీఎస్ రాజపత్రాలను దగ్ధం చేశారు. జీపీఎస్ అమలును నిలిపివేయకపోతే భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, ఇతర నేతలు హెచ్చరించారు.
- జీపీఎస్ గెజిట్ విడుదల దుర్మార్గమని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ చిత్తూరులో ఆరోపించారు. ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

దివ్యాంగుల రిజర్వేషన్లు అమలయ్యేలా చూస్తాం

ఏయూ పర్యటనలో మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు

బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): దేశవ్యాప్తంగా దివ్యాంగులకు చట్టప్రకారం ఐదు శాతం రిజర్వేషన్ అమలయ్యేలా చూస్తామని మిజోరం గవర్నర్ డాక్టర్ కె.హరిబాబు తెలిపారు. ఏయూ హిందీ విభాగానికి వచ్చిన ఆయన్ని పలువురు దివ్యాంగులు కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల రిజర్వేషన్ వ్యవహారాన్ని కేంద్రంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఆంధ్రా యూనివర్సిటీ సమస్యలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా కొంతమంది దివ్యాంగులు గవర్నర్‌తో మాట్లాడుతూ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, పెట్రోలియం యూనివర్సిటీ, మారీటైం యూనివర్సిటీ, ఐఐఎం విశాఖపట్నంలోని నాన్ టీచింగ్ పోస్టుల్లో స్థానికులకు అవకాశాన్ని కల్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో 4 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల దివ్యాంగులకు నష్టం వాటిల్లుతోందని, అందువల్ల వర్టికల్ విధానాన్ని అమలు చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డాక్టర్ సురేశ్ మేనన్, డాక్టర్ దాస్, డాక్టర్ సూరి తదితరులు పాల్గొన్నారు.



మిజోరాం గవర్నర్ హరిబాబుకు వినతి పత్రం ఇస్తున్న దివ్యాంగులు

సినీ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు చేపట్టండి

సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్‌ను కలిసిన మా-ఏపీ ప్రతినిధులు

తెనాలి: ఆంధ్రప్రదేశ్‌లోనూ సినీ పరిశ్రమ విస్తరణకు తగిన చర్యలు తీసుకోవాలని మా-ఏపీ ప్రతినిధులు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌ను కోరారు. శనివారం మంత్రిని రాష్ట్ర సచివాలయంలో మా-ఏపీ ప్రతినిధులు కలిసి ప్రతిపాదనలు సమర్పించారు. అనంతరం వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ అమరావతి సినిమా స్టూడియోస్ పేరుతో అమరావతిలోనే వంద ఎకరాల్లో ప్రభుత్వమే స్టూడియో నిర్మించాలనీ, ఆసక్తి కలిగిన నిర్మాతలకు రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతిల్లో స్థలం కేటాయించాలని మంత్రికి విజ్ఞప్తి చేశామన్నారు. రాష్ట్రంలో షూటింగులు జరిపే నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు అమరావతిలోనే ఇళ్ల స్థలాలను కల్పిస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. ఆంధ్రాలో 1090 థియేటర్లు ఉంటే, తెలంగాణలో 485 ఉన్నాయని గుర్తు చేశామన్నారు. నటుడు వేమూరి విజయభాస్కర్, మిలటరీ ప్రసాద్, టీనా చౌదరి, మన్నె సత్యనారాయణ తదితరులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.



మంత్రి దుర్గేష్‌కు ప్రతిపాదనలు అందజేస్తున్న దిలీప్‌రాజా

క్లుప్తంగా...

నాగుపాముకు వైద్యం

వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలో ఘటన


వేగులను లోపలికి తోస్తున్న వైద్య సిబ్బంది

కడప అగ్రికల్చర్: పాము అంటేనే ప్రాణాలు తీస్తుందని భయపడతాం ..కనిపిస్తే పరుగులు తీస్తాం..కానీ గాయపడిన ఓ నాగుపాముకు వైద్యులు చికిత్స అందించి ఊపిరి పోసిన అరుదైన ఘటన వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే... ఒక స్నేక్ క్యాచర్ దెబ్బతిగిలిన నాగు పామును కడప కోటిరెడ్డి సర్కిల్‌లోని బహుళార్ధ పశు వైద్యశాలకు (వీపీసీ) తీసుకొచ్చాడు. దానిని గమనించిన జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ నంద్యాల రాజశేఖర్ సంబంధిత ఏడీ డాక్టర్ ఓఎల్ నేతాజీ, డీడీ డాక్టర్ రంగస్వామికి సమాచారం ఇచ్చారు. వారు నాగుపామును పరిశీలించారు. పాముకు పదునైన ఇనుప వస్తువు తగులుకొని పేగులు బయటకి రావడం గమనించారు. పేగులను లోపలికి తోసి కుట్లు వేసి చికిత్స అందించారు.

'ఆప్టా' రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక


గణపతిరావు, ప్రకాశరావు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (ఆప్టా) రాష్ట్ర నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.ప్రకాశరావు శనివారం పేర్కొన్నారు. కార్యవర్గ సమావేశం విజయవాడ పోరంకి చిగురుపాటి శ్రీ కృష్ణవేణి స్కూల్లో జరిగినట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఆప్టా ప్రధాన బాధ్యులు, కార్యవర్గ సభ్యులు హాజరై 2024–2026 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వివరించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఏజీఎస్ గణపతిరావు (విజయనగరం జిల్లా), గౌరవాధ్యక్షుడిగా మెహిదీ మీర్జా (కృష్ణా జిల్లా), ప్రధాన కార్యదర్శిగా కె.ప్రకాశరావు (కర్నూలు జిల్లా), ఆర్థిక కార్యదర్శిగా ఎస్.నారాయణరావు (విజయనగరం జిల్లా) ఎన్నికైనట్లు తెలిపారు. జీవో నం.117 రద్దు, ఉన్నత పాఠశాలలో కలిపిన 3, 4, 5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలలకు తీసుకురావాలని, జీవో నం.3 పునరుద్ధరణ, ఉద్యోగులకు నూతన పీఆర్సీ, మధ్యంతర భృతిని ప్రకటించాలని, బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు.

ఎంఈవో–2 అసోసియేషన్ అధ్యక్షుడిగా రామకృష్ణ


కొండారెడ్డి, రామకృష్ణ, సుబ్బారావు, గురుప్రసాద్

గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ మండల విద్యాశాఖాధికారుల (ఎంఈవో–2) సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా టీవీ రామకృష్ణ (పశ్చిమ గోదావరి), ఆర్.సుబ్బారావు (గుంటూరు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం గుంటూరులో రాష్ట్రస్థాయి ఎంఈవో–2 సంఘ సమావేశంలో ఎన్నికలను నిర్వహించారు. కోశాధికారిగా కొండారెడ్డి (ప్రకాశం), సహాధ్యక్షునిగా గురుప్రసాద్ (అనంతపురం), మహిళా కార్యదర్శిగా రమామణి (ప్రకాశం), గౌరవాధ్యక్షునిగా సుబ్రహ్మణ్యం (ప్రకాశం), అదనపు ప్రధాన కార్యదర్శిగా ప్రకాష్ (కోనసీమ), అదనపు కార్యదర్శిగా మదన్ (అనంతపురం), సలహాదారునిగా డాక్టర్ రామచంద్ర (అనంతపురం) ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా డి.నాగేశ్వరరావు, పినాకపాణి, భాస్కర్ వ్యవహరించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ పాల్గొన్నారు.

ప్రకృతి సాగులో ప్రపంచ చాంపియన్

వైఎస్ జగన్ ప్రభుత్వం కృషి ఫలితంగానే రాష్ట్రానికి గుర్తింపు

- ప్రతిష్టాత్మకమైన గుల్బెంకియన్ అవార్డు ఇచ్చింది 2023–24కు..
- తనవల్లే అవార్డు అంటూ చంద్రబాబు డబ్బా
- 2018–19లో 2.33 లక్షల ఎకరాల్లో ప్రకృతి సాగు
- ప్రకృతి సాగును ఉద్యమ రూపంలోకి తీసుకెళ్లిన వైఎస్ జగన్
- ప్రకృతి సాగు రైతులకూ అనేక ప్రోత్సాహకాలు
- 2023–24లో 12.16 లక్షల ఎకరాలకు ప్రకృతి సాగు విస్తరణ




సాక్షి, అమరావతి: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో తెచ్చిన సంస్కరణలు, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించిన తీరు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ప్రకృతి సాగు విస్తరణకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం (ఏపీసీఎన్ఎఫ్)కు ప్రతిష్టాత్మకమైన గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యూమానిటీ గ్లోబల్ అవార్డు పొంది ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. పోర్చుగల్‌కు చెందిన కలుస్ట్ గుల్బెంకియన్ ఫౌండేషన్ ఏటా ప్రకటించే ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం 2023–24లో ప్రపంచవ్యాప్తంగా 117 దేశాల నుంచి 181 సంస్థలు నామినేషన్లు సమర్పించాయి. వాటిలో భారత్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏపీసీఎన్ఎఫ్, ఈజిప్ట్‌కు చెందిన సెకెమ్ సంస్థ ఉమ్మడి విజేతలుగా నిలిచాయి. 2023 – 24లో ఉన్నది వైఎస్ జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వ కృషి ఫలితమే ఈ అంతర్జాతీయ అవార్డు. అయినా, నెల క్రితమే అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు ఈ అవార్డు ఆయన గొప్పతనం వల్లేనని నిస్సిగ్గుగా చెప్పుకొంటున్నారు. ఆంగ్ల పత్రికల్లోనూ పతాక శీర్షికల్లో రాయించుకుంటున్నారు. ఈ వింత వ్యవహారంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

2019 తర్వాతే ఉద్యమ రూపంలో ప్రకృతి సాగు

సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలన్న సంకల్పంతో కేంద్ర మార్గదర్శకాల మేరకు రైతు సాధికార సంస్థ ద్వారా చాలా ఏళ్ల క్రితం జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ (జెడ్‌బీఎన్ఎఫ్) పేరిట రాష్ట్రంలో ప్రకృతి సాగు మొదలైంది. కేంద్ర ఆర్థిక సహాయంతో పైలెట్ ప్రాజెక్టుగా 704 గ్రామాల్లో 40 వేల మంది రైతులతో 50 వేల ఎకరాల్లో ప్రకృతి సాగు మొదలైంది. 2018–19 నాటికి 1.76 లక్షల మంది రైతులు 2.33 లక్షల్లో ఈ సాగు చేసేవారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకృతి సాగును ఉద్యమ రూపంలోకి తీసుకెళ్లింది. ఫలితంగా 2023–24కు వచ్చేసరికి 10.37 లక్షల మంది రైతులు 12.16 లక్షల ఎకరాలకు ఈ సాగును విస్తరించగలిగారు. గ్రామ స్థాయిలో ఘున, ద్రవ జీవామృతాలు, కషాయాలు రైతులకు అందుబాటులో ఉంచేందుకు 3,909 బయో ఇన్‌పుట్ దుకాణాలను ఏర్పాటు చేశారు. ఈ క్రాప్ ద్వారా ప్రకృతి సాగును గుర్తించడంతో పాటు రైతులకు పంట రుణాలు, సంక్షేమ ఫలాలన్నీ అందేలా కృషి చేశారు. 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం కృషి ఫలితంగా విదేశీ సంస్థల నుంచి ఏపీసీఎన్ఎఫ్‌కు రూ.400 కోట్లకుపైగా నిధులు వచ్చాయి.

పులివెందులలో ప్రకృతి సాగుపై రీసెర్చ్ అకాడమీ

ప్రకృతి సాగులో విస్తృత పరిశోధనల కోసం వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్‌ను వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. ప్రకృతి ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 12 రకాల ప్రకృతి ఉత్పత్తులను రైతుల నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా 15 శాతం ప్రీమియం ధరకు కొని, టీటీడీకి సరఫరా చేశారు. రైతు బజార్లలో ప్రత్యేక స్టాళ్లు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద వీక్లీ మార్కెట్లు ఏర్పాటు చేశారు. విదేశాలకు ఎగుమతి కోసం పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రకృతి సాగు వేగంగా విస్తరించింది. ఏపీలో ప్రకృతి సాగుకు జరుగుతున్న కృషిని 2021–22లో సామాజిక ఆర్థిక సర్వేలో కేంద్రం ప్రశంసించింది. 2022–23 ఆర్థిక సర్వేలో నీతి ఆయోగ్ కూడా ప్రత్యేకంగా ప్రశంసించింది. 2022, 2023 వరుసగా రెండేళ్ల పాటు ఐదు విభాగాల్లో జైవిక్ ఇండియా అవార్డులు, 2022లో ఫ్యూచర్ ఎకానమీ ఫోరం అందించే లీడర్‌షిప్ గ్లోబల్ అవార్డు, 2023లో ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్, మారికో ఇన్నోవేషన్, ఎంఎస్ స్వామినాథన్ మెమోరియల్, స్త్రీ, కర్మవీరచక్ర వంటి గ్లోబల్ అవార్డులు వరించాయి. ఐదేళ్లలో 45 దేశాల ప్రతినిధి బృందాలు ఏపీలో ప్రకృతి సాగుపై అధ్యయనం చేశాయి. ఏపీ స్ఫూర్తితో మధ్యప్రదేశ్, రాజస్థాన్, మేఘాలయ తదితర 12 రాష్ట్రాలు ప్రకృతి సాగు చేపట్టాయి.



వ్యవసాయ రంగంలో వైఎస్ జగన్ సంస్కరణల విప్లవం

2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. విత్తు నుంచి విక్రయం వరకు రైతుకు వెన్నుదన్నుగా నిలిచేందుకు గ్రామస్థాయిలో సచివాలయాలకు అనుబంధంగా 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేశారు. వీటిలో 16 వేల మంది గ్రామ వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పట్టు, పశుసంవర్ధక సహాయకులతో పాటు ప్రతి ఆర్బీకేకు ఓ వలంటీర్, బ్యాంకింగ్ కరస్పాండెంట్‌లను నియమించారు. నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన అగ్రి ల్యాబ్‌లలో సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను సీజన్‌కు ముందే ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచారు. ఆర్బీకేలకు అనుబంధంగా యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులకు ఏటా మూడు విడతల్లో రూ. 13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించారు. రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా, ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్ ముగిసేలోగా నష్టపరిహారం, సున్నా వడ్డీ రాయితీ.. ఇలా అన్ని విధాలుగా వెన్నుదన్నుగా నిలిచారు. వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలు, అన్నదాతకు అందించిన ప్రోత్సాహంతో ఐదేళ్లలో వ్యవసాయ రంగంలో స్పష్టమైన మార్పు కన్పిస్తోంది. ప్రకృతి సాగును ఉద్యమంలా తీసుకెళ్లడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగానే ప్రతిష్టాత్మకమైన గుల్బెంకియన్ అవార్డు వస్తే ఇదేదో తమ గొప్పతనం అంటూ సీఎం చంద్రబాబు బాకాలు ఊదడం పట్ల రైతులు, వ్యవసాయ రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

జూనియర్ డాక్టర్ల సమ్మె నోటీసు

- రేపటి నుంచి సమ్మెలోకి వెళ్తామని స్పష్టీకరణ
- విధులకు హాజరుకావాలన్న డీఎంఈ
- నేడు నిర్ణయం ప్రకటిస్తామన్న జూడాలు

సాక్షి, అమరావతి/లబ్బీపేట(విజయవాడ తూర్పు): విజయవాడ జీజీహెచ్‌లో జూనియర్ డాక్టర్లపై జరిగిన దాడికి నిరసనగా సోమవారం నుంచి సమ్మెలోకి వెళ్తామని ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి నోటీసు అందజేసింది. సమ్మె నోటీసు నేపథ్యంలో శనివారం డీఎంఈ నరసింహం అసోసియేషన్ ప్రతినిధులు, అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రిన్సిపాల్స్, జూడా ప్రతినిధులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూడాలు తమ డిమాండ్లను డీఎంఈకి వివరించారు. వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు జరగకుండా, ఒకవేళ దాడులు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయవాడలో దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని డీఎంఈ వారికి హామీ ఇచ్చారు. డ్యూటీ రూంలో సదుపాయాల కల్పనకు ఆదేశాలిచ్చామని తెలిపారు. డీఎంఈతో సమావేశం అనంతరం కూడా జూనియర్ డాక్టర్లు సంతృప్తి చెందలేదు. సమ్మెపై ఆదివారం తుది నిర్ణయం తెలియజేస్తామని ఏపీ జూడా స్టేట్ ప్రెసిడెంట్ పి.దీక్షిత్ వెల్లడించారు.

కొనసాగిన నిరసన

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జూనియర్ డాక్టర్ల నిరసన శనివారం రెండో రోజూ కొనసాగింది. తమపై దాడికి పాల్పడిన అందరినీ అరెస్ట్ చేసే వరకూ నిరసన విరమించేది లేదని జూడాలు తేల్చి చెప్పారు. వర్షంలో గొడుగులు వేసుకుని మరీ నిరసన చేపట్టారు. ఎమర్జెన్సీ మినహా ఇతర సేవలను బహిష్కరించారు. ఐసీయూల వద్ద భద్రత పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బోధనాస్పత్రిలో ఎస్పీఎఫ్ భద్రత ఉందని, అదే తరహాలో ఇక్కడా భద్రత ఏర్పాటు చేయాలన్నారు. జూడాల నిరసన కారణంగా ఓపీలతో పాటు సాధారణ వార్డుల్లో రోగులు ఇబ్బందిపడ్డారు.

కుమార్తెపై తండ్రి దాష్టీకం

- ఇంటికి పిలిచి కూతురు, ఆమె ప్రియుడిపై దాడి
- ఆపై వారి ప్రైవేటు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్

యశవంతపుర: కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కుమార్తెపై ఓ తండ్రి దాష్టీకం ప్రదర్శించిన ఘటన కర్ణాటక రాష్ట్రం ఉడుపి జిల్లాలో జరిగింది. పడుబిద్రి గ్రామానికి చెందిన దంపతుల కుమార్తె ఓ యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయం ఆమె తండ్రికి ఇష్టంలేదు. ఈ క్రమంలో ఓ రోజు నమ్మకంగా కుమార్తెతో ఆమె ప్రియుడిని ఇంటికి పిలిపించాడు. ఆ తర్వాత కుమార్తె, ఆమె ప్రియుడిపై దాడి చేసి గాయపర్చాడు. వారిద్దరి వద్ద సెల్‌ఫోన్లు లాక్కుని వాటిలోని వారి ప్రైవేటు వీడియోలను తన ఫోన్‌కు పంపించుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆ వీడియోలను వాట్సాప్ గ్రూపులు, ఇతర సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశాడు. భర్త దాష్టీకం తెలిసిన భార్య వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతను భార్య, కుమార్తెపై మరోసారి దాడి చేశాడు. తండ్రి ప్రవర్తనతో విసిగిపోయిన కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ నేపథ్యంలో పోలీసులు తండ్రిపై కేసు నమోదు చేశారు.

కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలుడు!

- కిడ్నాపర్ల వద్ద మరో బాలుడు, బాలిక ఉన్నట్టు గుర్తింపు
- బాపట్ల జిల్లా మార్టూరులో ఘటన
- సీసీ పుటేజి సాయంతో నిందితుల్ని గుర్తించేందుకు చర్యలు


మనస్‌తో అతని తండ్రి కుటుంబరావు

మార్టూరు: బాపట్ల జిల్లా మార్టూరులో ఓ బాలుడి కిడ్నాప్ ఉదంతం శనివారం కలకలం రేపింది. బాలుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక పాత కో–ఆపరేటివ్ బ్యాంక్ రోడ్డులోని ఇస్మాయిల్ టీ స్టాల్ పక్కన సెల్‌షాపు నిర్వహించే కె.కుటుంబరావు తన షాపు వెనక భవనంలో నివాసం ఉంటున్నాడు. వీరి కుమారుడు కె.మనస్ (10) చిలకలూరిపేటలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో ఆరో తరగతి చదువుతున్నాడు. సాయంత్రం 5.50 గంటల సమయంలో ఇంటి గేటు తీసుకుని మెట్లు ఎక్కి వస్తున్న కుమారుడిని తల్లి శ్రావణి గమనించింది. ఎంతకూ కుమారుడు ఇంట్లోకి రాకపోవడంతో బయటకు వచ్చి చూడగా కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం కనిపించలేదు. అరగంట తరువాత ఆ బాలుడు ఏడ్చుకుంటూ ఇంటికి తిరిగి వచ్చి తనను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పడంతో ఉలిక్కిపడింది. ఇంటి గేటు తీసి మెట్లు ఎక్కబోతున్న తనను మొహానికి కర్చీఫ్ కట్టుకున్న ఓ యువకుడు దగ్గరకు రమ్మని పిలిచి.. మొహంపై ఏదో స్ప్రే చేయడంతో స్పృహ కోల్పోయినట్టు బాలుడు చెప్పాడు. బాలుడు మనస్ స్పృహలోకి వచ్చాక.. తాను ఓ బల్లపై పడుకుని ఉన్నట్టు గుర్తించాడు. తనను కిడ్నాప్ చేసిన ఆగంతకుడు మరో యువకునితో కొంత దూరంలో నిలబడి మాట్లాడుతూ ఉండగా.. వారి వద్ద మరో బాలుడు, ఓ బాలిక ఉండటాన్ని గమనించాడు. మనస్ స్పృహలోకి రావటాన్ని గమనించిన ఆగంతకుడు తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్‌ను మనస్‌కు ఇచ్చి తాగమని చెప్పాడు. తాను కిడ్నాప్‌నకు గురైన విషయాన్ని గమనించిన మనస్ వాటర్ బాటిల్ తీసుకొని ఒక్కసారిగా పరుగు లంకించుకున్నాడు. కొంత దూరం వెళ్లాక బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిని ఆపి ఏడుస్తూ తనను స్టేట్ బ్యాంక్ సెంటర్‌లో దించాల్సిందిగా కోరాడు. ఆ వ్యక్తి మనస్‌ను స్టేట్‌బ్యాంక్ సెంటర్‌లో దించటంతో అప్పటికే తప్పిపోయిన బాలుడి కోసం వెతుకుతున్న స్థానికులు మనస్‌ను గుర్తించి ఇంటికి చేర్చారు. బాలుడి తండ్రి కుటుంబరావు విషయం తెలుసుకుని తన కుమారుణ్ణి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ఆగంతకులు మనస్‌కు ఇచ్చిన వాటర్ బాటిల్‌ను సీఐ రాజశేఖర్‌రెడ్డికి ఇచ్చి జరిగిన విషయంపై ఫిర్యాదు చేశారు. ఆగంతకులతో పాటు ఓ బాలిక, బాలుడు ఉన్న విషయం మనస్ ద్వారా తెలుసుకున్న సీఐ.. పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠా పనా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

డీఎస్సీ–98 టీచర్స్ కార్యవర్గం ఎన్నిక


అభివాదం చేస్తున్న 98 డీఎస్సీ అసోసియేషన్ కార్యవర్గం

సాక్షి, అమరావతి: డీఎస్సీ–98 ద్వారా కనీస వేతనంతో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సేవలను క్రమబద్ధీకరించాలని డీఎస్సీ–98 టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. శనివారం విజయవాడలోని యూటీఎఫ్ భవనంలో సంఘ కార్యవర్గ సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు రాష్ట్ర కన్వీనర్ కె.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఎంటీఎస్ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని, ఈ పోస్టులను కొత్త డీఎస్సీలో ఖాళీలుగా చూపించకూడదని, ఉద్యోగ విరమణ అనంతరం ప్రభుత్వం కనీస పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ఎంటీఎస్ టీచర్ల వయో పరిమితిని 62 ఏళ్లకు పెంచాలని కోరుతూ తీర్మానించినట్టు వివరించారు. కాగా, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా బైరెడ్డి శ్రీనివాసరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎం.బాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా కామేష్‌రెడ్డి, వెంకటరావు, ఉపాధ్యక్షులుగా కె.రాంబాబు, రామారావు, శంకర్‌గౌడ్, న్యాయ సలహాదారుగా కృష్ణారంగారెడ్డి, కోశాధికారిగా శర్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు.

అసలు 'తల్లికి వందనం' ఎప్పటి నుంచి ఇస్తారు?

- షర్మిల తాజా ట్వీట్‌కు వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వంగా గీత కౌంటర్



సాక్షి, అమరావతి: 'తల్లికి వందనం' కార్యక్రమంపై రెండ్రోజుల క్రితం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గత వైఎస్సార్‌సీపీ సర్కారును విమర్శించగా.. అదే రోజు వైఎస్సార్‌సీపీ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. దీనికి కొనసాగింపుగా ఆమె మళ్లీ శనివారం 'ఎక్స్'లో పెట్టిన పోస్టుకు వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వంగా గీత గట్టిగా బదులిచ్చారు. 'టీడీపీ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికీ రూ.15వేలు చొప్పున ఇస్తుందా.. లేక ప్రతి తల్లికి మాత్రమే అంటూ జారీచేసిన జీఓ–29ని సరిదిద్దుతుందా? అసలు ఎప్పటినుంచి ఈ పథకాన్ని అమలుచేస్తారు?' అంటూ షర్మిల పోస్టుకు జతచేస్తూ ప్రశ్నించారు. అంతకుముందు.. షర్మిల తన శనివారం నాటి పోస్టులో.. 'బాబుకి కాంగ్రెస్ తోక పార్టీ అని ముడిపెట్టడం మీ అవగాహన రాహిత్యానికి నిదర్శనం. కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాసినట్లు ఎలా అవుతుంది?' అని ఆమె తన తీరును సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ 2019 ఎన్నికలకు ముందు జగన్ హామీలపై చర్చకు సిద్ధమా? అంటూ ప్రశ్నించారు. ఈ పోస్టుకు గీత కౌంటర్ ఇచ్చారు.


శనివారం ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీకి చెందిన ఐఎన్ఎస్ టవర్స్‌ను ప్రారంభించిన సందర్భంగా దేశంలోని సీనియర్ పబ్లిషర్లతో ప్రధాని నరేంద్ర మోదీ. చిత్రంలో మహారాష్ట్ర సీఎం షిండే, ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్, సాక్షి డైరెక్టర్ కేఆర్‌పీ రెడ్డి తదితరులు

దళిత ఐపీఎస్ అధికారిపై అక్రమ కేసులు ఎత్తివేయాలి

- గుంటూరు జిల్లా పెదకాకానిలో దళితుల ఆందోళన
- అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన


డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న దృశ్యం

పెదకాకాని: దళిత ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై అక్రమ కేసులు పెట్టడం దారుణమని.. వాటిని వెంటనే ఎత్తివేయాలని కోరుతూ గుంటూరు జిల్లా పెదకాకాని ప్రధాన సెంటర్‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం దళితులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్లకార్డులు, బ్యానర్లతో పెదకాకాని సెంటర్‌లో ర్యాలీ నిర్వహించారు. దళిత ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై అక్రమంగా కేసు నమోదు చేయడాన్ని ఖండించారు. అంబేడ్కర్ ఇండియా మిషన్ జోనల్ ఇన్‌చార్జి మదిర శేషయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సునీల్‌కుమార్‌పై మరో దళిత అధికారి చేత కేసు నమోదు చేయించడం సరికాదన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడం సర్వసాధారణ విషయమన్నారు. పోలీస్ అధికారిపై పెట్టిన కేసును బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళిత సామాజిక వర్గానికి చెందిన అధికారులు స్వేచ్ఛగా తమ విధులు తాము నిర్వర్తించలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కాలని చూస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మానవతావాదులు, మేధావులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్‌వాది గోళ్ల శ్యాంముఖర్జీబాబు దళిత ఐపీఎస్ అధికారిపై రాష్ట్ర ప్రభుత్వం తీరును విమర్శించారు. తొలుత అంబేడ్కర్ విగ్రహానికి, చిత్రపటానికి నివాళులర్పించారు. అంబేడ్కర్‌వాదులు పల్లె నరేష్, అమిరే ప్రసాద్, పాందుగల కమల్, యోహాన్, బండ్లమూడి భాను, బిళ్ల కిషోర్ పాల్గొన్నారు.

మూడేళ్ల తర్వాత ఎఫ్ఐఆర్ ఏంటి?

- ఏపీలో ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు కస్టడీ ఫిర్యాదుతో మాజీ సీఎంతోపాటు సీనియర్ ఐపీఎస్‌లపై కేసులా?
- దేశ ఉన్నత న్యాయస్థానాలు ఈ కేసును పరిశీలించాయి కదా..
- కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి
- మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్



సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు కస్టడీ హింసకు సంబంధించి తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తనను షాక్‌కు గురిచేసిందని మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారులైన డీజీపీ ర్యాంక్ అధికారి పీవీ సునీల్‌కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులుపై పోలీసులు మూడేళ్ల తరువాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం విచారకరమన్నారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా స్పందించారు. 'మాజీ ఎంపీ రఘురామ కృష్ణరాజు తనపై కస్టడీ హింస జరిగిందని చేసిన ఫిర్యాదుపై ఆ రోజుల్లోనే ఉన్నత న్యాయస్థానాలు నిశితంగా పరిశీలించాయి. కానీ ఏమీ బయటకు రాలేదు. ఈ మూడేళ్లలో పాలకవర్గం తప్ప మారింది ఏం లేదు. మూడేళ్ల విరామం తరువాత హఠాత్తుగా ఎఫ్ఐఆర్ ఎందుకు? దురదృష్టవశాత్తు, నిజాయితీగల పోలీసులు ఈ దేశంలో ప్రతీకార రాజకీయాల్లో బాధితులుగా మారారు. గోద్రా మారణహోమంలో సత్యం, న్యాయానికి అండగా నిలిచినందుకు గుజరాత్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ సంజీవ్ భట్ ఏళ్ల తరబడి జైల్లో మగ్గుతున్నాడు. రాజకీయ పార్టీలు తమ సోషల్ మీడియా ట్రోల్ బ్రిగేడ్‌ల ద్వారా మంచి అధికారులను కూడా దెయ్యాలుగా చూపించడం ప్రారంభించాయి' అని వ్యాఖ్యానించారు. '2021లో ఎంపీగా ఉన్న ఇదే నేత, పార్లమెంటు వేదికపై నాపైనా నిరాధార ఆరోపణలు చేశాడు. ఈ వ్యక్తి విద్య ద్వారా పేదల విముక్తికి ఏనాడూ అనుకూలంగా లేడు. ఈయన మళ్లీ ఎమ్మెల్యే ఎలా అయ్యాడో అని ఆందోళన చెందుతున్నాను. ఏపీతో పాటు ఇతర ప్రాంతాల్లో పోలీసులు, ఇతరులపై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలి' అని ఆయన పోస్ట్ చేశారు.

Published and Printed by V. Murali on behalf of Jagati Publications Limited, Published at Survey no 481 phase-2, Jawahar Auto Nagar, Vijaywada, NTR District - 520 007 (AP) and Printed at Jagati Publications Limited, Survey no 481 phase-2, Jawahar Auto Nagar, Vijaywada, NTR District - 520 007 (AP)., Editor: V. Murali, (Responsible for selection of News under the PRB Act) Phone No. 0866-2547436 Fax: No. 0866-2547433. RNI Reg No. APTEL/2008/23794.